

సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 18 వెల: ₹ 5.50

సంపుటి: 17 సంచిక: 200

గురువారం 10-10-2024

SIMULTANEOUSLY PRINTED AT HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VIJAYAWADA | VISAKHAPATNAM | WARANGAL



గెలిచి నిలిచిన భారత్

మహిళల టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం - 16లో



ఢిల్లీలో నితీశ్ 'షో'

ఆంధ్ర క్రికెటర్ ఆల్‌రౌండ్ షో... బంగ్లాదేశ్‌పై భారత్ గెలుపు - 16లో

ప్రొటీన్లపై పరిశోధనకు ముగ్గురికి రసాయన నోబెల్



డేవిడ్ బెకర్

మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రొటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రొటీన్లపై పరిశోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్‌లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కమిటీ సారథి హెనర్ లింక్ ప్రకటించారు. - 6లో



జాన్ జంపర్, డెమిస్ హసాబిస్

మీరే మా వారధులు

డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్



ఓ అభ్యర్థికి ఉపాధ్యాయ నియామక పత్రాన్ని ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి, శ్రీధర్‌బాబు, పొన్నం, సీతక్క, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, కేకే

- తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేది మీరే..
- ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు నామోషీగా భావిస్తున్నారు
- ఇకపై సర్కారీ బడులంటే గర్వపడేలా వ్యవస్థల్ని నిర్మిస్తున్నాం
- ప్రజలు గతంలో రెండుసార్లు కోరి కొరివిదెయ్యాన్ని తెచ్చుకున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్య
- ప్రభుత్వాన్ని పడగొడతామని బిల్లారంగాలు రంకెలేస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్‌లపై ధ్వజం
- నక్క ద్రాక్షపళ్లకు ఆశపడ్డట్టే వాళ్లకు మళ్లీ అధికారం రాదని జోస్యం


సాక్షి, హైదరాబాద్: 'మీరే మా ప్రతినిధులు. మా వారధులు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా కింది స్థాయికి తీసుకెళ్లాల్సింది మీరే. ప్రభుత్వం ఎన్ని పాలసీలు చేసినా పిల్లలు వచ్చేది మీ దగ్గరికే. మేము ఎన్ని చేసినా అమలు చేయాల్సిన పిల్లర్స్ మీరే. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేది మీరే. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరే బాధ్యులు. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. భావి తరాలను నిర్మించే బాధ్యత మీది'అని డీఎస్సీ-24లో ఎంపికైన ఉపాధ్యాయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంపికైన 10,006 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించడానికి ప్రభుత్వం బుధవారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మిగతా 8వ పేజీలో ▶

వర్గీకరణ తర్వాతే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!

- మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో సీఎం సమీక్ష
- ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య న్యాయ కమిషన్ 24 గంటల్లోగా ఏర్పాటు చేయాలని రేవంత్ ఆదేశం

8 లో

రతన్ టాటా అస్తమయం



ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

ముంబై: టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని 'నానో' తెచ్చిన పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా (86) ఇకలేరు. గుండు పిన్ను నుంచి భారీ విమానాల దాకా.. ఇంట్లో వాడే ఉప్పు మొదలు బడా కంపెనీలు వాడే సాఫ్ట్‌వేర్ దాకా ఎన్నో పారిశ్రామిక, వ్యాపార సంస్థలను నెలకొల్పి దశాబ్దాలపాటు దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషించి లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆయన ఇక సెలవంటూ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

సంపదలో 65 శాతం విరాళాలకే..

రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా, సూనూ టాటా. ముంబై, సిమ్లాలో ఆయన విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. అవివాహితుడైన రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. 1991 నుంచి 2012 దాకా, తర్వాత 2016 నుంచి 2017 వరకు ఆ సంస్థకు చైర్మన్‌గా సేవలందించారు. పారిశ్రామిక రంగానికి ఆయన అందించిన సేవలకుగాను రతన్ టాటాను కేంద్రం 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌తో, 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. వితరణశీలిగా పేరుగాంచిన రతన్ టాటా తన సంపదలో దాదాపు 65 శాతాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు.

ఆయనో అసాధారణ వ్యక్తి: ప్రధాని మోదీ

రతన్ టాటా మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. ఆయనొక విజనరీ బిజినెస్ లీడర్, అసాధారణ వ్యక్తి అని కొనియాడారు. దేశంలో సుదీర్ఘ చరిత్రగల ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు సుస్థిరమైన నాయకత్వాన్ని అందించారన్నారు. మెరుగైన సమాజం కోసం కృషి చేశారని, ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూత అందించారని గుర్తుచేశారు. విశిష్ట వ్యక్తిత్వంతో ఎందరికో ఆప్తుడైన రతన్ టాటా దూరం కావడం చాలా బాధాకరమని ఉద్ఘాటించారు. ఆయన కుటుంబానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. 'రతన్ టాటా ఒక టైటాన్' అని ప్రశంసిస్తూ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా 'ఎక్స్'లో పోస్టు చేశారు. రతన్ టాటా ఇక లేరు అనే నిజాన్ని తాను అంగీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

అనితర సాధ్యుడు

14 లో



భవిష్యత్ సంతోషాలకు దెబ్బ తగలకుండా
ప్రస్తుత సంతోషాల్ని అనుభవించండి.
– సెనెకా

సాక్షి
గురువారం, 10 అక్టోబర్ 2024

సరికొత్త అధ్యాయమయ్యేనా?!

అక్టోబర్ 8 నాటి ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికీ, ప్రతిపక్ష 'ఇండియా' కూటమికీ సమాన స్కోర్లు అందించాయి. హర్యానాలో బీజేపీ, జమ్ము–కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) – కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో లెక్క సమం అయింది. అయితే, ఈ ఫలితాల అసలు ప్రభావం ఈ అంకెల లెక్కకు మించినది. అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ... హర్యానాలో వరుసగా మూడోసారి విజయంతో బీజేపీ రికార్డ్ సృష్టించడం ఒక ఎత్తయితే, జమ్ము–కశ్మీర్‌లో దాదాపు ఆరేళ్ళ పైచిలుకు తర్వాత మళ్ళీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కొలువు తీరనుండడం మరో ఎత్తు. కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అనేక కారణాల రీత్యా అత్యంత కీలకమైనవి. వాటి ప్రకంపనలు, ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రాధాన్యమిచ్చి, శాసనవ్యవస్థ అధికారానికి రెక్కలు కత్తిరించిన పరిస్థితుల్లో కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద సాము కానుంది. అదే సమయంలో రాష్ట్రహోదాను పునరుద్ధరించాలన్న ప్రజాకాంక్ష అక్కడి ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలించడంతో ఎన్సీ కూటమి ఆ దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర హోదాపై ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కేంద్ర పెద్దలు, బీజేపీ అధినాయకులు నిలబెట్టుకుంటారా, లేక తమ పార్టీ అధికారంలోకి రాలేదు గనక 'అంతా తూఛ్' అనేస్తారా అన్నది చర్చనీయాంశమైంది.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్రాన్ని జమ్ము – కశ్మీర్, లద్దాఖ్ అంటూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొట్టతొలి ఎన్నికలు ఇవే. ఆసక్తిగా చూస్తుండగా, పోటాపోటీగా, అదే సమయంలో శాంతియుతంగా ఈ ఎన్నికలు సాగడం విశేషం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల కన్నా 5 శాతం పైచిలుకు ఎక్కువగా, పెద్దయెత్తున 63.9 శాతం వరకు ఓటింగ్ జరగడం గమనార్హం. అంటే, ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు ప్రజల మొగ్గు సుస్పష్టం. జనమిచ్చిన మెజారిటీతో కశ్మీర్‌లో ఇక ఎన్సీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీ పక్షాన ఒమర్ అబ్దుల్లా సీఎం కానున్నారు. ఇలా కశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం తిరిగి రావడం ఒక శుభసూచన. ఎన్నికైన సర్కారుండడంతో స్థానిక ప్రజలు తమ కష్టనష్టాల పరిష్కారానికై ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించే వీలు చిక్కింది.

అతివాద బీజేపీని ద్వితీయ స్థానానికే పరిమితం చేసి, మితవాద దృక్పథమున్న ఎన్సీకి పట్టం కట్టడం ద్వారా ప్రజాపాలనకై తాము తహతహలాడుతున్నట్టు కశ్మీరీలు చెప్పకనే చెప్పారు. ఒమర్ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ – కాంగ్రెస్ కూటమి కశ్మీర్ లోయ వరకు మొత్తం 47 సీట్లలో 42 స్థానాలను గెలవడం విశేషం. ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే లోయలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల స్థానిక ప్రజల వ్యతిరేకతకు అది అద్దం పడుతోంది. ఇక లోయలో ఖాతా తెరవలేకపోయినా, హిందువులు ఎక్కువైన జమ్ములో మాత్రం పోటీ చేసిన 43 సీట్లలో 29 గెలిచి, బీజేపీ తన బలం నిరూపించుకుంది. కాంగ్రెస్ మొత్తం 6 సీట్లలో విజయంతో మూడో స్థానంలో నిలిచింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ 3 సీట్లు, 'ఇంజనీర్' రషీద్ సారథ్యంలోని వేర్పాటువాద అవామీ ఇత్తెహాద్ పార్టీ ఒక సీటే గెలిచి, బరిలో చతికిలబడ్డాయి.

ఒకప్పుడు ఉమ్మడి కశ్మీర్‌కు సీఎంగా పనిచేసిన ఒమర్ ఇప్పుడు లద్దాఖ్‌ను విడగొట్టిన తర్వాత ఏర్పడ్డ విభజిత కశ్మీర్‌కు తొలి సీఎం. కానీ, ప్రభుత్వాన్ని నడపడం సులభం కాదు. సవాళ్ళు తప్పవు. ఆ మాట అంగీకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుంటామనీ, అదే సమయంలో రద్దయిన ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూనే ఉంటామనీ ఒమర్ స్పష్టం చేశారు. అది ఆయన అనివార్యత, లోయ ప్రజల ఆకాంక్ష. అయితే అంతకన్నా ముఖ్యం... జనం వర్గాలుగా చీలి, ఓటేసిన నేపథ్యంలో జమ్మూను వేరుగా చూడకుండా కలుపుకొని పోతూ, అక్కడి ప్రజాప్రతినిధులకు క్యాబినెట్‌లో పెద్దపీట వేయడం! ఆ సంగతి ఒమర్‌కూ తెలుసు. జమ్ముతో పోలిస్తే కశ్మీర్ లోయలోనే ఎక్కువ స్థానాలొచ్చినా రెండు ప్రాంతాలూ తమకు సమానమేననీ, అందరి ప్రభుత్వంగా ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగిస్తామనీ ఆయన ప్రకటించారు.

ఆర్టికల్ 370 పాత చరిత్ర, తప్పొప్పుల మాట అటుంచితే, అంత కన్నా ముఖ్యమైనది జమ్ము – కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం! ఎందుకంటే, కేంద్రపాలిత ప్రాంతమయ్యే సరికి 370 రద్దుకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నన్ని అధికారాలు ఉండవు. చివరకు పోలీసులు సైతం కేంద్రం కనుసన్నల్లోనే ఉంటారు. ఎన్నికలు పూర్తయి, ప్రజాప్రభుత్వం వచ్చింది గనక, తక్షణమే రాష్ట్రహోదా దిశగా అడుగులేయాలి. గత డిసెంబర్‌లో సుప్రీమ్‌కోర్ట్ సైతం సత్వరమే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని చెప్పిందన్నది గమనార్హం. అన్ని రాజకీయ పక్షాలూ కోరుతున్నట్టు ఆ విషయంలో కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలి. కశ్మీర్‌లో సైతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరహాలోనే కొత్త సర్కార్ పని చేసే వీలు కల్పించాలి. కశ్మీర్‌కి ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర ఉన్న మాట నిజమే కానీ, దాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతం మిగతా దేశంతో కలసి అడుగులు వేసేలా కృషి సాగాలి. యువతరంలో నిరుద్యోగం దేశంలోనే అధికంగా ఉన్న ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక పురోగతి అందుకు కీలకం. అలాగే గత అయిదేళ్ళలో స్థానిక ఆకాంక్షలకు భిన్నంగా తీసుకున్న మైనింగ్, భూసేకరణ లాంటి విధానాల పునఃసమీక్ష అవసరం. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం సహకరిస్తేనే అది సాధ్యం. లేదంటే, ఢిల్లీలో ఆప్ సర్కార్ తరహా కథే కశ్మీర్‌లో పునరావృతమవుతుంది. ఎన్నికలు జరిపి కూడా ప్రజాతీర్పును తోసిపుచ్చినట్టే అవుతుంది. పైగా, సరిహద్దులో శత్రువులు పొంచి ఉండే సున్నితమైన ప్రాంతంలో అలాంటి రాజకీయ క్రీడలు ప్రమాదకరం.

అభద్రతను పెంచుతున్న యుద్ధం

విశ్లేషణ



హ్యాపీమాన్ జాకబ్

హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాలను నిరోధించ వలసిన ఐక్యరాజ్య సమితి లాంటివి నిర్వీర్యమై పోతున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐరాస సిబ్బందికే రక్షణ లేని పరిస్థితి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెతన్యాహూకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు ఆంక్షల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వైరి పక్షాలను చర్చల వేదికపైకి తేగలిగిన మధ్యవర్తులు కానరాని పరిస్థితి! ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన శత్రువులపై దాడిచేసే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ... దాని పౌరులు రోజు రోజుకూ అభద్రతాభావంలో కూరుకుపోతుండటం గమనార్హం.

ఒక సంవత్సరం క్రితం, అక్టోబర్ 7న జరిగిన ఘటన ఉక్రెయిన్‌లో యుద్ధం నుండి ప్రపంచం దృష్టిని మళ్లించింది. నేడు, హమాస్ తీవ్రవాద దాడిపట్ల ఇజ్రాయెల్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా మారిపోయింది. దీనితో పోలిస్తే మిగతావన్నీ అప్రధానంగానే ఉన్నాయి. దాదాపు 45,000 మంది, వీరిలో ఎక్కువగా పౌరులు మరణించారు. కనుచూపు మేర కాల్పుల విరమణ లేదు. పైగా వేగంగా పెరుగుతున్న సంఘర్షణ కారణంగా, పశ్చిమాసియాను యుద్ధం చుట్టుముట్టే అవకాశం ఒక ప్రమాదకరమైన వాస్తవంగానే కనబడుతోంది. కొంత వరకు ఉక్రెయిన్ యుద్ధం, ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం... ప్రాంతీయ యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించే లేదా వాటికి ముగింపు పలికే సామర్థ్యం గల మధ్యవర్తులు కనిపించని ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నామనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.

ఇజ్రాయెల్, ఇరాన్ లేదా అమెరికాను చేరుకోగల ఉపయోగకరమైన పరోక్ష మార్గాలు కానీ లేదా వారిని సంధానించేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే లేదా పొడిగించే స్థితిలో అమెరికా ఉండవచ్చు. కానీ పశ్చిమాసియా విషయానికి వస్తే దాని నిస్సహాయత ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ప్రాంతంలో పరిష్కారం కోసం ప్రపంచం వాషింగ్టన్ వైపు చూస్తూనే ఉంది, కానీ దాని స్వీయ అధ్యక్ష ఎన్నికల కారణంగా, అమెరికన్ బాడీ పాలిటిక్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం చూపే ప్రభావం కారణంగా అమెరికాకు పరిష్కారం సాధ్యం కావడం లేదు.

మరోవైపున అగ్రరాజ్య స్థాయి కోసం ఎదురుచూస్తున్న చైనా మౌనం కూడా ఆసక్తి గొల్పుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా ఉండగా, ఎర్ర సముద్రం సంక్షోభం సమయంలో అది నిష్క్రియాపరత్వంతో వేచి ఉంటోంది. పైగా ఇతర చోట్ల ప్రపంచ సంక్షోభాలను తగ్గించే విషయంలో చైనా పాత్ర తక్కువే అని చెప్పాలి. ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మధ్యవర్తిత్వం వహించడంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. భారతదేశం ఇప్పటికీ అలాంటి కర్తవ్యాలను చేపట్టేంత శక్తిమంతమైన దేశంగా తనను తాను భావించడం లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతర సంస్థలు ప్రపంచ స్థాయిలో నిర్మాణాత్మక అసమానతలను కొనసాగించినప్పటికీ, సంస్థలు, నిబంధనలు లేని ప్రస్తుత ప్రపంచం అధ్వానంగానే ఉంటుంది.

ఐక్యరాజ్యసమితిని పరిశీలిస్తే... అది రోగలక్షణంతో అసమర్థమంతంగానూ, నిస్సహాయంగానూ మారిపోయినట్లుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలు... ఐరాస సిబ్బంది ఉన్న ప్రాంతాలలో కూడా బాంబు దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పోరాడుతున్న పక్షాలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ఇటీవల ధిక్కరించినట్లుగానే, మీడియా కూడా దాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదు.



అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) ఉదంతాన్ని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్ ఆగ్రహ జ్వాలలకు గురవుతూ ఉండడం మాత్రమే కాకుండా... అమెరికా, ఐరోపాలోని ఇజ్రాయెల్ సన్నిహిత మిత్రుల ఆగ్రహాన్ని కూడా చవిచూస్తూ ఉంది. హాస్యాస్పదంగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలనే విషయంపై ఆసక్తిగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై అదే విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు మాత్రం ఐసీసీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి.

రెండు యుద్ధాలూ నైతిక పరిగణనలు వాడుకలో లేని ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇంకా, నైతిక రాజకీయం రోజువారీ ప్రభుత్వ ఆచరణలో చెడుకు చెందిన సామాన్యతను కొలిచేందుకు ఒక కొలమానాన్ని అందిస్తుంది. దేశీయ రాజకీయాలు లేదా అంతర్జాతీయ సంబంధాలలో, నైతిక ప్రమాణాలు లేనిదాని కంటే నైతిక ద్వంద్వ ప్రమాణాలు ఉత్తమం. ఆచరణలో లోపభూయిష్ఠంగా ఉన్నప్పటికీ, కొలత కోసం మనకు ఒక టేప్ అవసరం. ఈ యుద్ధంలో చెడుకు సంబంధించిన సామాన్యత విషయంలో అత్యంత కలతపెట్టే ఉదాహరణ ఏదంటే హమాస్ టెర్రరిస్టులను గాజా ప్రజలతో సమానం చేయడం– అలాంటి చిత్రాలను మనం మౌనంగా ఆమోదించడం!

ఏ రకంగా చూసినప్పటికీ ఇజ్రాయెల్ మరింత ఒంటరిగా, అభద్రతతో ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులు, దాని అసమాన ప్రతీకార చర్యలు జరిగి ఒక సంవత్సరమైంది. కానీ ఇజ్రాయెల్ అనుభూతి చెందుతున్న శాశ్వతమైన అభద్రతా భావం ఇప్పుడు పెరుగుతున్న ఒంటరితనంతో పాటు మరింత తీవ్రమైంది.

ఇజ్రాయెల్‌కు తన శత్రువులను మరింత ఎక్కువ శక్తితో కొట్టే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సంపూర్ణ దుర్బలత్వం కూడా స్పష్టంగా ఉంది. ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూపులుగా గాజా, ఇరాక్, లెబనాన్, సిరియా గురించి ఇజ్రాయెలీలు పిలుస్తున్న 'రింగ్ ఆఫ్ ఫైర్' అనేది ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు మరింత సురక్షితంగా ఉన్నారా అనేది సందేహమే. ఒక దేశం ఎంత శక్తిమంతమైన దేశమైనప్పటికీ, నిశ్చయాత్మకమైన, సైద్ధాంతికంగా ప్రేరేపితులైన విరోధుల నుండి తనను తాను రక్షించుకోలేకపోతుంది, ప్రత్యేకించి దాని సొంత చర్యలు విరోధుల లక్ష్యాన్ని మరింతగా నిలబెడుతున్నప్పుడు అది అసలు సిద్ధించదు.

నేడు ఇజ్రాయెల్ మరింత అభద్రతాభావంతో ఉండటమే కాకుండా ప్రపంచం సానుభూతిని కూడా కోల్పోతోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మితిమీరిన చర్యలకూ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకూ, ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లోని వారిచే వివిధ అంతర్జాతీయ ఫోరమ్‌లలో సాధారణంగా ఆక్షేపించబడుతూ, విమర్శల పాలవుతోంది. గ్లోబల్ సౌత్ మద్దతుపై ఇజ్రాయెల్‌కు పెద్దగా పట్టింపు లేకపోయినా, ఇజ్రాయెల్ వైపు నిలిచిన యూరోపియన్, ఉత్తర అమెరికా మద్దతుదారులు కనీసం భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దక్షిణాదిని విస్మరించడం కష్టం. అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్ కోసం బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో అమెరికా యువతరంలో ఇజ్రాయెల్‌కి చెందిన సమస్యపై, విభేదాలు పెరుగుతున్నాయి.

మొత్తం మీద చూస్తే అబ్రహం ఒప్పందాలు ప్రమాదకరమైన స్థితిలో ఊగిసలాడుతున్నాయి, వీధుల్లో జనాదరణ పొందిన మనోభావాల ద్వారా నడపబడుతున్న యుద్ధ స్వభావం పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా, గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి, పాలస్తీనా ఉచ్చులోంచి బయటపడాలని కోరుకున్నప్పటికీ అవి బలవంతంగా తిరిగి యుద్ధబాటలోకి వెళ్లవచ్చు కూడా.

ఇజ్రాయెల్ ప్రభుత్వానికీ, ప్రజలకూ దీని అర్థం ఏమిటంటే పెరుగుతున్న అభద్రత, ప్రపంచ సానుభూతిని కోల్పోవడంతో పాటు కనికరం లేని విలన్‌లుగా ముద్ర వేయబడటమే. ఈ యుద్ధం నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలను కప్పిపుచ్చడమే కాకుండా ఇజ్రాయెల్ ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలను అణిచివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు తమను తాము ప్రజలుగా ఊహించుకునే భవిష్యత్తు ఇదేనా? గాజా ప్రజలకు ఇజ్రాయెలీలు ఏమి చేస్తున్నారో అది ఇజ్రాయెల్ ప్రజలుగా వారిపై కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది.

భారతదేశంలోని మనకు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని 'శ్వేత జాతీయులు శ్వేతజాతీయులను చంపేస్తున్నారు' అనేటటువంటి కేవల యూరోప్ సమస్యగా మాత్రమే విస్మరించడం సులభం. కానీ పశ్చిమాసియాలో యుద్ధం ప్రాథమికంగా భిన్నమైనది – అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఊహించని మార్గాల్లో మనపై ప్రభావం చూపుతుంది.

వ్యాసకర్త జేఎన్‌యూలో భారత విదేశీ విధాన బోధకుడు
('ది హిందుస్థాన్ టైమ్స్' సౌజన్యంతో...)

సోషల్ మీడియా

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల 'మనసులోని మాట'లు తాజాగా ఇలా...!

నిందించడమేనా?



బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో ఓడిపోయినప్పుడు: ముస్లింలు మాకు ఓటు వేయలేదు! హరియాణాలో ఓడిపోయినప్పుడు: జాట్లు మాకు ఓటు వేయలేదు.

– ఇస్మత్ ఆరా, కాలమిస్ట్

కృత్రిమ రాజ్యం



కృత్రిమ మేధ (ఏఐ) శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో కూడా నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. నిన్న గెలుచుకున్న భౌతిక శాస్త్ర నోబెల్‌కు అదనంగా! దీనితో అన్ని శాస్త్రాల మీద కృత్రిమ మేధ ఆధిపత్యం పూర్తయింది.

– ఎలీ డేవిడ్, పరిశోధకుడు

వీరులకు వందనం



ఎయిర్ ఫోర్స్ దినోత్సవం (8 అక్టోబర్) రోజున మా అంకుళ్లు, వారి సహచరులకు నా నివాళులు. మా మామ హంటర్, డకోటా విమానాలను నడిపాడు. మా చిన్నాన్న (మౌసా–చిన్నమ్మ భర్త) నాట్, మిగ్ విమానాలను నడిపాడు. వాళ్లు ధైర్యంగా భారత గగనతలాన్నీ, దాని ప్రాదేశిక సమగ్రతనూ కాపాడారు. సలామ్!

– తుషార్ గాంధీ, రచయిత

జవాబుల్లేకా?



అమెరికా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన '60 మినిట్స్' ఇంటర్వ్యూను రద్దు చేసుకున్నారు. ఎందుకంటే, 'సీబీఎస్' ఛానల్ ఇంటర్వ్యూలో వచ్చే కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోలేక! అవి 'ఫాక్స్ న్యూస్' వారి మృదువైన ప్రశ్నల్లా ఉండవుగా!

– స్టీఫెన్ కింగ్, రచయిత

అమ్మకానికి డేటా




ఇండియాలో అతి భారీ హ్యాకింగ్ సంచలనం! 'స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్' తాలూకు 3.1 కోట్ల వరుసల సమాచారం – పేరు, పుట్టినరోజు, ఫోన్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, వేతనం అంతా 1,50,000 డాలర్లకు అమ్మకైంది. దాన్ని స్వయంగా సీఐఎస్ఓ (చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్) అమర్‌జీత్ ఖురానా అమ్మినట్టుగా హ్యాకర్ చెబుతున్నారు. ఇండియాలో ఏదీ గోప్యం కాదు.

– దేబర్ఘ్య దాస్, ఇన్వెస్టర్

నిజాం పాలనపై అగ్నికణం!

నిజాం పాలనకు, భూస్వాములకు వ్యతిరేకంగా కలాన్ని కదిపి పాటల అగ్ని వర్షం కురిపించిన కవి యోధుడు సుద్దాల హనుమంతు. బుర్ర కథలు, హరి కథలు, యక్షగానాలు, గొల్ల సుద్దులు... ఇలా అనేక ప్రక్రియలలో ప్రజల వాడుక భాషను వినియోగించుకుని గుండెకు చేరువయ్యే బాణీలతో పాటలు రాశారు. రజాకార్లకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించి ప్రజలను యుద్ధం వైపు నడిపించారు.

నల్గొండ జిల్లా, రామన్నపేట తాలుకా పాలడుగు గ్రామంలో 1910 జూన్ 6న హనుమంతు జన్మించారు. శతకాలు, కీర్తనలు చిన్న నాడే కంఠస్థం చేసి యక్షగానాలపై పట్టు పెంచుకున్నారు. ఉత్పల వెంకటరావు సాహచర్యంలో ఆర్య సమాజం ఆశయాల పట్ల ఆకర్షితులై వితంతు పునర్వివాహాలు, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ వలస వచ్చాక వృక్షశాఖకు చెందిన కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగంలో చేరారు. అక్కడ నిజాం అధికారుల జులుం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తరువాత కొంత కాలానికి ఉద్యోగాన్ని వదిలేసి సామాజిక పోరాటంలో నిమగ్నమయ్యారు. 1943లో హైదరాబాద్‌లో జరిగిన 'ఆంధ్ర మహాసభ'లో పాల్గొన్నారు. జానకమ్మతో జీవితాన్ని పంచుకున్నారు. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభ (1947)లో వాలంటీర్‌గా పాల్గొని రావి నారాయణరెడ్డి ఉపన్యాసంతో ప్రేరణ పొందారు. తదనంతరం కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం పొందారు. కళారూపాలను ప్రజాచైతన్యానికి ప్రతిరూపాలుగా మలచిన హనుమంతు 'సంఘం వచ్చిందిరో రైతన్న – మనకు బలం చాలా తెచ్చిందిరో కూలన్న' అని సంఘం వల్ల జరిగిన మేలేమిటో పాట కట్టి వివరించారు. 'పల్లెటూరి పిల్లగాడా పశులగాసే మొనగాడా పాలు మరచి ఎన్నాళ్లయిందో' అంటూ ప్రజల నాలుకల మీద నాట్యమాడే అనేక పాటలు రాశారు. ప్రతి పాటలో తన ప్రత్యేక ముద్ర కలిగి ఉన్నారు.



సుద్దాల హనుమంతు

భూస్వాముల ఆగడాలను ఎదిరించి ఏ గ్రామంలో ఇబ్బందులకు గురయ్యారో... అదే గ్రామంలో తరువాతి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 'ప్రజా ప్రభుత్వం – ప్రజా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం సాధిస్తాం, నిజాములో ప్రతి బజారులో – మా ధ్వజం ఎర్రనిది ఎగరేస్తాం' అని ఘంటాపథంగా హనుమంతు ప్రకటించారు. చదివింది సెకండ్ ఫారమే అయినా జనక్షేత్రంలో అపారమైన ఆదరణ పొందిన గీతాలు రాశారు. 1982 అక్టోబర్ 10న కన్నుమూశారు. పాట ఉన్నంత కాలం హనుమంతు అందించిన ఉద్యమ స్ఫూర్తి తరతరాలకు అందుతూనే ఉంటుంది.

– డా॥ తిరునగరి శ్రీనివాస్, రచయిత
(నేడు ప్రజాకవి సుద్దాల హనుమంతు వర్ధంతి)

చేగువేరా టు సనాతని హిందూ!

తూర్పు తీరం



కె.ఎన్. మల్లీశ్వరి

"సముద్రం ఒకడి కాళ్ళ ముందు కూర్చొని మొరగదు/ తుఫాన్ గొంతు 'చిత్తం' అనడం ఎరగదు/ పర్వతం ఎవ్వరికీ వంగి సలాం చెయ్యదు.' పదేళ్ళ కిందట జనసేన పార్టీ విశాఖ సభలో పవన్ కల్యాణ్ తనని తాను వేలితో చూపించుకుంటూ సముద్రంగా, తుఫాన్‌గా, పర్వతంగా అభివర్ణించుకుంటూ చెప్పిన మాటలివి. 'చుట్టూ గాఢాంధకారం, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు' వంటి స్థితిలో ప్రజలున్నారని, వారి ఆశలు నిలబెట్టి, వారి జీవితాల్లో వెలుగు పంచి అపర చేగువేరాగా అవతరించాలన్న పవన్ ఉద్దేశాలు జగమెరిగిన వారికి అమాయకంగా కనిపించినా ఎంతోమంది యువత అతన్ని నమ్మారు. పవన్ ఒంటిమీద పిచ్చుక వాలినా జనసేన కార్యకర్తలు బ్రహ్మాస్త్రాలు సంధించారు.

సినీహీరోగా తనకున్న ఇమేజ్‌ని గుడ్ విల్‌గా పెడితే చాలదని, అంతకి మించి ఏదో చేయాలన్న తపనని వ్యక్తం చేయడానికి ఆయన పలుమార్లు ప్రగతిశీల సాహిత్యాన్ని తన ప్రచారానికి వాడుకున్నారు. ఏ ప్రాంతానికి ప్రచారానికి వెళితే అక్కడి స్థానిక రచయితలను గుర్తించి వారి రచనల్లోని ప్రజా సమస్యలను ప్రస్తావించేవారు. గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ కవితలు తరచుగా చదివేవారు. ఆ యా సాహిత్య అంశాలలోని అభ్యుదయం, ప్రజాపక్షపాతం, నిర్భీతి వంటివి పవన్ వ్యక్తిత్వ సుగుణాలని జనం నమ్మేలా బట్వాడా అయ్యాయి కూడా. తద్వారా మిగతా రాజకీయ నాయకులకి భిన్నమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విప్లవకారులుగా చలామణీ అవ్వడానికి మొహం చెల్లని రాజకీయాల్లో అట్టడుగు ప్రజల కష్టాలు తీర్చగల రాబిన్ హుడ్‌నని ఆయన నమ్మే ఉండాలి. లేకపోతే అంత సులువుగా 'జై భీమ్' అని, అంతే సులువుగా 'గోమాంసం, బీఫ్ తినడం తప్పయితే, అవి తినే ముందుకు వెళ్తాన'ని ఎలా అనగలరు! ఇఫ్తార్‌లో కూర్చుని గడ్డం పెంచుకుని, టోపీ పెట్టుకుని మీలో ఒకడిని అనడం, గోధ్రా, గుజరాత్ అల్లర్ల గురించి ప్రశ్నించడం, తన నాయనమ్మ దీపారాధన చేస్తే దాంతో వాళ్ళ నాన్న సిగరెట్ ముట్టించుకుని, 'దేవుడూ దయ్యమూ లేవు' అనేవాడని గుర్తు చేసుకోవడం, మతపరమైన గొడవలు పెడుతున్నది ముఖ్యంగా హిందూ నాయకులని గట్టిగా చెప్పడం ద్వారా పవన్ కొన్నివర్గాల నుంచి మైలేజ్ పొందారు.

ఇక ఇపుడు తరం మారకుండానే స్వరం మార్చారు పవన్ కల్యాణ్. అధికారంలోకి రాగానే వేషభాషలు మారాయి. ఇపుడు తనని తాను 'సనాతని హిందు'గా ప్రకటించుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని,



సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తానని అంటూ అన్ని మతాలకీ ఒకటే న్యాయం అని ద్వంద్వానికి గురయ్యారు.

అంబేడ్కర్‌ని బాగా చదివి ఆయన భావజాలాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నానని పవన్ కొన్నిసార్లు అన్నారు. అన్ని కులాలకి ఒకటే న్యాయం అని అంబేడ్కర్, ఇతర రాజ్యాంగ రూపకర్తలు అనుకోలేదు కనుక అణచివేతకి గురయ్యి శతాబ్దాలుగా ఎదుగుదల లేని కులాలకి రిజర్వేషన్లు ఇచ్చారు. అన్ని కులాలూ ఒకటి కానట్లే అన్ని మతాలు కూడా ఒకటి కావు. ఎక్కడైనా మెజారిటీ మతాలు, మైనారిటీల హక్కులకి భంగం కలిగించే సందర్భాలు ఉంటాయి కనుక సెక్యులరిస్టులు మైనారిటీ మతాల హక్కులకి అండగా నిలబడతారు. దానర్థం పవన్ విరుచుకు పడినట్లు వారు ఆ యా మతాలకి భయపడతారని, వలపక్షం చూపుతారని కాదు.

తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. దాని సారాంశం ఏమిటో ప్రజలమైన మాకు సరిగ్గా అర్థం కావడం లేదు. డిప్యూటీ సీఎంగా లడ్డు నాణ్యత మీద రోజుల తరబడి పోరాడటం ముఖ్యమా లేక కనీస అవసరాలు తీరని పేద ప్రజకోసం ఏవైనా చేయడం ముఖ్యమా అని అడగము, మెల్లిగా తెలుగుదేశాన్ని పక్కకి జరిపి జనసేన, బీజేపీతో ఎటువంటి రాజకీయం చేయబోతోంది అని కూడా అడగము, సరేనా! కానీ జస్ట్ ఆస్కింగ్! సనాతన ధర్మం అంటే ఏమిటి? బోర్డులు గట్రా ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో మీరు చేయబోతున్న పోరాటపు అనుపానులు మాకు కాస్త ముందుగానే చెప్పగలరా? వర్ణవ్యవస్థ ఇందులో భాగమా, మనుధర్మ శాస్త్రం ఏమైనా పరిపాలనకి దిక్సూచి కానుందా? స్త్రీలను ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవకులుగా, శ్రామిక కులాలను అంటరానివారిగా నిశ్చయం చేయబోతున్నారా? 'మతి ఎంతో గతి అంతే' అన్నది మీకు ఇష్టమైన కొటేషన్. ఇపుడు సనాతన హిందూగా మీ 'మతి' ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మా 'గతి'ని ఎలా మార్చబోతోందో తెలుసుకోవాలని జస్ట్ ఆస్కింగ్.

పవన్ కల్యాణ్ గారూ! ప్రసాదాలు, ప్రమాణాలు సంబంధిత శాఖలకి వదిలిపెట్టి పదేళ్ళ పైబడిన మీ రాజకీయ ప్రయాణాన్ని సమీక్ష చేసుకోండి. మారిన వేషభాషలకి, మీరేంటో గర్జించి ఇచ్చిన ప్రకటనకి మీరే జవాబుదారీ. నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మీరు సాధారణ పౌరుడు కాదు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మీరు సెక్యులరిస్ట్‌గా వినపడటమే కాదు కనపడటం కూడా ప్రజాస్వామిక అవసరం. ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్న లక్షలాది యువత కోసం నిజాయితీ మాత్రమే మీ ప్రమాణం అయితే మంచిది. మీరు ధైర్యం విసిరిన రాకెట్టో, చేగువేరా బుల్లెట్టో సనాతని హిందూనో, బీజేపీ ప్రేరిత కాబోయే ముఖ్యమంత్రో, మరొకటో ఇంకొకటో– నాలుగు రోజులైనా కాస్త ఒకచోట ఆగండి. మీరేంటో అర్థంకాక ప్రజలు అయోమయంలో ఉన్నారు.


వ్యాసకర్త 'ప్రరవే' ఏపీ కార్యదర్శి

సమదృష్టి

ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడానికి, మానసిక ప్రశాంతతకు సమత్వ భావన చాలా ముఖ్యమైంది. ఇటువంటి సల్లక్షణం పెంపొందించు కోవాలంటే, ప్రతి ఒక్కరూ నిందాస్తుతుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.

జీవితాన్ని ఒక నాణెం అనుకుంటే... దానికి గల ఇరువైపులలో ఒకవైపు నిందలు, రెండవ వైపు స్తుతులు ఉంటాయి. నిందలను భరించడం చాలా కష్టం. కాని పొగడ్త ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఎవరైనా పొగడితే అది చాలా ఇష్టంగా ఉంటుంది.

దత్తబోధ



శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

మన తప్పులను ఎత్తి చూపు వారిపై మనం ఎప్పుడూ కూడా కోపగించు కోకూడదు. ఇందుకు భిన్నంగా, మనం మన తప్పులను సంతోషంగా ఒప్పుకొని, వాటిని ఎత్తిచూపు వారిపట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ విధంగా చేస్తే మనం మోస్తున్న 'అహంకారం' అనే భారం క్రమంగా, తప్పనిసరిగా తగ్గిపోతుంది.

నిరంతరం మనం పొగడ్తలనే వినడం వలన మన అహంకారం పొంగిపోతుంది. అందరూ మనల్ని పొగడాలి అనే కోరిక మితిమీరిపోతుంది. ఇది మనల్ని చాలా తొందరగా పతనం చేస్తుంది. కాబట్టి ఎవరైనా మనల్ని నిందించినపుడు లేక పొగడినపుడు నిశ్చలంగా ఉండటం ఎంతైనా అవసరం.

సాక్షి ఎడిటోరియల్ పేజీకి వ్యాసాలను, అభిప్రాయాలను యూనికోడ్‌లో పంపాలి. ఎక్కడా పరిశీలనలో లేనట్టు హామీపత్రం జతచేయాలి.
ఈ-మెయిల్: editpage@sakshi.com
ఎడిట్ పేజీలో ప్రచురితమయ్యే వ్యాసాలను ఆ యా రచయితల వ్యక్తిగత అభిప్రాయాలుగా గమనించాలి.

గ్రహం అనుగ్రహం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, **తిథి:** శు.సప్తమి ఉ.7.17 వరకు, తదుపరి అష్టమి, **నక్షత్రం:** పూర్వాషాఢ రా.1.49 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, **వర్జ్యం:** ఉ.11.22 నుండి 12.58 వరకు, **దుర్ముహూర్తం:** ఉ.9.51 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.34 నుండి 3.22 వరకు, **అమృతఘడియలు:** రా.8.50 నుండి 10.33 వరకు, దుర్గాష్టమి; **రాహుకాలం:** ప.1.30 నుండి 3.00 వరకు, **యమగండం:** ఉ.6.00 నుండి 7.30 వరకు, **సూర్యోదయం:** 5.55, **సూర్యాస్తమయం:** 5.40.


కాళరాత్రిదేవిగా అలంపూర్ జోగులాంబ


కాళరాత్రి రూపంలో బాసర సరస్వతి


సరస్వతీదేవి అలంకారంలో వరంగల్ భద్రకాళి

పత్తి కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

- మంత్రి తుమ్మల హెచ్చరిక



సాక్షి, హైదరాబాద్: పత్తి కొనుగోళ్లలో మార్కెటింగ్ శాఖ కార్యదర్శులు, అధికారులు అందుబాటులో ఉండి పూర్తి స్థాయి సేవలు అందించాలని, ఎక్కడైనా రైతులకు ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. పత్తి కొనుగోళ్లపై బుధవారం సీసీఐ, జిన్నింగ్ మిల్లర్లు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి మార్కెటింగ్ సీజన్ పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కమిటీల ద్వారా రాష్ట్రంలో పత్తి మార్కెటింగ్ సజావుగా జరిగేటట్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి రైతు తన పంటను సీసీఐ ద్వారా అమ్ముకోవచ్చు నని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 42.23 లక్షల ఎకరాలలో పత్తి సాగు జరిగిందని చెప్పారు. పంట కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు. పత్తి మద్దతు ధర రూ.7,521 ఇవ్వాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

సోయా...ఇదేం ధరయ్యా?

- మద్దతు ధర క్వింటాకు రూ.4,892... రూ.4,100 లోపే కొంటున్న వ్యాపారులు
- దిగుబడి అంచనా, 2.60 లక్షల మెట్రిక్ టన్నులు.. కేంద్రం కొనేది 56,550 మెట్రిక్ టన్నులే
- మిగిలింది వ్యాపారులు అడిగిన ధరకు అమ్ముకోవాల్సిందేనా అంటున్న రైతులు

సాక్షి, హైదరాబాద్: సోయా రైతులను దళారులు దగా చేస్తున్నారు. వానాకాలం సీజన్‌లో సాగు చేసిన సోయాబీన్ పంటకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,892 కాగా, వ్యాపారులు మాత్రం రూ.3,980 నుంచి గరిష్టంగా రూ. 4,100 వరకు మాత్రమే కొంటున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల గత్యంతరం లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.

ఉత్పత్తిలో నాలుగో వంతే కొనుగోలు

తెలంగాణలో సోయాబీన్ కీలకమైన పంట. వరి, పత్తి, మొక్కజొన్న, కంది తర్వాత అత్యధికంగా సాగయ్యేది సోయాబీనే. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశారు. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ప్రస్తుత సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సోయాబీన్ సాగైంది. ఈ ఏడాది 2.60 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 56,550 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలుకు అంగీకరించింది. ఆ నిర్ణీత పరిమాణంలో మాత్రమే కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్ అధికారులు అంటున్నారు. అంటే మొత్తం ఉత్పత్తిలో కేవలం నాలుగోవంతే కొనుగోలు చేయడం వల్ల, మిగిలిన పంటను తిరిగి వ్యాపారులకే తెగనమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పంటను కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా, మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా తాము ప్రతిపాదనలు పంపిస్తామని మార్క్‌ఫెడ్ వర్గాలు వెల్లడించాయి.

13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలో 37 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో 13 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. అవసరాన్ని బట్టి మిగిలిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, సేకరణ విభాగం ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ తెలిపారు.

ప్రతి రైతుకు అందుబాటులో ఉంటా

- రైతు కమిషన్ నూతన చైర్మన్ కోదండరెడ్డి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి రైతుకు అందుబాటులో ఉంటానని వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్‌కేఆర్ భవన్‌లో బుధవారం వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం, రైతు సంక్షేమం రెండూ చాలా ముఖ్యమైనవని, వ్యవసాయ నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, ఎన్జీవోలు తగు సూచనలు చేయాలని కోరారు. శక్తి వంచన లేకుండా వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం రైతుకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి పెరిగి అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశారని ప్రశంసించారు. సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మరోవైపు రాబోయే పంట కాలానికి రైతు భరోసా కింద అర్హులైన రైతులకు పెట్టుబడిగా రూ.7500 ఆర్థిక సాయం చేస్తామని సీఎం ప్రకటించడం గొప్ప నిర్ణయమన్నారు.


రైతు కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న కోదండరెడ్డి

నా భార్య అవినీతిపరురాలు

- డీఈఈపై భర్త ఆరోపణ
- ఇప్పటికే పోలీసు కేసులు
- విడాకులకు నోటీసు

మణికొండ: మున్సిపల్ శాఖలో డీఈఈగా పనిచేస్తున్న తన భార్య కాంట్రాక్టర్‌ల నుంచి లక్షల కొద్ది డబ్బు వసూలు చేసి అవినీతి పరురాలిగా మారిందని ఆమె భర్త ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. మూడేళ్ల నుంచి నాలుగు రోజుల క్రితం వరకు మణికొండ మున్సిపల్ కార్యాలయంలో పనిచేసిన దివ్యజ్యోతి ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యింది. ఆమె భర్త శ్రీపాద శర్మ మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను చూపుతూ తన భార్య పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, కాంట్రాక్టర్‌ల నుంచి కమీషన్‌ల రూపంలో దండుకుని ఇంట్లో పెట్టడంతో పాటు ఆమె ఇద్దరి తమ్ముళ్లకు కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆరోపించారు. ఆయన విడుదల చేసిన వీడియా మణికొండ మున్సిపాలిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఆమె తమ్ముళ్లతో కలిసి తనను చంపాలని చూస్తున్నారని, అందుకే ఆమె బండారం బయటపెట్టానని శ్రీపాద శర్మ మీడియాకు వెల్లడించారు.

కుటుంబ తగాదాలే కారణం?

మణికొండ డీఈఈగా పనిచేసిన దివ్యజ్యోతి, ఆమె భర్త శ్రీపాద శర్మల మధ్య కుటుంబ తగాదాలు ఉన్నాయని, వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవటం, గతంలో ఆమె తమ్ముని ఇంటికి వెళ్లి దాడికి పాల్పడటంతో భానూరు పోలీస్‌స్టేషన్‌లో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఆమె సన్నిహితులు, తోటిఅధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఇరువురి బంధువుల మధ్య వాదనలు, పంచాయితీలు జరిగాయని, ఎట్టకేలకు ఆమె భర్తకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది. దాంతో వారి కుమారుడు తన వద్ద ఉండాలంటే తన వద్ద ఉండాలని ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరు విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సన్నిహితులు తెలిపారు. తనపై కేసు పెట్టడం, కుమారుడిని దూరం చేయటంతోనే అతను భరించలేక ఆమె అవినీతి పరురాలని, ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను చూపుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసినట్లు తెలిసింది.


మితిమీరిన అతివిశ్వాసం ఉన్నది మనకేనేమో సార్!

79,574 ఎకరాల్లో పంటనష్టం

- ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం
- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల వెల్లడి
- పంట నష్టానికి భారీగా కోత పెట్టిన ప్రభుత్వం
- ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలో ఐదో వంతేనా?

సాక్షి, హైదరాబాద్: 'ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,574 ఎకరాలలో పంటనష్టం సంభవించినట్టు అధికారులు నిర్ధారించారు. దానికి సంబంధించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ.79.57 కోట్ల నిధులు విడుదల అయ్యాయి'అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పంటనష్టం 28,407 ఎకరాల్లో ఆ తర్వాత మహబూబాబాద్‌లో 14,669, సూర్యాపేటలో 9,828 ఎకరాల్లో ఉందన్నారు. మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. పంట నష్ట పరిహారం ఎకరానికి రూ. 10 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలలోనే జమ అయ్యేటట్టు అధికారులు ఏర్పాటు చేసినట్టు తుమ్మల తెలిపారు.

పరిహారం కేటాయింపు ఆయా జిల్లాల్లో ఇలా


జిల్లా	రైతులు	రూ. కోట్లలో
ఖమ్మం	27,242	28.40
మహబూబాబాద్	18,406	14.66
సూర్యాపేట	10,339	9.82
సంగారెడ్డి	2,881	3.28
ఆదిలాబాద్	2,041	3.09
ఆసిఫాబాద్	1,371	2.69
భద్రాద్రికొత్తగూడెం	2,148	2.65
నాగర్‌కర్నూలు	2,380	2.29

4.15 లక్షల ఎకరాల్లో నష్టమన్న సీఎం

రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలకు 4.15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అధికారులు మాత్రం చివరకు 79,574 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిసి, ఆ మేరకే నిధులు కేటాయించారు. అంటే ముఖ్యమంత్రి చెప్పిన దానికంటే ఐదోవంతు కంటే తక్కువగా నష్టాన్ని నిర్ధారించారు. దీంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదిలా ఉండగా పంట నష్టం జరిగిన దాంట్లో దాదాపు 25 శాతం ఇసుకమేట పేరుకుపోయి నష్టం సంభవించింది. ఇసుక మేటకు పదివేలకు అదనంగా ఇస్తామని కూడా వ్యవసాయ శాఖ వర్గాలు హామీ ఇచ్చాయి. కానీ ప్రస్తుతం ప్రకటించిన పరిహారంలో ఇసుకమేట విషయం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

నేడు సద్దుల బతుకమ్మ పండుగ

- రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఆట స్థలాలు సిద్ధం


సద్దుల బతుకమ్మ కోసం సిద్ధమైన హనుమకొండలోని పద్మాక్షి దేవాలయ గుండం

సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబం.. బతుకమ్మ పండుగలో భాగమైన సద్దుల బతుకమ్మ గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. ఎనిమిది రోజులపాటు రోజుకో ప్రత్యేకతలతో ఆడిపాడిన మహిళలు చివరగా సద్దుల బతుకమ్మ కోసం సన్నద్ధమవుతున్నారు. బతుకమ్మను పేర్చేందుకు మహిళలు పూలు, పండ్లు, దుస్తులు, ఆభరణాలు, వివిధ రకాల వస్తువుల కోసం షాపులు, రహదారుల్లో బారులుదీరారు. కాగా, ఆయా జిల్లాల అధికారులు స్థానికంగా బతుకమ్మ ఆట స్థలాలను సిద్ధం చేశారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే సమీప చెరువుల్లోని గుర్రపుడెక్కలను తొలగించారు. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయ ప్రాంగణం, ఉర్సుగుట్ట మైదానాన్ని ముస్తాబు చేశారు. నల్లగొండలోని రామాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖమ్మం, కరీంనగర్‌లోని బతుకమ్మ ఆటస్థలాలను సిద్ధం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో రాత్రివేళ ఇబ్బంది పడకుండా.. దీపాలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటుందో?!

అంకితభావంతో సేవలందించా: సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్



న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తి అంకితభావంతో దేశానికి సేవలందించానని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. తన పదవీ కాలాన్ని చరిత్ర ఎలా గుర్తు పెట్టుకుంటుందో అనే భయం, ఉత్కంఠ తనలో ఉన్నాయని తెలిపారు. భారతదేశ సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10వ తేదీన ముగియనుంది. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. బుధవారం భూటాన్‌లోని 'జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ స్కూల్ ఆఫ్ లా' మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. ''నా పదవీ కాలం ముగింపునకు వచ్చింది. భవిష్యత్తు, గతానికి సంబంధించి భయాలు, ఆందోళనలు నా మనసులో నిండిపోయాయి. ఎన్నో ప్రశ్నలు నాలో తలెత్తుతున్నాయి. నేను సాధించాల్సినవన్నీ సాధించానా? ప్రధాన న్యాయమూర్తిగా నా పదవీ కాలాన్ని చరిత్ర ఏ విధంగా నిర్ణయిస్తుంది? ఎలా గుర్తుపెట్టుకుంటుంది? చేయాల్సిన పనులు భిన్నంగా చేశానా? లేదా? భవిష్యత్తు తరాల న్యాయమూర్తులకు, న్యాయ నిపుణులకు, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి ఎలాంటి వారసత్వాన్ని అందించబోతున్నాను? ఈ ప్రశ్నల్లో చాలావాటికి సమాధానాలు నా నియంత్రణలో లేవు. బహుశా కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు కనిపెట్టలేనేమో! గత రెండేళ్లుగా అంకితభావంతో పనిచేశా. పదవికి పూర్తి న్యాయం చేయాలని ప్రతినిత్యం ఉదయం నిద్రలేవగానే నిర్ణయించుకునేవాడిని. రాత్రి సంతృప్తితో నిద్రకు ఉపక్రమించేవాడిని. న్యాయవాద వృత్తి అనే ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడానికి, మనల్ని మనం పునఃసమీక్షించుకోవడానికి సంకోచించాల్సిన పనిలేదు. లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నానా? లేక నా వైపు నేను ప్రయాణిస్తున్నానా? అని న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రశ్నించుకోవాలి. భయాలు, సందేహాలు విడిచిపెట్టాలి. లక్ష్యం వైపు సాగే ప్రయాణాన్ని ఆస్వాదించాలి. భయాలను ఎదిరించడంలోనే మన అభివృద్ధి దాగి ఉంటుంది'' అని జస్టిస్ చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆయన 2022 నవంబర్ 9న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేశారు.

18 ఏళ్లకే 14 పర్వతాల అధిరోహణ

- 740 రోజుల్లోనే లక్ష్యం పూర్తి
- నేపాల్‌కు చెందిన నిమా రింజీ షెర్పా కొత్త రికార్డు



కఠ్మాండు: ప్రపంచంలోని తొలి 14 అత్యంత ఎత్తయిన పర్వతాలను అత్యంత పిన్నవయసులో అధిరోహించిన వ్యక్తిగా నేపాల్‌కు చెందిన 18 ఏళ్ల టీనేజర్ నిమా రింజీ షెర్పా రికార్డు సృష్టించాడు. బుధవారం ఉదయం 6.05 గంటలకు టిబెట్‌లోని మౌంట్ శిషాపాంగ్మాను అధిరోహించడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. కేవలం 740 రోజుల్లోనే మొత్తం 14 పర్వతాలను అధిరోహించడం గమనార్హం. ఇవన్నీ 8,000 మీటర్లకుపైగా ఎత్తయిన పర్వతాలే. వీటిని 'ఎయిట్ థౌజెండర్స్' అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ మౌంటైనీరింగ్, క్లైంబింగ్ ఫెడరేషన్(యూఐఏఏ) ఈ ర్వతాలను గుర్తించింది. పర్వతారోహకుల కుటుంబంలో జన్మించిన నిమా రింజీ షెర్పా పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే 2022 సెప్టెంబర్ 30న పర్వతారోహణకు శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎనిమిదో పర్వతం, నేపాల్‌లోని 'మనాస్లూ' శిఖరాన్ని చేరుకున్నాడు. అప్పటినుంచి వీలు దొరికినప్పుడల్లా ఒక నూతన పర్వతాన్ని అధిరోహించాడు. ఎవరెస్టు పర్వతాన్ని, దాని సమీపంలోని లోట్సే పర్వతాన్ని నిమారింజీ షెర్పా 10 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే అధిరోహించాడు. బుధవారం నాటికి మొత్తం 14 ఎత్తయిన పర్వతాలను అధిరోహించడం పూర్తిచేశాడు. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు నేపాల్‌కు చెందిన మింగ్మా గ్యాబు డేవిడ్ షెర్పా పేరిట ఉంది. అతడు 2019లో 30 ఏళ్ల వయసులో 14 పర్వత శిఖరాలు అధిరోహించాడు. నిమా రింజీ షెర్పా మాత్రం కేవలం 18 ఏళ్లలోనే ఈ రికార్డును తిరగరాయడం గమనార్హం. షెర్పాలు అంటే సాధారణంగా హిమాలయాల్లో పర్వతారోహకులకు సహకరించే పనివాళ్లుగా పేరుంది. కానీ, షెర్పాలు అందుకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచ రికార్డులు సృష్టించగలరని నిరూపించడమే తన లక్ష్యమని నిమా రింజీ షెర్పా చెప్పాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని తొలి 14 ఎత్తయిన పర్వతాలు ఆసియా ఖండంలోని హిమాలయాలు, కారాకోరం ప్రాంతంలోనే ఉన్నాయి.

మీకూ గాజా గతే!

లెబనాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ హెచ్చరిక



బీరుట్: లెబనాన్‌కూ గాజా గతి పట్టిస్తామని, మునుపెన్నడూ లేనంతగా పెనుదాడులకు పాల్పడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం లెబనాన్ పౌరులనుద్దేశిస్తూ ఆయన ఒక వీడియో సందేశం వినిపించారు. '' హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతం చేశాం. అతని స్థానంలో హెజ్‌బొల్లా కాబోయే చీఫ్‌ను, ఆ తర్వాతి వారసుడు, తదుపరి నేతనూ చంపేశాం. గతంలో ఎన్నడూలేనంతగా హెజ్‌బొల్లా ఇప్పుడు బలహీనపడింది' అని నెతన్యాహూ అన్నారు. నెతన్యాహూ వ్యాఖ్యలపై లెబనాన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని కుగ్రామంలో రెసిడెన్షియల్ భవంతి భూగర్భంలో హెజ్‌బొల్లా స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అక్కడి భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో హెజ్‌బొల్లా మిలిటెంట్లతో జరిగిన పరస్పర కాల్పుల్లో ఇజ్రాయెల్ సైన్యాధికారి కెప్టెన్ బెంజిన్ ఫాలక్ చనిపోయాడు. కాగా, లెబనాన్‌లోని పావువంతు భాగం ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి మానవతా సంబంధాల విభాగం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 1,400 మంది పౌరులు మరణించగా, 12 లక్షల మంది వలసపోయారని పేర్కొంది.

విద్వేషాల ఫ్యాక్టరీ కాంగ్రెస్

- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం
- కుల, మత రాజకీయాలు చేస్తోంది
- కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి



నాగపూర్: దేశంలో కాంగ్రెస్‌తోపాటు అర్బన్ నక్సలైట్ల విద్వేషపూరిత కుట్రలను ప్రజలు ఎంతమాత్రం సహించడం లేదని, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుట్రలకు బలి కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. హరియాణాలో బీజేపీ విజయం దేశ ప్రజల మూడ్‌ను ప్రతిబింబిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ బాధ్యత లేని పార్టీ, అది విద్వేషాలను వ్యాప్తి చేసే ఫ్యాక్టరీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మధ్య విభజన తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రయత్నమని ఆరోపించారు. దేశంలో భిన్నవర్గాల మధ్య చిచ్చు పెడుతోందని కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ బుధవారం మహారాష్ట్రలో రూ.7,600 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 10 నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి అధికారం కోసం రాష్ట్రాన్ని బలహీన పర్చాలని చూస్తోందని విమర్శించారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార మహాయుతి కూటమి రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని, ఇలాంటి పరిణామం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కేవలం అవినీతి అక్రమాల్లోనే వేగం కనిపించిందని ఎద్దేవా చేశారు

హరియాణాలో కాంగ్రెస్‌కు గుణపాఠం

విభజన రాజకీయాలు చేస్తూ స్వలాభం కోసం ఓటర్లను తప్పుదోవ పటిస్తున్న కాంగ్రెస్ పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గంలో భయోత్పాతం సృష్టించి, వారిని ఓటుబ్యాంక్‌గా మార్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం హిందువులను విభజించడమే లక్ష్యంగా కుల రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. హరియాణాలో చరిత్రాత్మక విజయం సాధించామని, మహారాష్ట్రలోనూ అంతకంటే పెద్ద విజయం సాధించబోతున్నామని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు.

ముస్లిం కులాలపై మాట్లాడరా?

ముస్లిం వర్గంలోనూ ఎన్నో కులాలు ఉన్నాయని ఇప్పటిదాకా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా చెప్పలేదని ప్రధానమంత్రి మండిపడ్డారు. ముస్లిం కులాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ నేతలు నోటికి తాళం వేసుకుంటున్నారని విమర్శించారు. హిందువుల విషయంలో మాత్రం కులం కోణంలో మాట్లాడుతుంటారని ధ్వజమెత్తారు. హిందువుల్లో ఒక కులంపైకి మరో కులాన్ని ఉసిగొల్పడమే కాంగ్రెస్ విధానమని ఆక్షేపించారు. హిందువులు ఎంతగా చీలిపోతే రాజకీయంగా అంత లాభమని ఆ పార్టీ భావిస్తోందన్నారు. హిందువుల మధ్య నిప్పు పెట్టి చలి కాచుకోవాలన్నదే కాంగ్రెస్ ఆలోచన అని నిప్పులు చెరిగారు.


డేవిడ్ బేకర్


డెమిస్ హసాబిస్


జాన్ జంపర్

ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్

డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్‌లకు రసాయన నోబెల్

స్టాక్‌హోమ్: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్‌లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్‌కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్‌లకు సమంగా పంచనున్నారు.

జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు

''అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే'' అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసాబిస్, జాన్ జంపర్ లండన్‌లోని గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ విభాగంలో పనిచేస్తున్నారు. ''బేకర్ 2003లో ఒక కొత్త ప్రోటీన్‌ను డిజైన్‌చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి''అని నోబెల్ కమిటీలో ప్రొఫెసర్ జొహాన్ క్విస్ట్ శ్లాఘించారు.

నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్

డెమిస్ హసాబిస్, జంపర్‌లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు.

మోదీ విధానాలే గెలిపించాయి

- హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీ వెల్లడి
- ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులతో భేటీ


మోదీకి కృష్ణుని విగ్రహాన్ని బహూకరిస్తున్న సైనీ

న్యూఢిల్లీ: హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులను కలిశారు. వారు ఆయనకు అభినందనలు తెలియజేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సైనీ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. ఓబీసీ నాయకుడైన సైనీ ఈ ఏడాది మార్చి నెలలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో హరియాణా సీఎంగా ప్రమాణం చేశారు. పార్టీ మళ్లీ గెలిస్తే సైనీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అప్పట్లో సంకేతాలిచ్చింది. బీజేపీ పెద్దలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే హరియాణాలో తమ పార్టీని మళ్లీ గెలిపించాయని చెప్పారు. గత పదేళ్లలో అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ఎన్నో పథకాలు తీసుకొచ్చారని వివరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అబద్ధాలతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాలన్నదే ఆ పార్టీ ప్రయత్నమని విమర్శించారు.

బీజేపీ నుంచి ఆశించడం మూర్ఖత్వం

ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఒమర్ అబ్దుల్లా



శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను లాక్కున్న బీజేపీ నుంచి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆశించడం మూర్ఖత్వమని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై తమ పార్టీ వైఖరి మారబోదన్నారు. ఆర్టికల్ 370పై మాట్లాడబోమని కానీ, అదిప్పుడు సమస్య కాదని తామెప్పుడూ చెప్పలేదని అబ్దుల్లా స్పష్టం చేశారు. భవిష్యత్‌లో దేశంలో ప్రభుత్వం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఒమర్... అప్పుడు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించే కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తున్నామన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తుందని తెలిపారు. ఢిల్లీ తరహాలో కాకుండా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం సజావుగా నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీకి జమ్మూకశ్మీర్‌కు చాలా తేడా ఉందని, 2019కు ముందు జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రమని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌లో మూడు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని, హోంమంత్రి, సీనియర్ మంత్రులు చెప్పారని, డీలిమిటేషన్, ఎన్నికలు జరిగాయని, రాష్ట్ర హోదా మాత్రమే మిగిలి ఉందని, దానిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఘర్షణ పడటం వల్ల సమస్యలను పరిష్కరించలేమన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్సీ గురువారం శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని అబ్దుల్లా చెప్పారు. ఆ తర్వాత కూటమి సమావేశంలో నాయకుడిని ఎన్నుకుంటారని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరుతామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పీడీపీ భాగస్వామ్యం అవుతుందా అన్న ప్రశ్నకు ఎన్సీ నేత సమాధానమిస్తూ ప్రస్తుతానికి దానిపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.

హిందువుల్లో విశ్వాసాన్ని పెంచుతాం: ఫరూక్

జమ్మూకశ్మీర్ మధ్య బీజేపీ సృష్టించిన విభేదాలను తగ్గించి, హిందువుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రెండు ప్రాంతాల మధ్య భేదం చూపబోమని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అతిపెద్ద సవాళ్లన్నాయన్నారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది కూటమి నిర్ణయిస్తుందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడంపై ఫరూక్ స్పందిస్తూ.. తాను నిర్ణయించిందే జరుగుతుందని స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అభ్యర్థని ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

అనూహ్య ఫలితాల్ని విశ్లేషిస్తున్నాం

'ఎక్స్'లో స్పందించిన రాహుల్ గాంధీ



సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలో చవిచూసిన అనూహ్య ఫలితాలను తమ పార్టీ విశ్లేషిస్తోందని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. హరియాణాలోని వేర్వేరు నియోజకవర్గాల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. హరియాణా, జమ్మూకశ్మీర్ శాసనసభల ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా ఆయన బుధవారం తన సామాజిక మాధ్యమ ఖాతా 'ఎక్స్'లో హిందీలో పలు పోస్టులు చేశారు. '' కూటమికి విజయం అందించిన జమ్మూకశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు. ఇక్కడ విపక్షాల 'ఇండియా' కూటమి విజయం సాధించి రాజ్యాంగానికి సైతం విజయం చేకూర్చింది'' అని అన్నారు. ఇక్కడి గెలుపును ప్రజాస్వామ్య ఆత్మగౌరవ విజయంగా రాహుల్ అభివర్ణించారు. '' మాకు మద్దతిచ్చిన హరియాణా ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. పార్టీ విజయం కోసం 'బబ్బర్ షేర్' కార్యకర్తలు అవిశ్రాంతంగా కష్టపడ్డారు. ఇకమీదటా సామాజిక, ఆర్థిక న్యాయం, సత్యం కోసం పోరాడుతూ మా గొంతుకను వినిపిస్తాం'' అని రాహుల్ అన్నారు.

కాంగ్రెస్‌కు సమాజ్‌వాది ఝలక్!

ఏకపక్షంగా ఆరు సీట్లకు అభ్యర్థుల ప్రకటన

లక్నో: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌పై ఇండియా కూటమి పక్షాలు స్వరం పెంచుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అయితే ఉత్తరప్రదేశ్‌లో 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఏకపక్షంగా ఆరుసీట్లకు బుధవారం అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో కుదిరిన పొత్తును కొనసాగిస్తూ 10 అసెంబ్లీ స్థానాల్లో ఐదు సీట్లను తమకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది. కానీ కాంగ్రెస్‌ను సంప్రదించకుండానే సమాజ్‌వాదీ పార్టీ ఆరుగురు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇందులో కాంగ్రెస్ ఆశిస్తున్న నియోజకవర్గాలు కూడా ఉండటం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీచేసి.. బీజేపీకి చెక్ పెట్టిన విషయం తెలిసిందే.

బలంగా ఉన్నచోట మిత్రపక్షాలకు పట్టించుకోదు: శివసేన (యూబీటీ)

హరియాణాలో ఓటమికి కాంగ్రెస్ అతివిశ్వాసమే కారణమని శివసేన (యూబీటీ) విమర్శించింది. బలహీనంగా ఉన్నచోట మిత్రపక్షాలపై ఆధారపడి, తాము బలంగా ఉన్నచోట్ల ప్రాంతీయ పార్టీలను అసలు పట్టించుకోదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.

ఈవీఎంలలో తేడాలపై విచారణ జరపండి: కాంగ్రెస్

న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపులో కొన్ని ఈవీఎంలలోని తేడాలపై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. విచారణ ముగిసేదాకా సదరు ఈవీఎంలను సీల్ చేసి, భద్రపరచాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. మాజీ సీఎంలు భూపిందర్ హుడా, అశోక్ గహ్లోత్, ఏఐసీసీ ప్రధానకార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ తదితరులతో కూడిన కాంగ్రెస్ బృందం బుధవారం ఈసీ సీనియర్ అధికారులను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించింది. హరియాణాలోని పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరులో తేడాలున్నాయని ఫిర్యాదులు వచ్చాయని ఈసీ దృష్టికి తెచ్చింది. ఇలాంటివి తమకు 20 ఫిర్యాదులు అందాయని, ఏడు రాతపూర్వకంగా అందాయని వివరించింది. కొన్ని ఈవీఎంలు 99 శాతం బ్యాటరీతో పనిచేశాయని, వేరే ఈవీఎంలు 60 నుంచి 70 శాతం బ్యాటరీ సామర్థ్యంతో పనిచేశాయని తెలిపింది. ఈవీఎంల పనితీరులో వ్యత్యాసాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని, వీటిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.

ఇలాంటిది ఎన్నడూ వినలేదు

కాంగ్రెస్‌పై ఈసీ మండిపాటు

న్యూఢిల్లీ: హరియాణా ఎన్నికల్లో ఓటమిని చవిచూశాక కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బుధవారం ఒక లేఖ రాసింది. హరియాణా ఎన్నికల ఫలితాలను ఆమోదించబోమని కాంగ్రెస్ మంగళవారం ఒక ప్రకటన చేయడం తెల్సిందే. '' ఘన ప్రజాస్వామ్య వారసత్వమున్న దేశంలో ఇలాంటి విరుద్ధ ప్రకటనలు ఎన్నడూ వినలేదు. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది సత్యదూరంలో ఉంది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేడాలు చేసిన విమర్శలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాతీర్పును అప్రజాస్వామ్యంగా తిరస్కరించినట్లుగా ఉంది. ఇవి ఊహించని ఫలితాలంటూ మీరు(ఖర్గే), రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యానాలనూ మేం పరిగణనలోకి తీసుకున్నాం'' అని ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది.

సీఎం సామాన్లనే బయటపడేశారు

ఢిల్లీ సీఎం అధికారిక నివాసం వద్ద ఘటన

కేజ్రీవాల్ తర్వాత అతిశి ఆ బంగ్లాలోకి అక్రమంగా వచ్చారన్న బీజేపీ


లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా


ఢిల్లీ సీఎం అతిశి

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం వేదికగా ఆప్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి అధికార ఆధిపత్యపోరు కనిపించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్ నాయకురాలు అతిశికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడం ఈ వివాదానికి ఆజ్యంపోసింది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిశి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిశికి సంబంధించిన సామగ్రిని బయట పడేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. '' సీఎం అతిశికి అధికారిక బంగ్లాను కేటాయించలేదు. అందుకే ఇన్నాళ్లు సీఎంగా ఉన్నపుడు వినియోగించి, కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకే అతిశి మారారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా ఆ బంగ్లాను బీజేపీ అగ్రనేతకు కేటాయించాలని కుట్రపన్నింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను అడ్డుపెట్టుకుని అతిశికి చెందిన సామగ్రిని బయట పడేశారు. అంతకుముందు అదే బంగ్లాలోని క్యాంప్ ఆఫీస్‌లో అతిశి ఒక సమావేశం కూనిర్వహించారు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయిన బీజేపీ ఇలా చవకబారు బంగ్లా రాజకీయాలు చేస్తోంది'' అని సంజయ్ వివరించారు.

బంగ్లాకు సీలు వేయాల్సిందే: బీజేపీ

వివాదంపై బీజేపీ దీటుగా స్పందించింది. ఢిల్లీ శాసనసభలో విపక్షనేత, బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా మీడియాతో మాట్లాడారు. '' గత ఏడాది కేజ్రీవాల్ మంత్రివర్గంలోకి అతిశి చేరినప్పుడే కేబినెట్ మంత్రి హోదాలో ఆమెకు మథుర రోడ్డులోని ఏబీ–17 బంగ్లాను ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) గతంలోనే కేటాయించింది. ఆ బంగ్లా ఉండగా ఈ బంగ్లాతో సీఎంకు పనేంటి?. కేజ్రీవాల్ వెళ్లిపోయినా సీఎం బంగ్లా తాళాలు పీడబ్ల్యూడీకి అప్పజెప్పలేదు. ఇప్పుడు అతిశి అక్రమంగా ప్రవేశించిన ఈ బంగ్లాకు సీలు వేయాల్సిందే'' అని గుప్తా డిమాండ్‌చేశారు.

అక్రమంగా తరలించారు: సీఎం కార్యాలయం

''దేశ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ ఆదేశాలను శిరసావహిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. అతిశి వస్తువులను బయట పడేయించారు. బీజేపీ బడా నేతకు ఈ బంగ్లాను కేటాయించాలను ఎల్జీ ఉవ్విళ్లూరుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో 27 ఏళ్లుగా అధికారాన్ని అందుకోలేని బీజేపీ ఇప్పుడు సీఎం బంగ్లాను ఆక్రమించాలని చూస్తోంది'' అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

అది అధికారిక బంగ్లా కాదు: ఎల్జీ వర్గాలు

సీఎంఓ ప్రకటన తర్వాత ఎల్జీ కార్యాలయం వర్గాలు స్పందించాయి. '' సీఎం హోదాలో అతిశికి ఆ బంగ్లాను కేటాయించలేదు. అనుమతి లేకుండా అతిశి ఆమె సామగ్రిని బంగ్లాలోకి తరలించారు. తర్వాత ఆమెనే వాటిని బయటకు తరలించారు. ప్రస్తుతా నికి ఆ బంగ్లా పీడబ్ల్యూడీ అధీనంలోనే ఉంటుంది. గతంలో సమకూర్చిన వస్తువులను సరిచూసు కున్నాకే కేటాయిస్తారు'' అని ఎల్జీ ఆఫీస్ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీలో ఒంటరిగానే పోటీ: ఆప్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు. అహంకారపూరిత బీజేపీనీ, అతి విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌ను ఢిల్లీలో ఎదుర్కొనే సత్తా తమ పార్టీకుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. హరియాణాలో కూటమి భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోలేదని, మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగానే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నారు. సీట్ల పంపకాల విషయంలో విభేదాల కారణంగా కాంగ్రెస్, ఆప్ మధ్య ఎన్నికలకు ముందు పొత్తుపై చర్చలు ఆగిపోయాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 8 నుంచి 9 స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ భావించింది. 3 నుంచి 4 సీట్లకు మించి ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేకపోవడంతో పొత్తు బెడిసికొట్టింది.

కళంకిత ఆప్‌తో పొత్తు ఉండదు : కాంగ్రెస్

ఆప్‌తో ఎలాంటి పొత్తు ఉండబోదని కాంగ్రెస్ పార్టీ సైతం ప్రకటించింది. కళంకిత ఆప్‌తో పొత్తు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు పార్టీ పటిష్టంగా ఉందని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.



మంచు కురిసే 'దారి'లో..

తెలంగాణ కశ్మీర్‌గా ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాద్ జిల్లా కొత్త అందాలను సంతరించుకుంది. వర్షాలు ఆగిపోయి.. వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అక్టోబర్ మాసంలో రాత్రివేళ మాత్రం చలి గిలిగింతలు పెడుతోంది. బుధవారం ఉదయం జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారి పరిసరాల్లో, పొలాల్లో దట్టంగా పొగమంచు పరుచుకుంది.
- సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

కబ్జా కథలు చెప్పారు.. కారకుల్ని వదిలేస్తున్నారు

సాక్షి, హైదరాబాద్: 'చెరువుల పరిరక్షణ పేరుతో పేదలు, మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వానికి బడా బాబులు చేసిన కబ్జాలు కనిపించట్లేదా?' అంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ వ్యవహారశైలిని విమర్శించారు. ఆరు ప్రముఖ సంస్థలు చెరువుల్ని ఎలా కబ్జా చేశాయో, దానికి ప్రభుత్వ విభాగాలు ఏ విధంగా సహకరించాయో వివరిస్తూ బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి తప్పని నిరూపించినా రాజీనామా కాదని, ఏకంగా ప్రాణత్యాగమే చేస్తానంటూ సవాల్ విసిరారు.

ఏళ్లు కష్టపడి పేదలు కట్టుకున్న ఇళ్లను కూలుస్తున్నారు

- చెరువుల్ని మింగేసిన పెద్దలను మాత్రం పట్టించుకోవట్లేదు
- ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శలు
- సీఎం, డిప్యూటీ సీఎంలకు అవి కనిపించట్లేదా అని ప్రశ్న
- చర్యలు తీసుకోకుంటే.. ప్రజా ఉద్యమానికి సిద్ధమని ప్రకటన
- ఆరు సంస్థల కబ్జా పర్వాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్



ఎస్ఎంఆర్ కాసా కరీనో

గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లోని సర్వే నంబరు 13లో 1.49 ఎకరాల విస్తీర్ణంలో కుంట ఉండేది. ఇందులో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి హెచ్ఎండీఏ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో చెరువును పూర్తిగా మింగేసిన ఎస్ఎంఆర్ కాసా కరీనో సంస్థ విల్లాలు నిర్మించింది. ప్రస్తుతం చెరువు ఉండాల్సిన ప్రాంతంలో 15 విల్లాలు నిర్మించినట్టు కనిపిస్తోంది. ఒక్కో విల్లా విలువ రూ.10 కోట్లు లెక్కేసుకున్నా వీటి ఖరీదు రూ.150 కోట్లకు పైనే.

ఫీనిక్స్, కాండూర్

గండిపేట మండలం పుప్పాలగూడలోని సర్వే నంబర్లు.185, 186, 187, 188, 285, 286, 287, 288, 289ల్లో ముక్కసాని కుంట 19.58 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఈ ప్రాంతాన్ని తొలుత సెజ్‌గా మార్చిన గత ప్రభుత్వం ఆపై తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు (టీఎస్ఐఐసీ) బదిలీ చేసింది. ఫీనిక్స్ సంస్థ ఎనిమిది ఎకరాల్లో, కాండూర్ సంస్థ ఏడు ఎకరాల్లో వాణిజ్య భవనాలు నిర్మించ దానికి టీఎస్ఐఐసీ 2023లో అనుమతులు మంజూరు చేసింది. ఫీనిక్స్ నిర్మాణాలను పూర్తి చేయగా, కాండూర్ సంస్థ స్కైలైన్ పేరుతో చేపట్టింది. వీటి విలువ రూ.6 వేల కోట్లు.

ఫీనిక్స్

గండిపేట మండలం పుప్పాలగూడలోని 9.25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి హెచ్ఎండీఏ 2021లో ఫీనిక్స్‌కు అనుమతి ఇచ్చింది. ప్లాన్‌తోపాటు గ్రామ మ్యాప్‌లోనూ సర్వే నంబర్లు 272, 273లను వాటర్ బాడీస్‌గా పేర్కొన్నా, అనుమతులు లభించాయి. వీటిలో ఫీనిక్స్ సంస్థ ఆరు సెల్లార్లు, గ్రౌండ్+30 అంతస్తుల్లో 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేపడుతోంది. దీని మార్కెట్ విలువ కూడా రూ.వందల కోట్లే.

ది ప్రెస్టేజ్ సిటీ

ప్రేమావతిపేటలోని సర్వే నంబరు 86లో 98 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉంది. ఇందులో 31 ఎకరాల్లో ది ప్రెస్టేజ్ సిటీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చింది. ఇందులో 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు వచ్చాయి. మరో 24 ఎకరాల్లో 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టడంతోపాటు 15 ఎకరాల బఫర్ జోన్‌నూ మింగేశారు. వీటి విలువ రూ.8,600 కోట్లు. 1955–1976 మధ్య శిఖం తలాబ్‌లో రికార్డుల్లో ఉన్న ఈ భూమి 1985–86 నాటికి ప్రభుత్వ పట్టా భూమిగా మారిపోయింది.

వజ్రం ఇక్సోరా

శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో సర్వే నంబరు 29లో 1.86 ఎకరాల విస్తీర్ణంలో మేడ్లకుంట చెరువు ఉండేది. ఇందులో గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి హెచ్ఎండీఏ 2022లో వజ్రం ఇక్సోరాకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ జీ+11 అంతస్తులతో నిర్మాణాలు సిద్ధమవుతున్నాయి. దీని మార్కెట్ విలువ రూ.900 కోట్లు.

చెరువు పేరే మారిపోయింది

గడ్డిపోతారంలోని ఉస్మాన్‌కుంట చుట్టూ 70 ఎకరాల్లో 884 విల్లాలు నిర్మించుకోవడానికి హెచ్ఎండీఏ 2021లో ప్రణీత్ ప్రవణ్ సంస్థకు అనుమతి ఇచ్చింది. వీరు చెరువు, దానిలోని నీళ్లు వచ్చి, వెళ్లే మార్గాలను అలానే ఉంచి... చుట్టూ 884 విల్లాలు నిర్మించారు. ప్రణీత్–ప్రణవ్ గ్రోవ్ పార్క్ లేక్ అంటూ ఆ చెరువు పేరునే మార్చేశారు.

- తెల్లాపూర్‌లోని చెరువు, శ్మశానాన్ని కబ్జా చేసిన ఏలియన్ స్పేస్ స్టేషన్ సంస్థ గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి అనుమతి పొందింది. ప్రస్తుతం ఈ చెరువు రికార్డులు సైతం అందుబాటులో లేకుండా చేశారు.

నోటిఫికేషన్ల జారీలోనూ గోల్‌మాల్

రెండు వేలకు పైగా చెరువులు ఉండగా, గడిచిన 14 ఏళ్లల్లో కేవలం 229 చెరువులకే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. గత నెలలోనే అనూహ్యంగా 95 చెరువులకు ఇది జారీ అయ్యింది. ఇందులోనూ ఏదో గోల్‌మాల్ ఉందనిపిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి రాక్స్, లేక్స్, పార్క్ అంటున్నారు. వాస్తవానికి జరిగింది ఏమిటంటే... డ్యామేజెస్, ప్యాకేజెస్, పర్సంటేజెస్. పర్మిషన్ ఇచ్చిన అధికారులు, వెనుక ఉండి ఇప్పించిన రాజకీయ నాయకులు, నిర్మించిన బిల్డర్లు బాగానే ఉంటున్నారు. ఏమీ తెలియకుండా కొనుక్కున్నవారు నష్టపోతున్నారు. ఇలాంటి అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి. రిటైర్ అయితే వారి ఆస్తులను జప్తు చేయాలి. మరో 30 సంస్థల బాగోతాలు నా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే హైడ్రాకు ఫిర్యాదు చేయడం, హైకోర్టును ఆశ్రయించడంతోపాటు ప్రజా పోరాటం చేస్తా. ఇళ్లు కూల్చిన వారికి ఏం చేద్దాం అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారు. నా ఐదేళ్ల జీతభత్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ముందుకొస్తే దాదాపు రూ.300 కోట్లు సమకూరుతాయి. వీటితో నిర్వాసితులకు ఇళ్లు కట్టిద్దాం. చెరువుల్లో కట్టిన ఆ భవనాలు కూడా అక్రమ భవనాలే వాటిని కూడా కూల్చేయండి. లేనిపక్షంలో ఇప్పటివరకు కూల్చివేతలతో ఇళ్లు కోల్పోయి బాధితులుగా మారిన వారికి వాటిలో ఇళ్లు ఇవ్వండి. అప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుంది. లేకపోతే పైసల ప్రభుత్వం అవుతుంది.
- కె.వెంకటరమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే

'మూసీ' ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం

మూసీ రివర్ ఫ్రంట్ -పునరావాసంపై అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష



సమీక్షలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్: మురుగునీటితో నిండిన మూసీని బాగు చేస్తున్నట్టే.. పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజల జీవితాలను బాగు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దోమలు, ఈగలు, దుర్గంధంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజలను గత ప్రభుత్వం మాదిరి గాలికి వదిలేయబోమని, వారి జీవన ప్రమాణాలు మారుస్తామన్నారు. అక్కడ నివసించే ప్రజల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బస్తీల్లో ఉండే పెద్ద మనుషులు, రాజకీయపక్షాల నాయకులు, సామాజిక నాయకుల సలహాలు, సూచనలు కూడా వింటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు మణిహారంగా మూసీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ రిహాబిలిటేషన్‌పై పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. మూసీ ప్రక్షాళన, అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలు, అభివృద్ధి విజన్‌ను మూసీ పరీవాహక ప్రాంతవాసులకు వివరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూసీలో నివాసముంటున్న వారికి పట్టాలు ఉన్నా, లేకున్నా వారంతా తెలంగాణ బిడ్డలేనని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మూసీకి దగ్గరున్న ప్రభుత్వ భూముల్లోనే వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మూసీ నిర్వాసితుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు, వ్యాపారం చేసుకోవడానికి ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేసి సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని వారికి చెప్పాలన్నారు. ప్రజలకు మేలు జరిగే సూచనలు ఇస్తే అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ ఉన్నారు.

ఆదాయం పెంచే ప్రణాళికలతో రండి

ఆదాయ శాఖల ఉన్నతాధికారుల సమీక్షలో భట్టి

ధరలు పెంచకుండా, రాష్ట్ర ఖజానా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదాయం పెంపునకు నిర్దిష్ట ప్రణాళికతో రావాలన్నారు. లొసుగులను అరికడుతూ ఆదాయం పెంచేందుకు వాణిజ్య పన్నుల కమిషనర్, జాయింట్ కమిషనర్ ఆయా విభాగాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. మద్యం దుకాణాల్లో గరిష్ట ధర కంటే ఎక్కువ రేట్లతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా, పనుల ఎగవేతను కట్టడి చేయడానికి వాణిజ్య పన్నులు, రవాణా అధికారులు సమావేశమై ఓ నివేదిక రూపొందించాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన రాజీవ్ స్వగృహ, గృహ నిర్మాణ శాఖ పరిధిలోని ఇళ్ల విక్రయాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరాలంటే ఏం చేయాలో సీనియర్ అధికారులు ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, వాణిజ్య పన్నుల ముఖ్య కార్యదర్శి రిజ్వీ, గనుల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.



ఎల్ అండ్ టీ విరాళం 5.5కోట్లు

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ రూ.5.5 కోట్ల విరాళం అందజేసింది. ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్ సుబ్రహ్మణ్యం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఈ మేరకు చెక్‌ను అందచేశారు.

బల్క్ అలాట్‌మెంట్‌లో జాగ్రత్తగా ఉన్నాం

- మెట్రో వాటర్ వర్క్స్ అంశంలో వెంటనే స్పందించాం
- 'సాక్షి'లో 'దారి తప్పిన ఇసుక' కథనంపై టీజీఎండీసీ స్పందన

సాక్షి, హైదరాబాద్: ఇసుక విక్రయాలకు సంబంధించి 'బల్క్ అలాట్‌మెంట్' విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ప్రకటించింది. ప్రభుత్వ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ధ్రువీకరించిన తర్వాతే ఇసుకను ఏకమొత్తంలో కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. 'దారి తప్పిన ఇసుక' శీర్షికన 'సాక్షి'లో వచ్చిన కథనంపై టీజీఎండీసీ వివరణ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, సీవరేజ్ బోర్డు జనరల్ మేనేజర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు 6న ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తును పరిశీలించిన తర్వాతే బల్క్ అలాట్‌మెంట్ జరిగినట్లు వెల్లడించింది. అయితే ఇసుక పక్కదారి పట్టించి బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నట్లు వివిధ వర్గాల నుంచి మౌఖికంగా ఫిర్యాదులు అందడంతో బల్క్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను వెంటనే నిలిపివేసినట్లు వివరణ ఇచ్చింది. బల్క్ బుకింగ్ నిజమైనదా కాదా అని తేల్చాలని మెట్రో వాటర్ వర్క్స్ ఎండీని కోరినట్లు టీజీఎండీసీ జనరల్ మేనేజర్ వెల్లడించారు. అయితే తాము ఇసుక కోసం ఏ ఏజెన్సీకి అనుమతివ్వలేదని మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ నుంచి సమాధానం వచ్చిందన్నారు. ప్రభుత్వ పనులకు ఇసుకను కేటాయించడంలో నిబంధనలు ఉల్లంఘించడం లేదని వివరణ ఇచ్చింది. కాగా ఎస్ఎస్ఎంఎంఎస్ విధానంలో, ఆన్‌లైన్ విధానంలో మెట్రిక్ టన్నుకు రూ.405 మాత్రమే వసూలు చేస్తుండగా, రవాణా చార్జీలు కలుపుకుని వినియోగదారులు రూ.1,600 వరకు కొంటున్నట్లు చెప్పింది. అవసరాలకు సరిపడినంత మేర ఇసుక అందుబాటులో ఉన్నట్లు టీజీఎండీసీ ప్రకటించింది.

ద.మ. రైల్వే ప్రాజెక్టులకు మరిన్ని నిధులు

- నిజామాబాద్–డోన్ డబ్లింగ్‌కు 330 కోట్లు అదనంగా కేటాయింపు
- కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు మరో రూ. 190 కోట్లు



సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ పద్దులో దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన నిధులను రైల్వేశాఖ రూ. 1,350.26 కోట్ల మేర పెంచింది. మధ్యంతర బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వేకు రూ.14,232.84 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని 15,583.10 కోట్లకు పెంచింది. మొత్తంగా నిధులు పెంచడంతోపాటు ప్రాజెక్టులవారీగా మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తాలను కూడా సవరించింది.

బైపాస్ లైన్లకు నిధుల పెంపు..

జంక్షన్ స్టేషన్‌ల సమీపంలో రైల్వే ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బైపాస్ లైన్ల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. వేగంగా పనులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు సవరించిన బడ్జెట్‌లో నిధులు పెంచింది. దక్షిణ మధ్య రైల్వేకు తొలుత రూ. 2,905 కోట్లు కేటాయించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 3,629 కోట్లకు పెంచింది. అలాగే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ పనులకు రూ. 113.64 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసింది. ట్రాక్ సామర్థ్యం పెంపు పనులకు తొలుత రూ. 1,530 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని రూ. 1,930 కోట్లకు పెంచింది.

కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు పెరిగిన నిధులు

దక్షిణాది–ఉత్తరాదిని జోడించే గ్రాండ్ ట్రంక్ రూట్‌లో భాగంగా ఉన్న కాజీపేట–విజయవాడ మార్గంలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచడంతోపాటు రైళ్ల వేగాన్ని కూడా పెంచాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం మూడో మార్గాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఏడాదిలో పనులు ముగించేలా చూస్తోంది. ఈ ప్రాజెక్టుకు మధ్యంతర బడ్జెట్‌లో రూ.310 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని రూ. 190 కోట్ల మేర పెంచి రూ. 500 కోట్ల కేటాయింపులు చేసింది. మరోవైపు నిజామాబాద్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా డోన్ వరకు రెండో లైన్‌ను నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ఇది మహారాష్ట్రలోని అకోలా నుంచి డోన్ వరకు విస్తరించిన ప్రాజెక్టు. ఇందులో సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తవగా ఎగువ ప్రాంతంలో జరుగుతున్నాయి. నిజామాబాద్–సికింద్రాబాద్ మధ్య జరగాల్సి ఉంది. ఈ పనులకు తొలుత రూ. 220 కోట్లు ప్రతిపాదించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 550 కోట్లకు పెంచడం విశేషం. బీబీనగర్–గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండటంతో ఆ మార్గంలో రైళ్ల సంఖ్య, వాటి వేగం పెంపు సాధ్యం కావట్లేదు. దీంతో ఈ మార్గంలో రెండోలైన్ నిర్మించే ప్రాజెక్టు గత బడ్జెట్‌లో మంజూరైంది. ఆ పనులకు మధ్యంతర బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 220 కోట్లకు పెంచారు.

ఎంఎంటీఎస్ రెండో దశకు నిధుల్లో కోత..

పురోగతి అంతంతమాత్రంగానే ఉన్న భద్రాచలం–డోర్నకల్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు కుదించింది. రూ. 100 కోట్ల కేటాయింపులను రూ. 50 కోట్లకు తగ్గించింది. అలాగే హైదరాబాద్‌లో కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు కేటాయించిన నిధులను రూ. 50 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు కుదించింది.

కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు

రాహుల్, వాద్రాలకు కోట్లు దోచి పెట్టేందుకు రేవంత్ కుట్ర: కేటీఆర్

- ఏడు గ్యారంటీల మోసాన్ని హరియాణాలో తిప్పికొట్టారు
- బెదిరించి మా చెల్లెలిని జైల్లో పెట్టినా మేం మోదీకి తలవంచలేదు
- సెక్యులర్ విధానాలతోనే భవిష్యత్తు రాజకీయాలు చేస్తామని వ్యాఖ్య
- బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకుడు అలావుద్దీన్ పటేల్



అలావుద్దీన్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: ''సంక్షేమ పథకాల్లో ప్రజల నుంచి కమీషన్లు రావనే ఉద్దేశంతోనే వాటి అమలును పక్కనపెట్టి మూసీ ప్రాజెక్టు పేరిట రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. మూసీ ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లు మింగొచ్చని.. రాహుల్‌గాంధీ, వాళ్ల బావ వాద్రాకు కోట్ల రూపాయలు దోచిపెట్టొచ్చని రేవంత్ భావిస్తున్నారు..'' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి విధానాలను ప్రజలు గల్లా పట్టి అడిగేంత వరకు ఈ మోసం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అలావుద్దీన్ పటేల్ తన అనుచరులతో కలసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

''ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను పక్కనపెట్టి.. సమస్యలు వస్తే కలెక్టర్ల వద్దకు వెళ్లాలని సీఎం అంటున్నారు. కానీ మనం తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను నిలదీయాలి. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ తరహాలో గ్యారంటీల పేరిట మోసం చేయాలని చూసిన కాంగ్రెస్‌కు హరియాణా ఓటర్లు సరైన బుద్ధిచెప్పారు.

తలవంచకుండా పోరాడాం: ప్రధాని మోదీ మమ్మల్ని బెదిరించాలని చూసి, మా చెల్లెలిని జైల్లో పెట్టారు. అయినా తలవంచకుండా మోదీతో పోరాటం చేశాం. అదే పోరాట స్ఫూర్తితో సెక్యులర్ విధానాలను కొనసాగిస్తూ మనిషిని మనిషిగా చూసే రాజకీయాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. పేదలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది.

అరచేతిలో వైకుంఠంతో అధికారంలోకి..

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చింది. ఈ పది నెలల్లోనే అన్నివర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. కేసీఆర్ అధికారంలో లేరనే బాధ రాష్ట్రంలో ప్రతీ పౌరుడిలోనూ కనిపిస్తోంది. పేదల కోసం పాటుపడిన కేసీఆర్, బీఆర్ఎస్ ఉన్నంత వరకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అధికారంలో లేకపోవడంతో పండుగ కళ తప్పింది. బుల్డోజర్ రాజ్‌తో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్‌లో తహసీల్దార్‌పై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. రూ.2 లక్షలు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2,500, వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం వంటి హామీలు అటకెక్కాయి. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అక్రమంగా భూములు లాక్కుంటున్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ పాదయాత్ర చేస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం సరికాదు. సీఎం రేవంత్ గత ప్రభుత్వమిచ్చిన ఉద్యోగాలను సిగ్గులేకుండా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారు. తప్పుడు లెక్కలతో నిరుద్యోగులను తప్పుదోవ పట్టించడం దుర్మార్గం..'' అని కేటీఆర్ మండిపడ్డారు.

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: పొన్నం

- అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో ముఖాముఖి నిర్వహించాలి
- గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన పొన్నం
- 179 ఫిర్యాదులు స్వీకరణ



గాంధీభవన్‌లో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్

సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో వారానికి రెండు రోజులు నిర్వహిస్తున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం మంత్రి పొన్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని అప్పటికప్పుడు నోటిఫై చేయించి సంబంధిత విభాగాలకు మంత్రి పొన్నం పంపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశాల మేరకు ప్రారంభించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల కోసం నేరుగా గాంధీభవన్‌కు వచ్చారని, జిల్లాల్లో కూడా కాంగ్రెస్ కార్యాలయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయన్నారు. రేషన్‌కార్డుల గురించి కూడా అడుగుతున్నారని, రేషన్ కార్డుల డిజిటలైజేషన్ పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుందని చెప్పారు. ఉద్యోగాల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారని తెలిపారు. 10 నెలలు కూడా కానీ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీలను విమర్శించారు. ఫామ్‌హౌస్ నుంచి కాకుండా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సెక్రటేరియట్ నుంచి ప్రజాపాలన అందిస్తున్నామని, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మాని సహకరించాలని కోరారు. బుధవారం 179 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కలెక్టర్లకు సంబంధించినవి 22 కాగా, రవాణా శాఖవి 42, వివిధ మంత్రులకు సంబంధించిన మరో 115 అర్జీలను స్వీకరించి, వారికి పంపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు శివసేనరెడ్డి, నూతి శ్రీకాంత్ గౌడ్, జేరిపటి జైపాల్, వివిధ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్‌లో బతుకమ్మ

సాక్షి, న్యూఢిల్లీ: 'ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాములై సందమామ.. చూడ జాములై సందమామ.. శివుడు రాకపై సందమామ..' అంటూ తెలంగాణ భవన్ హోరెత్తింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు ఢిల్లీలోని తెలుగు వారు, ఇతర రాష్ట్రాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హరియాణా మాజీ మంత్రి వీరేంద్ర గోయల్, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.

సైనిక 3డీ ప్రింటెడ్ భవన నిర్మాణంలో ఐఐటీహెచ్, సింప్లిఫోర్జ్ భాగస్వామ్యం



సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన సింప్లీఫోర్జ్ క్రియేషన్స్, ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న సైన్యానికి చెందిన అతిపెద్ద, మధ్యప్రదేశ్‌లోని తొలి 3డీ ప్రింటెడ్ భవనం లాంఛనంగా ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని మోరార్ కంటోన్మెంట్‌లో సైనికుల కోసం నిర్మించిన 3డీ ప్రింటెడ్ బ్యారక్‌ను షాబాజ్ డివిజన్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ కేజీటీ కృష్ణన్ ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇరు సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి.

క్లుప్తంగా...

బాధ్యతలు స్వీకరించిన పట్నం మహేందర్‌రెడ్డి

ప్రభుత్వ చీఫ్ విప్‌ను అభినందించిన మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ ప్రసాద్‌కుమార్



మహేందర్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మహేందర్‌రెడ్డిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, బల్మూరి వెంకట్, యెగ్గే మల్లేశం, భానుప్రకాశ్, ప్రభాకర్ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 'మండలి చీఫ్ విప్‌గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి కి ధన్యవాదాలు. సీనియర్ సభ్యుడిగా సభ్యు లందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేస్తా'అని చెప్పారు.

భూ వివాదంలో సర్కారుకు హైకోర్టు నోటీసులు

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కోఠిలోని మహాత్మాగాంధీ స్మారక నిధికి చెందిన 5.34 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో ఆరు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ మరికొందరిని ఆదేశించింది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలోని గాంధీ స్మారక నిధికి చెందిన భూమి అన్యాక్రాంతమైందంటూ గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం తదితరులు ఈ పిటిషన్ వేశారు. 2022 ఆగస్టు 6న చట్ట వ్యతిరేకంగా చేసిన ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరారు.

బాధ్యతలు స్వీకరించిన కాకుమాను శశిశ్రీ



సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): తెలంగాణ డైరెక్టరేట్ పబ్లిక్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ (అడ్మిన్)గా కాకుమాను శశిశ్రీ బాధ్యతలు చేపట్టారు. ఆమె 1995లో గ్రూప్–1 అధికారిగా ఏపీపీఎస్సీ ద్వారా నియమితులయ్యారు. ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా 2021 సంవత్సరంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినాజెడ్. చోంగ్తూ ఆదేశాల మేరకు.. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శాఖలో పదోన్నతిపై శశిశ్రీ అడిషనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

టీవీసీసీలో అక్రమాలపై విచారణ చేయిస్తాం: ముత్తినేని

సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ(టీవీసీసీ)లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపడతామని టీవీసీసీ చైర్మన్ ముత్తినేని వీరయ్య స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వికలాంగుల కార్పొరేషన్‌కు గతంలో చైర్మన్‌గా ఏళ్ల పాటు కొనసాగిన వాసుదేవరెడ్డి సిగ్గు లేకుండా వికలాంగ పింఛను తీసుకున్నారన్నారు. వికలాంగులకు పరికరాల కోసం కేటాయించిన రూ.28లక్షలు దారిమళ్లించి ఫర్నిచర్‌కు వినియోగించారని, సీసీ కెమెరాల పేరిట రూ.లక్షల రూపాయలు దుర్వినియోగం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్యారంటీలు అమలు చేసే శక్తి లేకనే ఆరోపణలు

వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే శక్తి లేకనే, బీఆర్ఎస్ మీద ఆరోపణలకు దిగుతోందని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించిన పథకాల్లో లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేసిందన్నారు. అయితే కార్పొరేషన్ ప్రస్తుత చైర్మన్ ముత్తినేని వీరయ్య అవినీతి అంటూ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌పై బురద చల్లే ప్రయత్నాల్లో ఉన్నారన్నారు. తెలంగాణభవన్‌లో వాసుదేవరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో వికలాంగ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని వాసుదేవరెడ్డి హెచ్చరించారు.

వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య న్యాయ కమిషన్ 24 గంటల్లోగా ఏర్పాటు చేయాలని రేవంత్ ఆదేశం

అధ్యయనం, నివేదిక సమర్పణకు 60 రోజుల కాలపరిమితి విధింపు



సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు కేశవరావు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన తర్వాతే ప్రభుత్వశాఖల్లో కొత్త ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వర్గీకరణ ప్రక్రియ రెండు నెలల్లో పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వేపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఎస్సీ వర్గీకరణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిషన్‌కు వర్గీకరణపై అధ్యయనంతోపాటు నివేదిక సమర్పణకు గరిష్టంగా 2 నెలల కాలపరిమితి విధించాలన్నారు. ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత అందుకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు జారీ చేయాలని స్పష్టం చేశారు. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు తీరు, హరియాణాలో తీసుకుంటున్న చర్యలను ఎస్సీ వర్గీకరణ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో వివరించారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కమిటీ సభ్యులు చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ ఎస్సీ జనాభా లెక్కలకు సంబంధించి 2011 జనగణన వివరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఏక సభ్య కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని సీఎం రేవంత్ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ అమలు, కులాల రీగ్రూపింగ్ తదితరాలకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘానికి అందిన విజ్ఞాపనలపైనా సమావేశంలో విశ్లేషించారు. వాటన్నింటిని ఏకసభ్య కమిషన్‌కు అందజేయాలని నిర్ణయించారు. ఏకసభ్య కమిషన్ క్షేత్రస్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా ఉమ్మడి పది జిల్లాల్లో కనీసం ఒక్కోరోజు పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

తక్షణ చర్యలు తీసుకోండి..

రాష్ట్రంలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీసీ సామాజిక, ఆర్థిక కులసర్వేపై బిహార్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే చేపట్టేందుకు అవసరమైన యంత్రాంగం తమ వద్ద లేనందున, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ సీఎంను కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని అందుకు కేటాయిస్తున్నామని రేవంత్ తెలిపారు. బీసీ కమిషన్‌కు.. రాష్ట్ర ప్రణాళిక విభాగానికి సమన్వయకర్తగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్ సీఎస్‌ను ఆదేశించారు. అరవై రోజుల్లోనే సామాజిక, ఆర్థిక, కుల సర్వే పూర్తి చేయాలని, డిసెంబరు 9లోపే నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఈ సర్వే పూర్తయితే వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి, ముఖ్యమంత్రి కార్యదర్శులు మాణిక్ రాజ్, షానవాజ్ ఖాసీం, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ద్రోహులకు కట్టు బానిస

ముఖ్యమంత్రి రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

డబ్బు సంచులతో పట్టుబడిన దొంగ..నీతి వచనాలు చెప్తుండు

తెలంగాణకు అసలు కొరివిదెయ్యం రేవంత్.. కొర్రాయి కేసీఆర్



సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ద్రోహులకు సీఎం రేవంత్‌రెడ్డి కట్టు బానిస అని..తాము తెలంగాణ ప్రజలకు బానిసలం అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు అసలు సిసలు కొరివి దెయ్యం రేవంత్ అని, ఆయన నుంచి తెలంగాణను కాపాడే కొర్రాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. బుధవారం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. 'వేయి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు ఉంది రేవంత్ వైఖరి. డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టుబడిన దొంగ.. ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెప్తుండు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల మెదళ్లలో అసభ్యకరమైన భాషను ఎక్కించే ప్రయత్నం చేస్తుండు. ప్రభుత్వ సొమ్మును తెలంగాణ నిర్మాత కేసీఆర్‌ను తిట్టేందుకు ఉపయోగిస్తుండు. రేవంత్ లాంటి ఎన్నో కొరివి దెయ్యాలను తుదముట్టించి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. 2014లో పొరపాటున నీలాంటి వారికి అధికారం ఇస్తే తెలంగాణను అమ్మేసేవారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉండటం వల్లే నువ్వు సీఎం అయ్యావు. బిల్లారంగాల గురించి విద్యార్థులకు టీచర్లు బోధించమని చెప్తున్నవా. కవిత ఎమ్మెల్సీగా ప్రజా ప్రతినిధుల ఓట్లతోనే ఎన్నికై ంది. ఓడిన వారికి కాంగ్రెస్‌లోనూ పదవులు ఇచ్చారు కదా'అని రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. 'కాంగ్రెస్ గ్యారంటీలకు హరియాణా ఓటర్ల గొయ్యి తవ్విన రీతిలోనే తెలంగాణలోనూ బొంద తవ్వడం మొదలైంది.'అని హెచ్చరించారు.

నిరుద్యోగులను మోసం చేసిన దగాకోరు

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను రెచ్చగొట్టి మోసం చేసిన దగాకోరు రేవంత్. కేసీఆర్ హయాంలో ఉద్యోగాల నియామక ప్రక్రియను కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నేతలే. రేవంత్ మోసాలను అర్థం చేసుకున్న నిరుద్యోగులే కొరివి పెడతారు. 3 నెలల్లో 30వేల ఉద్యోగాల నియామక పత్రాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతోనే సాధ్యమైంది. కేసీఆర్ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం'అని హరీశ్ వెల్లడించారు.

నేను బీఆర్ఎస్ మండలి చైర్మన్‌ను కాదు

ఎమ్మెల్యేల ఫిరాయింపుపై బీఆర్ఎస్ గతంలో ఏం చేసింది ?

రేవంత్ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోంది: గుత్తా సుఖేందర్ రెడ్డి



సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంపై పదేపదే మాట్లాడుతున్న బీఆర్ఎస్.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. ఉద్యోగ నియామకాల మీద విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ గతంలో ఏం చేసిందని ప్రశ్నించారు. బుధవారం మండలిలోని తన చాంబర్‌లో గుత్తా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మండలి చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత నాకు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదు. నేను బీఆర్ఎస్ మండలి చైర్మన్‌ను కాదు. ఆర్థిక వనరులు ఉన్నా లేకున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేస్తున్నారు. హైడ్రా వల్లే రిజిస్ట్రేషన్లు తగ్గి ఆదాయం తగ్గిందనడం సరికాదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని ఉంది. మూసీ ప్రక్షాళన అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి. మూసీ ప్రక్షాళనకు సంబంధించి డీపీఆర్ కూడా సిద్ధం కాకమునుపే ఆరోపణలు చేయడం సరికాదు. కర్ణాటకలో జరిగిన ఘటనలు ఇక్కడి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ప్రతీది అవినీతి అంటూ ఆరోపించడం సరికాదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచేందుకు డబ్బులు కూడా లేని పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆ పార్టీ ఖాతాలో రూ.1,500 కోట్లు ఉన్నట్టు వారే ప్రకటించారు. ఇంత మొత్తం ఖాతాలో ఉండటం ఎలా సాధ్యమైంది'అని గుత్తా ప్రశ్నించారు.

నాయకుల భాష సరిగా లేదు

'సీఎం ఢిల్లీ పర్యటనలపై విమర్శలు చేస్తున్న వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నాయకులు వాడుతున్న భాష సరిగ్గా ఉండటం లేదు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పద్ధతిగా పనిచేయాలి. అధికారం కోల్పోగానే కొందరు అధికారులను ఉద్దేశించి అంతుచూస్తాం అని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో పూర్తి మెజారిటీతో ఉన్నా రెండు నెలల దాకా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెరగడానికి అన్ని రాజకీయ పార్టీల నేతలూ బాధ్యులే. టీడీపీకి ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశం లేదు. మహేందర్‌రెడ్డిని బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ చీఫ్ విప్‌గానో కాకుండా అఫీషియల్ చీఫ్ విప్‌గానే పరిగణించాలి'అని గుత్తా చెప్పారు.

రూ. 20 వేల కోట్లతో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు

రైస్ మిల్లర్లతో మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రి ఉత్తమ్

బ్యాంకు గ్యారంటీలపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ

సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించాలని ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఉపసంఘం సభ్యులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కమిషనర్ ఎస్.డి. చౌహాన్ తదితరులు బుధవారం పౌర సరఫరాల కార్యాలయంలో మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్‌సీఐకి సీఎంఆర్ అప్పగింత, ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను మంత్రి ఉత్తమ్ వివరించారు. రైతుల నుంచి రూ. 20 వేల కోట్ల మేర ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈసారి సన్న ధాన్యం 50 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సన్న ధాన్యానికి క్వింటాల్‌కు బోనస్ కింద రూ. 500 చెల్లించనున్నామన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరించి సరైన సమయంలో మిల్లింగ్ చేయకపోతే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని వివరించారు. అలాగే మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి జవాబుదారీతనం ఉండాలనే ఇచ్చిన ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఒక చోట 100 శాతం బ్యాంక్ గ్యారంటీ ఉంటే, మరో చోట 50 శాతం ఉందని, దీనిపై ఉపసంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లు అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సహకరించాలని కోరారు.

సన్న ధాన్యంతో 67 కిలోల బియ్యం ఇవ్వలేం

సన్న ధాన్యం మిల్లింగ్ చేస్తే క్వింటాల్‌కు 67 కిలోల బియ్యం రావాలని నిబంధనలున్నాయని... కానీ సన్న ధాన్యం దిగుబడి ఆ స్థాయిలో లేదని మిల్లర్లు తెలిపారు. దిగుబడిపై స్పష్టత ఇవ్వకుండా ధాన్యం ఎత్తడం సాధ్యంకాదని మిల్లర్లు స్పష్టం చేశారు.

అక్కడ బీజేపీ గెలిస్తే.. ఇక్కడ బీఆర్ఎస్‌కి సంబురం

పంట రుణాల మాఫీపై హరీశ్‌రావువి గురువింద నీతులు: మంత్రి సీతక్క

సాక్షి, హైదరాబాద్: హరియాణాలో బీజేపీ విజయంతో ఇక్కడ బీఆర్ఎస్ సంబురపడటం చూస్తుంటే..ఆ రెండు పార్టీలు ఒకటే అని మరోసారి రుజువైందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. 'పంటరుణాల మాఫీపై మాజీమంత్రి హరీశ్‌రావు గురువింద నీతులు చెబుతున్నారు. తమ హయాంలో అర్హులైన రైతులకు రుణమాఫీ జరిగినట్టు..కాంగ్రెస్ పదినెలల పాలనలో రుణమాఫీని పట్టించుకోనట్టు అవాస్తవాలను వల్లె వేస్తూ గురువింద తన నలుపెరగదు అన్న సామెతను గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పంట రుణ మాఫీని అభాసుపాలు చేశారు'అని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. 'మీరు (బీఆర్ఎస్) పదేళ్లలో చేయలేని రుణ మాఫీ మేము ఒకే పంటకాలంలో చేశాం. పాలకుర్తి సభలో సన్న వడ్లకు బోనస్ ఇస్తా మని కేసీఆర్ హామీ ఇచ్చి వంచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పై మీది కపట ప్రేమ'అని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివాసీ సంఘాలతో సీఎం భేటీ

తమ సమస్యలు చెప్పుకున్న ప్రతినిధులు

దీపావళిలోపు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం

సమస్యల పరిష్కారానికి సీఎం హామీ

సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంత ఆదివాసీల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తమ భూములు, ఉద్యోగాలు తమకు దక్కేలా చూడాలని కోరాయి. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం సీఎం రేవంత్‌తో ఆదివాసీ సంఘాలు భేటీ జరిగేలా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు చొరవ తీసుకున్నారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై దీపావళిలోపు సచివాలయంలో అన్ని ప్రభుత్వ శాఖలతో సమావేశం నిర్వహిస్తానని, ఆదివాసీల సంఘాల ప్రతినిధు లను కూడా ఆహ్వానిస్తానని రేవంత్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఇటీవల జైనూర్‌లో ఆదివాసీలు, మైనారిటీల మధ్య సఖ్యత చేకూర్చేందుకు మంత్రి సీతక్క ఇరువర్గాలతో పలుమార్లు చర్చలు జరిపిన సంగతి విదితమే. దానికి కొనసాగింపు గా సీఎంతో ఆదివాసీల సమావేశం ఏర్పాటు చేయించారు. స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ వారు వినతిపత్రాలు అందచేశారు. ఆదివాసీల డిమాండ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్‌గా పనిచేసి.. అక్కడి సమస్య పట్ల పూర్తి అవగాహన ఉన్న దివ్య దేవరాజన్‌ను అక్కడకు పంపించి చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నా రు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉన్నందున సర్కారుకు సహకరించాలని ఆదివాసీ సంఘాలకు సూచించారు.

మాస్టారైన గొర్రెల కాపరి..



భిక్కనూరు: కష్టాలు ఎదురైతే..ఆగిపోకుండా సాగితే విజయాలు సాధ్యమని నిరూపించాడీ యువకుడు.. చదువు మానేసి గొర్రెలు కాయడానికి వెళ్లాడు.. చదువుపై ఇష్టం, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ చదువుకొని ప్రస్తుతం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ విజేత భిక్కనూరుకు చెందిన కోరే కుమార్. గ్రామానికి చెందిన కోరే కమల–బీరయ్య దంపతులకు ఒక కొడుకు కుమార్, కుమార్తె ఉన్నారు. పేద కుటుంబం కావడంతో నాలుగో తరగతిలోనే తల్లిదండ్రులు కుమార్ చదువు మాన్పించారు. దీంతో ఆయన గొర్రెలు కాయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో చదువుపై మక్కువతో 2014లో ఓపెన్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన కుమార్ పాసయ్యాడు. భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో సీఈసీ, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. నిజామాబాద్‌లోని సారంగపూర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి సోషల్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.

ఉర్దూ టీచర్.. ఈ తెలుగమ్మాయి!



సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పుట్టింది హిందూ తెలుగు కుటుంబంలో.. అయితేనేం.. ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయిని ఉద్యోగం సాధించింది. ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన పొనగంటి జయశ్రీ. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్న జయశ్రీ.. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడి జెడ్పీహైస్కూల్‌లో చదువుకుంది. ఇంటర్ బాన్సువాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుని డిగ్రీ బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అభ్యసించింది. డిగ్రీ అయ్యాక బోధన్‌లోని ఆజాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ పూర్తి చేసింది. గతేడాది టెట్ రాసి ఎంపికైంది. 2024–డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ఉద్యోగం సాధించి బుధవారం నియామక పత్రం అందుకుంది. తొలి ప్రయత్నంలోనే టెట్, డీఎస్సీలో మంచి ప్రతిభ కనబరచడం విశేషం.

మీరే మా వారధులు



బుధవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభకు హాజరైన డీఎస్సీ విజేతలు

▶ మొదటి పేజీ తరువాయి

మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వీ, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో కొందరు అభ్యర్థులకు సీఎం, మంత్రులు నియామక పత్రాలు అందజేశారు. అంతకుముందు సీఎం మాట్లాడుతూ భవిష్యత్తు తెలంగాణ తరాలను నిర్మించడానికి సంపూర్ణ కృషి చేయాలని సభకు హాజరైన వేల మంది ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. కేసీఆర్ కొడుకు, అల్లుడు, బిడ్డకు ఉద్యోగాలిస్తే కాదు.. వేలాది, లక్షలాది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిన నాడే తెలంగాణ పండుగ చేసుకుంటుందని చప్పట్లతో ఆయనకు తెలియజేయాలని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ బడుల్లో చదువుతున్నామని గర్వంగా చెప్పకునేలా..

'ప్రభుత్వ బడులకు పంపాలంటే తల్లిదండ్రులు నామోషీగా భావిస్తున్నారు. ఉపాధి కూలీ అయినా సరే వారి పిల్లలను కాన్వెంట్, ప్రైవేటు స్కూళ్లకు పంపాలనుకుంటున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌తో కలిపి 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుంటే... కేవలం 10 వేల ప్రైవేటు పాఠశాలల్లో ఏకంగా 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు బడుల్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్లు, అనుభవం ఉన్న వాళ్లు ఉన్నారా? దీనికి కారణం ఏమిటో మీరు ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్నట్లు విద్యార్థులు గర్వంగా చెప్పుకొనేలా వ్యవస్థలను నిర్మిస్తున్నాం. వచ్చే 100 ఏళ్లకు అవసరమైన విద్యా విధానాన్ని రూపొందించడానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళితో విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ బడులకు ఉచిత విద్యుత్‌తోపాటు అటెండర్లను పెట్టాం. ప్రతి స్కూల్‌లో టాయిలెట్స్, మంచి నీరు, క్లాస్‌రూమ్స్‌ను తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం'అని సీఎం రేవంత్ అన్నారు. అలాగే వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్లను యంగ్ ఎండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లుగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ. 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తామని.. తొలి విడతగా 25 నియోజకవర్గాల్లో నిర్మాణ పనులను ఈ నెల 11న ప్రారంభిస్తున్నట్లు సీఎం వివరించారు.

సర్కారు బడుల్లో సీఎంలు, రాష్ట్రపతులను తయారు చేయాలి..

'తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎమ్మెల్యేలు, సీఎంలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే సీఎం అయ్యా. ఉపముఖ్యమంత్రి భట్టితోపాటు కేశవరావు, కోదండరాం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. అబ్దుల్ కాలం కూడా ప్రభుత్వ పాఠశాల ల్లో చదువుకొనే గొప్ప శాస్త్రవేత్త కావడంతో పాటు రాష్ట్రపతి అయ్యారు'అని సీఎం గుర్తుచేశారు.

రూ. 15 వేలకే ఇంజనీర్ దొరుకుతున్నా.. రూ. 60 వేలిచ్చినా మేస్త్రీ దొరకట్లేదు..

రాష్ట్రంలోని ఐటీఐలను టాటా గ్రూపు భాగస్వామ్యంతో 75 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. రూ. 15 వేలకే ఉద్యోగం చేయడానికి ఇంజనీర్లు వస్తున్నారని... కానీ నైపుణ్యంగల మేస్త్రీ నెలకు రూ. 60 వేలిచ్చినా దొరకడం లేదని సీఎం అన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఏటా 20 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సు చివరి ఏడాదిన్నరలో ప్రాక్టికల్స్ శిక్షణ, ఇంటర్న్‌షిప్ ఇప్పించనున్నట్లు చెప్పారు.

డ్రగ్స్ నుంచి క్రీడలకు మళ్లింపు...

తెలంగాణ కోసం పోరాడిన యువత నేడు మత్తుకు బానిసైందని.. గత పదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి మహమ్మారి వ్యాపించిందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే యువతను క్రీడల వైపు మళ్లించి 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి బంగారు పతకాలు సాధించాలనే ఆలోచనతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

బీఆర్ఎస్‌కు మళ్లీ అధికారం రాదు

- 'పదేళ్లు ఏలిన మీరు (బీఆర్ఎస్)... 10 నెలలు కూడా పాలించక ముందే మమ్మల్ని దిగిపోవాలని అంటున్నారు. ప్రజాతీర్పుతో బాధ్యత చేపట్టిన ప్రభుత్వాన్ని పడగొడతామని రంకెలేస్తున్నారు. కానీ నక్క.. ద్రాక్ష పళ్లకు ఆశపడ్డట్టే వాళ్లకు మళ్లీ అధికారం రాదు. తెలంగాణ ప్రజలు ఇవ్వరు' అని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్‌కు గుండు సున్నా వచ్చిందని.. తెలంగాణ ప్రజలు ఆ పార్టీ గురించి ఏం అనుకుంటున్నరో కేసీఆర్ కుటుంబానికి ఇంకా అర్థం కాలేదా? అని నిలదీశారు. డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత సభలో కేసీఆర్, ఆయన కుటుంబంపై సీఎం విరుచుకుపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు గతంలో కోరి రెండుసార్లు కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నారని.. ఆ కొరివి దెయ్యం నిరుద్యోగ సమస్యల్ని పరిష్కరించకుండా కాలయాపన చేసిందంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2017లో తొలి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్.. నియామకాలను రెండేళ్లు ఆలస్యంగా 2019లో పూర్తి చేశారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఉద్యోగాలు ఊడితేనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలొస్తాయని 2023 ఎన్నికల్లో తాము పిలుపునివ్వగా.. నిరుద్యోగ యువత ఇంటింటా ప్రచారం చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిందన్నారు. ఫిబ్రవరిలో 11,062 పోస్టులతో డీఎస్సీ ప్రకటించామని.. పరీక్షలు నిర్వహించిన 60 రోజుల్లోనే 10,006 మందికి ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ను అడ్డుకోవడానికి కేసీఆర్ తదితరులు ఎన్నో వివాదాలు, కోర్టు కేసులు వేశారని.. ఏదో రకంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలని కొరివి దెయ్యాలు ప్రయత్నించాయని ఆరోపించారు. నిరుద్యోగులు కొలువులు సాధించి సంతోషిస్తుంటే దాన్ని చూసి కొందరు కళ్లలో కారం, నిప్పులు పోసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

పదవులు మీకేనా.. పేద పిల్లలకు వద్దా?

- 'నువ్వు చేసిన తప్పిదాలకు 2019 లోక్‌సభ ఎన్నికల్లో నీ బిడ్డ కవితను, నీ బంధువు వినోద్‌రావును ప్రజలు బండకేసి కొడితే ఆరు నెలలు తిరగక ముందే నీ బిడ్డకు ఎమ్మెల్సీ, వినోద్ కుమార్‌కు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చుకున్నవు. పదేళ్లు తెలంగాణ కోసం బలిదానాలు చేసిన పేద పిల్లలు ఎదురుచూస్తుంటే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని ఒక్కరోజైనా నువ్వు ఆలోచించావా?' అని కేసీఆర్‌ను సీఎం రేవంత్ నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ నిత్యం తమ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేలా బిల్లా రంగాలను ఆంబోతుల్లాగా ఊరిమీద వదిలారని కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి దుయ్యబట్టారు. తెలంగాణ సమాజంపై కేసీఆర్ కుటుంబానికి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ డీఎస్సీ ప్రకటిస్తే పరీక్షలు వాయిదా వేయించడానికి బీఆర్ఎస్ నేతలు అనేక ఆటంకాలు సృష్టించారని విమర్శించారు. కానీ దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమించి నియామకాలను పూర్తి చేసిందని చెప్పారు.

సాక్షి హైదరాబాద్

గురువారం ▪ 10 ▪ అక్టోబర్ ▪ 2024



రూ.2,500 గిన్నె చూపించి..

ముగ్గురు వ్యక్తులు మోసగాళ్ల అవతారమెత్తి రూ.2,500 విలువ చేసే రాగి గిన్నెకు అతీంద్రియ శక్తులున్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు కాజేశారు. -10లో



కంటైనర్ స్విమ్మింగ్ పూల్స్

ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేయి. గదిలో, బాల్కనీలో మనకు నచ్చిన చోట వీటిని ఏర్పాటు చేసుకునే వీలుండటమే కంటైనర్ స్విమ్మింగ్ పూల్స్ ప్రత్యేకత. - సిటీప్లస్‌లో

గరిష్టం/కనిష్టం
32.0/24.0

వాతావరణం

నగరంలో గురువారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి వర్షం కురిసే అవకాశముంది. గరిష్టంగా 32, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

నేత్రపర్వంగా దుర్గా పూజ



బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని బంజారా ఫంక్షన్ హాల్‌లో దుర్గా పూజా వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అద్భుతమైన రీతిలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం ఆకట్టుకుంటోంది. భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. బుధవారం పూజలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాలీలు అత్యంత వైభవంగా నిర్వహించేది దుర్గా పూజ ఉత్సవాలేనన్నారు. బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రంజిత్ పాల్ మాట్లాడుతూ.. ఈ నెల13 వరకు ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి పుష్పాంజలి జరుగుతుందన్నారు. బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్, బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ త్రిశీతా ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. - బంజారాహిల్స్

సరస్వతీ దేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ



బంజారాహిల్స్: సరస్వతీ దేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువజామునే అభిషేకం, అర్చన, హోమం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమివ్వాలి



సమావేశంలో మాట్లాడుతున్న డా. పి.పి.వావా

లక్డీకాపూల్: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు, సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని సఫాయీ కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు డాక్టర్ పి.పి.వావా సూచించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఆయా విభాగాల అధికారులు, వాల్మీకి అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పారిశుద్ధ్య కార్మికులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపరిశుభ్ర వాతావరణంలో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు, సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు. క్రమం తప్పకుండా వారికి ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందించాలని సూచించారు. కనీస వేతనాలు అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని, బీమా సౌకర్యం, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు వర్తించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయా ప్రతినిధులు కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో కమిషన్ సలహాదారు వీరేంద్రనాథ్, అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, పంకజ, నళినీ పద్మావతి, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ చౌహాన్, రవి కిరణ్, ఉపేందర్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన విపత్తు నిర్వహణ ఎలా?

దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

- వివిధ రాష్ట్రాల్లోని విధానాలు అధ్యయనం
- విస్తృత స్థాయి సమీక్షలో పాల్గొన్న అధికారులు



సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వర్షాలు, వరదల సందర్భాల్లో చేపట్టాల్సిన విపత్తు నిర్వహణ చర్యలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. మెరుగైన విధానాన్ని అమలు చేయడానికి వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్నవి అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ శ్రీనివాస్‌రెడ్డితో భేటీ అయ్యారు. బుద్ధ భవన్‌లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించి బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలపై శ్రీనివాస్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

- దేశంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, మెరుగైన వ్యవస్థను రూపొందించడంపై అధికారులు దృష్టి పెట్టారు. కాగా.. మెరుగైన విపత్తు నిర్వహణతో పాటు ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థ ఏర్పాటుపై రంగనాథ్ దృష్టి పెట్టారు. వాతావరణ కాలుష్యం, ఇతర కారణాలతో నెలలో పడాల్సి వర్షం.. ఒక్క రోజులో పడాల్సింది గంట, అరగంటలో కురుస్తుండటంతో తలెత్తుతున్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంపై హైడ్రా దృష్టి పెట్టింది. అనునిత్యం ప్రాంతాల వారీగా వాతావరణ నివేదిక ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని, ఎంత వర్షం పడుతుందో, వరద ముప్పు, వడగళ్లతో పాటు పిడుగుపాట్ల హెచ్చరికలు కూడా ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

సమాచార సేకరణ ఎప్పటికప్పుడు..

- గ్రేటర్ పరిధిలో డివిజన్ల వారీగా వాతావరణ స్టేషన్ల నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి క్రోడీకరిస్తూ వర్షపాత నమోదును, వరద ముప్పును అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడానికి కసరత్తు చేస్తోంది. రహదారుల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా, ప్రవహించకుండా ఎక్కడికక్కడ వరద నీటి కాల్వల్లోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వరదలు, ముంపు సంభవిస్తుందనే విషయం గ్రహిస్తూ అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం పైనా హైడ్రా అధికారులు దృష్టి పెట్టారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో వరద నీటి కాలువల ప్రవాహ స్థాయిని అంచనా వేసేందుకు బెంగళూరులో సెన్సార్లు అమర్చారు. వాటి పరితీరును అధ్యయనం చేయడంతో పాటు నాలాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలను హైడ్రా చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న చెరువులకు అలుగులు ఉండేలా.. చెరువు నిండిన తర్వాత నీరు అలుగు ద్వారా ఇంకో చెరువుకు వెళ్లేలా గొలుసుకట్టు చెరువుల లింకును పునరుద్ధరించడం ద్వారా వరద నీరు ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

- స్వగ్రామాలకు నగర వాసుల పయనం
- బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జనం రద్దీ
- కొనుగోళ్లతో షాపింగ్ మాళ్లు కిటకిట

పల్లెకు చలో..

సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు

సాక్షి, సిటీబ్యూరో: పట్నం పల్లెకు పయనమైంది.. సద్దుల బతుకమ్మ, దసరా పండగలకు సొంతూరి బాట పట్టింది. బతుకుదెరువుకు నగరానికొచ్చిన వారంతా స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ప్రయాణికులతో జేబీఎస్, ఎంజీబీఎస్, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉండటంతోనూ రద్దీ మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరక్కపోవడంతో ప్రయాణికులు అవస్థల పాలవుతున్నారు.

వాళ్లు ఊరికి.. మేం షాపింగ్ మాల్‌కు..

వివిధ ప్రాంతాలకు చెందిన వారంతా సొంతూళ్లకు వెళుతుంటే నగరవాసులు షాపింగ్ సందడిలో నిమగ్నమై పోయారు. దసరా పండగకు రెండు రోజులు మాత్రమే ఉండటంతో నగర వాసులంతా షాపింగ్ మాల్స్‌కు చేరుకుంటున్నారు. కొనుగోలుదారులతో కూకట్‌పల్లి, అమీర్‌పేట్, కోఠి, బంజారాహిల్స్,



జూబ్లీహిల్స్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోతున్నాయి. కొత్త దుస్తుల కొనగోళ్లతో షాపింగ్ మాల్స్, బంగారు ఆభరణాల కోసం పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్, సికింద్రాబాద్, ఏఎస్ రావు నగర్ వంటి ప్రాంతాల్లోని జ్యువెల్స్ షాపులు కిక్కిరిసిపోతున్నాయి. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని పూల మార్కెట్లు సైతం కిటకిటలాడుతున్నాయి. బతుకమ్మను తయారు చేయడానికి అవసరమైన విభిన్న రకాల పూలతో పాటు ఇతర సామగ్రి కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. శివారు గ్రామాల నుంచి నగరానికి అమ్మకానికి వచ్చిన తీరొక్క పూలతో నగరంలోని ఫుట్‌పాత్‌లన్నీ నిండిపోయాయి.

సినిమా సందడి లేని దసరా..

నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి అంటే పండగ వాతావరణంతో పాటు కొత్త సినిమాల విడుదలతో సందడిగా ఉండేది. కానీ.. ఈసారి దసరా పండగకు పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో సినీ అభిమానులు నిరాశగా ఉన్నారు. నగరంలోని మల్టిప్లెక్స్‌లు, థియేటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని మంచి చిత్రాలు కూడా ఓటీటీ వేదికగా విడుదల కావడంతో దసరాకు సినిమా సందడి లేకుండాపోయిందని సినీ ప్రియులు అంటున్నారు.



సద్దుల బతుకమ్మ సంతోషాలు నింపాలి







సాక్షి, సిటీబ్యూరో: సద్దుల బతుకమ్మ పండగను పురస్కరించుకొని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ ఆమ్రపాలి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు ప్రతిబింబం బతుకమ్మ పండగ అని ఆమ్రపాలి పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఈ పండగ ఎంతో ప్రత్యేకమైనదని, అందరి కుటుంబాల్లో సిరిసంపదలు, సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీక ఈ పండగని మేయర్ పేర్కొన్నారు.

'మోబీస్ ఇండియా' ఉదారత

ఉస్మానియా ఆసుపత్రికి ఆధునిక వైద్య పరికరం అందజేత



పరికరాన్ని ప్రారంభిస్తున్న అధికారులు

అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే పేద రోగులను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకురావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. మోబీస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ సౌజన్యంతో అత్యాధునికమైన సదుపాయాలతో కూడిన రూ.2.5 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాన్ని ఆ సంస్థ ప్రతినిధి చొసింగ్మిన్ ఉస్మానియా ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం కులీకుతుబ్‌షా భవనం 3వ అంతస్తులోని యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ మల్లికార్జున్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్‌ల నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమానికి చొసింగ్మిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎంఈ వాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ కుమార్ పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, నెఫ్రాలజీ విభాగాధిపతి మనీషా సహాయ్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్‌లతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ-1 డాక్టర్ జయకృష్ణ, ఆర్‌ఎంఓలు రఫీ, కవిత, సిద్దిఖీ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్, హరీష్‌రావులకు దుర్గమ్మ మంచి బుద్ధి ప్రసాదించాలి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి



పూజలు చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఎల్‌బీనగర్: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు దుర్గామాత మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం మంత్రి వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం జీహెచ్‌ఎంసీకి రూ.10వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే 70 వేల ఉద్యోగాలు కల్పించిందన్నారు. సమావేశంలో రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, దేవాలయ చైర్మన్ సంరెడ్డి భుజంగరెడ్డి పాల్గొన్నారు.



బల్దియాకు బతుకమ్మ శోభ

బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మేయర్, డిప్యూటీ మేయర్ తదితరులు పాల్గొన్నారు.

ఆదాయ వేటలో..

భవనాల డీవియేషన్లు తనిఖీ చేస్తున్న అధికారులు

- అండర్ అసెస్‌మెంట్, వినియోగ మార్పిడులపై కొరడా
- ఆస్తిపన్ను పెంచుకునేందుకు బల్దియా చర్యలు

సాక్షి, సిటీబ్యూరో: ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తోన్న జీహెచ్‌ఎంసీ.. ఆస్తిపన్ను పెంచుకునే చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కొత్తగా భవన నిర్మాణం పూర్తి చేసిన వారు వెంటనే ఆస్తిపన్ను చెల్లించేలా, భవన వినియోగం మారిన వారు అందుకనుగుణంగా ఆస్తిపన్ను చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సర్కిళ్ల పరిధుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లు ఆమేరకు జీహెచ్‌ఎంసీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నోటీసులు జారీ చేస్తున్నారు.

సర్కిల్ అధికారులకు బాధ్యతల అప్పగింత..

- జీహెచ్‌ఎంసీలో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్‌ను అమల్లోకి తెచ్చాక, అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించడం దాదాపుగా మానేశారు. తద్వారా పలు ఇబ్బందులు ఉత్పన్నమవుతుండటంతో పాటు భవనాలకు వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువ వస్తుండటంతో అసెస్‌మెంట్ చేసుకోని భవనాలను, వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణానికే ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలను తనిఖీలు చేసి సరైన ఆస్తిపన్ను వసూలు చేసే బాధ్యతను సర్కిళ్లలోని అధికారులకు అప్పగించారు. దీంతో అసలే అసెస్‌మెంట్స్ చేసుకోనివారికి చేసుకోవాల్సిందిగా సుమోటోగా నోటీసులు జారీ చేస్తున్నారు.
- అలాగే ర్యాండమ్‌గా భవనాలను తనిఖీలు చేస్తూ, వాస్తవంగా అనుమతి పొందిన విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణం, అనుమతి పొందిన అంతస్తులు, అంతకంటే ఎక్కువగా వెలసిన అంతస్తులు తదితర డీవియేషన్లను గుర్తించి అందుకనుగుణంగా నోటీసులు జారీ చేస్తూ ఆస్తిపన్ను చెల్లించాల్సిందిగా సూచిస్తున్నారు. అంతేకాదు.. నివాస భవనంగా ఆస్తిపన్ను చెల్లిస్తున్న అనేక భవనాల్లో పలు వ్యాపారాలు నడుస్తున్నాయి. ఉదాహరణకు అశోక్‌నగర్, గాంధీనగర్, పద్మారావునగర్ వంటి ప్రాంతాల్లో పలు నివాస భవనాలు కోచింగ్ సెంటర్లుగా, హోటళ్లు, రెస్టారెంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఇంకా అనేక దుకాణాలు నడుస్తున్నాయి. అలాంటి వాటిని తనిఖీలు చేసి వాణిజ్య భవనం కింద ఆస్తిపన్ను విధిస్తే జీహెచ్‌ఎంసీకి బోలెడు ఆదాయం పెరగనుంది.



ఖజానాకా.. సొంత జేబుల్లోకా?

తనిఖీలతో జీహెచ్‌ఎంసీ ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, నిజంగా అదంతా జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరుతుందా? లేక బిల్ కలెక్టర్ల జేబులు నిండటానికి ఉపయోగపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనం వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణం చూపినందుకు, వాణిజ్య భవనాన్ని నివాస భవనంగా గుర్తించినందుకూ గతంలో తమ ఆదాయం పెంచుకున్న బిల్ కలెక్టర్లు బల్దియాలో లెక్కకు మిక్కిలి ఉన్నారు. ఆ తతంగం నివారించాలనే ఉద్దేశంతోనే వారికి తనిఖీల బాధ్యతలు తప్పించారు. సెల్ఫ్ అసెస్మెంట్‌కు మాత్రమే అవకాశమిచ్చారు. కానీ.. దాని ద్వారా మరో రకమైన అక్రమాలు జరుగుతుండటం తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని పాత అధికారాల్ని తిరిగి కట్టబెట్టారు. గతంలో మాదిరే వారి జేబులు నిండే కార్యక్రమం పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.

బెంగళూరు విధానం అధ్యయనం..

ఆస్తిపన్ను పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న అధికారులు బెంగళూరులో ఆస్తిపన్ను విధానాన్ని ఇటీవల పరిశీలించారు. అక్కడ భవన నిర్మాణం పూర్తయ్యాక అసెస్‌మెంట్ చేయించుకోకుండా ఉంటే నెలనెలా విధించే పెనాల్టీ ఎక్కువగా ఉండటం తదితరమైనవి గుర్తించారు. ప్రస్తుతం వాటి పరిశీలనలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీకి ఉపకరించే విధానం ఏదైనా ఉంటే అమలు చేసే యోచనలో ఉన్నారు.

20న కేబీఆర్ పార్కులో 'ప్రజా సంబరాలు'

లక్డీకాపూల్: తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద తెలిసేలా ప్రజా సంబరాలు నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20న కేబీఆర్ పార్కులో ప్రజా సంబరాలు పేరిట సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన పోస్టర్‌ను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా మన సంస్కృతి, వారసత్వ సంపద తెలిసేలా ప్రజా సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారన్నారు. నగర సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, గ్రీనరీ వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు నళినీ పద్మావతి, పంకజ, వేణుగోపాల్‌రెడ్డి, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ సునంద, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పాల్గొన్నారు.



పోస్టర్ ఆవిష్కరిస్తున్న మేయర్, అధికారులు

రూ.2500 గిన్నె చూపించి..
రూ.25 లక్షలు స్వాహా!

- మార్కెట్‌లో దీనికి రూ.10 కోట్ల ధరంటూ ఎర
- రైస్ పుల్లర్ పేరు చెప్పి ముగ్గురు కేటుగాళ్ల దందా
- అరెస్టు చేసిన ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ టీమ్

సాక్షి, సిటీబ్యూరో: గతంలో రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ చేతిలో మోసపోయిన ముగ్గురు వ్యక్తులు మోసగాళ్ల అవతారం ఎత్తారు. వీళ్లు వరుసపెట్టి మోసాలు చేయడం ప్రారంభించారు. రూ.2500 విలువ చేసే రాగి గిన్నెకు అతీంద్రియశక్తులున్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు కాజేశారు. మరో రూ.23 లక్షలు స్వాహా చేయడానికి ప్రయత్నిస్తుండగా ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. రైస్ పుల్లర్లుగా పిలిచే ఇరీడియం నాణేల పేరుతో మోసం చేసే ముఠాలు గతంలో అనేకం ఉండేవి. 2015లో ఇలాంటి ఓ గ్యాంగ్ బారినపడిన స్నేహితులు ఓల్డ్ అల్వాల్ వాసి పి.శివసంతోష్ కుమార్, ఏపీలోని పలమనేరుకు చెందిన జి.మంజునాథ్‌రెడ్డి, బెంగళూరు


పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

వాసి ప్రతాప్ ఎస్సార్ రూ.5 లక్షలు నష్టపోయారు. దీంతో తాము అదే పంథాలో మోసాలు చేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు. మంజునాథ్‌రెడ్డి రాగి గిన్నెను కొని తన వద్ద ఉంచుకున్నాడు. దీనికోసం ఓ గాజు బాక్సు, చుట్టూ థర్మకోల్ షీట్లు పెట్టి అదేదో అద్భుత వస్తువు అన్నట్లు రూపొందించాడు. నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ తనకు పరిచయమైన వారితో రైస్ పుల్లర్స్ పేరుతో ఎర వేసేవాడు. అతీంద్రియశక్తులు ఉన్న ఈ గిన్నెలు ఎవరి వద్ద ఉంటే వాళ్లు కోటీశ్వరులు అవుతారని, వివిధ రకాలైన ప్రయోగాల్లో వినియోగించే ఆ గిన్నెలకు భారీ రేటు ఉంటుందని నమ్మించేవాడు. ఇలానే ఇతడికి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన శశికాంత్‌ను నమ్మబలికాడు. ఆ పాత్రను రూ.10 కోట్లకు ఖరీదు చేయడానికి అంతర్జాతీయ సంస్థ అయిన అప్రిచెస్ అండ్ రీసెర్చ్ సిద్ధంగా ఉందని చెప్పాడు. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్ వద్ద శశికాంత్‌ను కలిసిన శివ సంతోష్ తాను సదరు కంపెనీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. బెంగళూరులోని డీఆర్‌డీఓ నుంచి స్కానింగ్ మిషన్ తీసుకువచ్చి, ఈ పాత్రను స్కానింగ్ చేయించి, సైంటిస్టు నుంచి సర్టిఫికెట్ పొందాలని చెప్పాడు. అప్పుడు రంగంలోకి దిగిన ప్రతాప్ డీఆర్‌డీఓలో పని చేసే సైంటిస్ట్ రవీంద్ర ప్రసాద్‌గా శశికాంత్‌కు పరిచయం అయ్యాడు. స్కానింగ్, సర్టిఫికేషన్ కోసం రూ.25 లక్షలు ఖర్చవుతాయని చెప్పాడు. ఇలా ముగ్గురి మాటలు నమ్మిన బాధితుడు ఈ నెల 6న వారికి రూ.25 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ స్కానింగ్ మిషన్ తీసుకురాని మంజునాథ్ కాలయాపన చేస్తూ వచ్చాడు. అదేమిటంటూ నిదీయగా... మరో రూ.23 లక్షలు అవసరమని చెప్పాడు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మార్కెట్ ఠాణాలో కేసు నమోదైంది. వీరి వ్యవహారంపై నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో రంగంలోకి దిగిన ఎస్సైలు పి.గగన్‌దీప్, శ్రీనివాసులు దాసు వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.25 లక్షల నగదు, రాగి గిన్నె తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. 2016 నుంచి ఈ తరహా మోసాలు చేస్తున్న ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు దాదాపు రూ.10 కోట్లు కాజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎవరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడం వీరికి కలిసి వచ్చింది.

తెలంగాణ వారసత్వ పండగ బతుకమ్మ: కలెక్టర్

సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ వారసత్వ పండుగ బతుకమ్మ అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో బుధవారం బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. తొలుత బతుకమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర శాఖల మహిళా ఉద్యోగినులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ శాఖలు రంగు రంగుల బతుకమ్మలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఈ.వెంకటాచారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లావణ్య, ఎస్ఈ ఎం.జ్యోతి, సీపీఓ డాక్టర్ సురేందర్, జిల్లా బీసీ అధికారి జి.ఆశన్న, ఏవో సదానందం, తహసీల్దార్లు హేమలత, మమత, వెంకట లక్ష్మి, సునీత, మహిళా శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

పీజీ సీట్లు పొందినవారి రెండో జాబితా

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూతో పాటు ఇతర వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థుల రెండో జాబితాను బుధవారం ప్రకటించారు. టీజీ సీపీజీఈటీ-2024 రెండో విడత కౌన్సెలింగ్‌లో 22546 మంది అభ్యర్థులు ఆప్షన్స్ ఇవ్వగా..13417 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఇతర పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో సీట్లు లభించిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో ఈ నెల 17 వరకు రిపోర్టు చేయాలని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్ట్

- కర్ణాటకలో పేరుమోసిన నిందితుడు
- ఇప్పటికే 74 కేసులు నమోదు
- ఇటీవల చైతన్యపురి, జవహర్‌నగర్‌లలో స్నాచింగ్


వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ అరవింద్ బాబు, ఇన్‌సెట్‌లో స్వాధీనం చేసుకున్న బంగారు చైన్లు

చైతన్యపురి: కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్‌ను చైతన్యపురిలో అరెస్ట్ చేశారు. రాచకొండ క్రైం డీసీపీ వి.అరవింద్‌బాబు బుధవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో క్రైం అడిషనల్ డీసీపీ ఎం.శ్రీనివాసులు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావులతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 30న అల్కాపురిలో లక్ష్మీ సుజాత అనే మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన అగంతకుడు లాక్కుని పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. స్పెషల్ క్రైం టీంను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో బుధవారం మోహన్‌నగర్‌లో బైక్‌పై వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. కర్ణాటకలోని దర్వాడ జిల్లా హుబ్లీ తాలూకా కొలివాడకు చెందిన సమ్మన్న కొలివాడి అలియాస్ విశ్వనాథ్(34)గా గుర్తించారు. ఇతను కర్ణాటకలో పేరుమోసిన స్నాచర్ అని, 74 కేసులలో నిందితుడుగా ఉన్నట్లు గుర్తించారు. చైతన్యపురిలో స్నాచింగ్ జరిగిన రోజే జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోనూ మరో స్నాచింగ్ చేసినట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రెండు బంగారు గొలుసులు(ఆరు తులాలు), రూ.2.5 లక్షల నగదు, బైక్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నిందితుడి నేరచరిత్ర...

వృత్తిరీత్యా డ్రైవర్ అయిన విశ్వనాథ్ జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదన కోసం 2015 నుంచి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 33 పోలీస్ స్టేషన్‌లలో సుమారు 74 స్నాచింగ్ కేసులలో ఇతను నిందితుడు. 2018లో అక్కడి పోలీసులకు పట్టుబడి నాలుగున్నర సంవత్సరాలు జైలులో ఉన్నాడు. ఇప్పటికి పది కేసులలో నిందితుడిగా ఉన్న అతని కోసం అక్కడి పోలీసులు వెతుకుతున్నారు. బైక్‌పై ఒంటరిగా వెళ్తూ మహిళల మెడలోని గొలుసులు లాగటంలో విశ్వనాథ్ దిట్ట. క్షణాల్లో వేగంగా బైక్‌పై పరారవుతాడు. ఈ ఏడాది జైలు నుంచి బయటకు వచ్చి మే నెలలో హైదరాబాద్‌కు వచ్చి చిక్కడపల్లిలో, కొన్ని రోజులు జవహర్‌నగర్ ప్రాంతంలో నివసించాడు. అనంతరం మహారాష్ట్ర వెళ్లి కొత్త బైక్ కొని అదే బైక్‌పై రెండు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ క్రైం పోలీసులు నిందితుడిని ఆటకట్టించారు. కేసు ఛేదించటంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, విజయ్, చైతన్యపురి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ గురుస్వామిలను అభినందించిన డీసీపీ వారికి రివార్డు అందజేశారు.

ఈ 'టీ'తో నష్టాలే!

- ప్రమాదకర రసాయనాలు వినియోగించి తయారీ
- గుట్టురట్టు చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్
- 300 కేజీల కల్తీ టీ పొడి, ఫ్లేవర్స్ తదితరాలు సీజ్



సాక్షి, సిటీబ్యూరో: నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 కేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ అండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమయ్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ.80 ఖరీదు చేసే టీ పొడి, రసాయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజీ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ టీ పొడిని ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు పక్కన టీ స్టాల్స్‌కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్‌నగర్ ఠాణాల్లో మూడు ఇదే తరహా కేసులు ఉన్నాయని, అయినప్పటికీ అతడు తన పంథా కొనసాగిస్తున్నాడని డీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ


పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ నేతలు

కాచిగూడ: ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత తీవ్రం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం నారాయణగూడలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆటో డ్రైవర్ల డిమాండ్ల సాధనకోసం నవంబర్ 5న హైదరాబాద్, ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే 'మహాధర్నా' వాల్ పోస్టర్‌ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ ఆటో రిక్షా డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సహాయం, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకం ద్వారా 50 శాతం తగ్గింపుతో క్లియర్ చేస్తామని హామీలు ఇచ్చి విస్మరించడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు బి.వెంకటేశం, సీహెచ్.జంగయ్య, ఎస్.అశోక్, ఏ.భిక్షపతి యాదవ్ (ఏఐటీయూసీ), వి.మారయ్య (బీఆర్‌టీయూ), పి.శ్రీకాంత్ (సీఐటీయూ), లింగం గౌడ్ (ఐఎఫ్‌టీయూ), వి.ప్రవీణ్ (టీయూసీఐ), డి.శ్రీనివాస్ (జీయూటీఎస్), ఎం.ఏ.సలీమ్ (యూటీఏడీడబ్ల్యూఏ), ఏ.సత్తిరెడ్డి (టీఏడీఎస్), మీర్జా రఫాత్ బేగ్ (ఆటో ఓనర్స్ అసోసియేషన్) పాల్గొన్నారు.

నక్సల్స్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్న ముఠా అరెస్టు


పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తులు

లాలాపేట: నిషేధిత నక్సలైట్ సంస్థ జై భీమ్ గ్రూప్ పేరుతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న ఓ ముఠాను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తార్నాకలోని కళాకృతి అపార్టుమెంట్ నివాసి రైల్వే కాంట్రాక్టర్ జి.సురేష్‌కు గత నెల 26న కొందరు వాట్సాప్ కాల్ చేసి తాము సీపీఐ ఎంఎల్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నామని, తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని హతమారుస్తామంటూ బెదిరించారు. పోలీసులకు సమాచారం ఇస్తే మీ అంతు చుస్తామని, 12 గంటల వ్యవధిలో డబ్బులు ఏర్పాటు చేయాలని ఫోన్ పెట్టేశారు. తర్వాత రోజు మరో నెంబర్‌తో రెండు పర్యాయాలు ఫోన్ చేశారు. కానీ సురేష్ స్పందించకపోవడంతో వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టి బెదిరించారు. దీంతో సురేష్ గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నెంబర్ అడ్రస్ ఆధారంగా కాప్రాకు చెందిన మొదట సలోంక ప్రసాద్‌ను పట్టుకుని విచారించగా..అతను తెలిపిన వివరాలతో బెదిరింపుల పర్వంలో పాల్గొన్న రత్లావత్ రవినాయక్, కమ్మరి శేషప్ప, మందగుల సత్తయ్యలను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి సెల్‌ఫోన్, సిమ్ కార్డులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.

చీటీ డబ్బులు ఇవ్వనందుకే హత్య

నిందితుడి రిమాండ్


నిందితుడు షేక్‌జావీద్

బంజారాహిల్స్: శ్రీనగర్‌కాలనీ సమీపంలోని నవోదయ కాలనీలో ఓ గృహిణిని కత్తితో మెడ కోసం దారుణంగా హత్య చేసిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..శ్రీనగర్ కాలనీ నవోదయకాలనీలో నివసించే సుధారాణి (44)ను గత నెల 30వ తేదీన సాయంత్రం షేక్‌జావీద్ అలియాస్ జావీద్‌ఖాన్ అలియాస్ ఆమేర్‌అలీ(34) దారుణంగా హత్య చేసి పరార్ కాగా పోలీసులు పక్కా ఆధారాలతో మంగళవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఖాజీపేటకు చెందిన షేక్‌జావీద్ ఆటోడ్రైవర్. విద్యానగర్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. 2022లో నిందితుడికి సుధారాణితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి తరచూ కలుసుకునేవారు. సుధారాణి వద్ద రూ.2.8 లక్షలు చీటీలు కూడా వేశాడు. ఈ డబ్బులు ఇవ్వాలని జావీద్ అడగగా..ఆమె కోపం పట్టలేక పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో అడ్డు తగిలించుకోవడానికే పథకం ప్రకారం హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. గత నెల 23వ తేదీన సికింద్రాబాద్‌లో రూ.70 వెచ్చించి కత్తి కొనుగోలు చేశాడు. అదేరోజు సాయంత్రం ఆమెను హత్య చేసేందుకు రాగా కుదరలేదు. ఆ తర్వాత వరుసగా రెండు రోజులు వచ్చినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనుదిరిగాడు. గత నెల 30న పక్కా పథకంతో ఆమెను హత్య చేసి ఆభరణాలతో పరారయ్యాడు. నిందితుడి నుంచి ఒక కారు, బైక్, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

స్పెషల్ బ్రాంచ్ పనితీరు ప్రశంసనీయం

రాచకొండ కమిషనర్ జి.సుధీర్‌బాబు



సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ స్పెషల్ బ్రాంచ్ విభాగం అద్భుతంగా పని చేస్తోందని కమిషనర్ జి.సుధీర్‌బాబు కొనియాడారు. వివిధ విభాగాల క్షేత్రస్థాయి సిబ్బందికి, పోలీస్ విభాగాలకు అవసరమైన తోడ్పాటు అందిస్తూ నేరశాతం తగ్గింపునకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈమేరకు స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో నేరేడ్ మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పాస్ పోర్ట్ వెరిఫికేషన్, జాబ్ వెరిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ వంటి అనుమతుల జారీలో ఎస్‌బీ పోలీసులు సమర్థవంతంగా, వేగవంతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వీరికి మరింత ప్రోత్సాహం అందించేందుకు స్పెషల్ బ్రాంచ్ జోన్ల అధికారులు, వివిధ విభాగాల సిబ్బందికి ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ప్రింటర్లు, స్కానర్లు, హార్డ్ డిస్కుల వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు అశోక్, మన్మోహన్, స్వామి, వెంకటేశ్వర్లు, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మర్మాంగాలు కోసి..వ్యక్తి దారుణ హత్య


హత్యకు గురైన మాలాద్రి (ఫైల్)

చందానగర్: ఓ వ్యక్తిని పురుషాంగాలు కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పాలవెల్లి తెలిపిన ప్రకారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకామనిపాడు గ్రామానికి చెందిన తన్నీరు మాలాద్రి (36) భార్య మాధవితో కలిసి ఆరేళ్లుగా శేరిలింగంపల్లి తారానగర్‌లో ఉంటున్నాడు. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మాలాద్రి ఇంటి పక్కనే సోదరి అరుణ కూడా నివాసముంటున్నారు. కాగా అతని భార్య మాధవి సెప్టెంబర్ 30న తన సొంత గ్రామంలో బంధువుల పెళ్లి ఉండడంతో పిల్లలతో కలిసి ఊరెళ్లింది. మంగళవారం మాలాద్రి ఉదయం ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం 6 గంటలకు అతని సోదరి అరుణ పిలిస్తే పలకలేదు. నిద్రపోయి ఉంటాడని ఆమె వెళ్లిపోయింది. 6.30 గంటలకు ఫోన్ చేయగా తీయకపోవడంతో వారు మళ్లీ ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడని, మర్మాంగాలు కోసి ఉన్నాయని ధృవీకరించారు. దీంతో అర్ధరాత్రి చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ పాలవెల్లి, క్లూస్ టీం సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.

మాదిగలకు ద్రోహం చేసేందుకే నియామకాలు

రేవంత్ సర్కార్‌పై మందకృష్ణ మాదిగ ధ్వజం


పార్శిగుట్ట నుంచి ర్యాలీగా వెళ్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

బౌద్ధనగర్: ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం మాలలకు ఉద్యోగాలన్నీ దోచిపెట్టే కుట్రనేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బుధవారం పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయం నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి ర్యాలీగా వెళ్తున్న మందకృష్ణ మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను ఇందిరా పార్క్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ర్యాలీలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదిగలకు చేస్తున్నది ముమ్మాటికీ ద్రోహమేనన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఇచ్చిన మాట మీద నిలబడేతత్వం రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తే 11 వేల టీచర్ పోస్టులలో 1,250 పోస్టులు మాదిగ నిరుద్యోగులకు లభించేవని ఇప్పుడు కనీసం 400 పోస్టులు కూడా మాదిగలకు లభించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలులోకి తీసుకొచ్చేంతవరకు ఉద్యోగ నియామకాలన్నీ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మాదిగ జాతికి తీవ్ర అన్యాయం చేస్తున్న రేవంత్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నెల 15న ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ ర్యాలీలో ఎమ్మార్పీఎస్ నాయకులు గోవింద్ నరేశ్, తిప్పారపు లక్ష్మణ్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

'డబుల్‌' ఇళ్లు కేటాయించాలని మంత్రికి వినతి



మంత్రి పొన్నంను వినతి పత్రం అందజేస్తున్న సీఎన్‌ రెడ్డి

రహమత్‌నగర్‌: ఇళ్లు రాని వారికి కమలానగర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను త్వరగా కేటాయించాలని రహమత్‌నగర్‌ కార్పొరేటర్‌ సి.ఎన్‌.రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. తాను చేసిన విజ్ఞప్తిపై మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించినట్లు సీఎన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

'నవరాత్రి ఉత్సవాలకు హాజరుకండి'



కార్పొరేటర్‌ వెల్దండ వెంకటేష్‌ను ఆహ్వానిస్తున్న నిర్వాహకులు

ఫిలింనగర్‌: ఫిలింనగర్‌ దుర్గాభవానీనగర్‌, గౌతమ్‌నగర్‌లకు చెందిన శక్తిభవానీ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలంటూ జూబ్లీహిల్స్‌ డివిజన్‌ వెల్దండ వెంకటేష్‌కు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఈ సందర్భంగా వారికి ఆయన సూచించారు.



సరస్వతీదేవిగా శ్రీనగర్‌ కాలనీ భ్రమరాంబికాదేవి అమ్మవారు



సరస్వతీదేవిగా దైవసన్నిధానం రాజరాజేశ్వరి దేవి



సరస్వతీదేవిగా మాగంటి కాలనీ విజయ కనకదుర్గ



సరస్వతీదేవిగా బంజారాహిల్స్‌లోని కనకదుర్గాదేవి

వాడవాడలా అమ్మవారికి ఘనంగా పూజలు

చిన్నారులకు సందడిగా అక్షరాభ్యాసం

సరస్వతీ నమస్తుభ్యం



మాగంటి కాలనీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి

బంజారాహిల్స్‌: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాలతో పాటు వాడవాడలా ఏర్పాటు చేసిన ప్రతిమల వద్ద భక్తులు ఘనమైన బుధవారం ఘనమైన పూజలు నిర్వహించారు. పంజగుట్ట అమ్మవారి ఆలయంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్‌ వనం సంగీతాయాదవ్‌, టీఎమ్మార్పీఎస్‌ యువసేన అధ్యక్షుడు నల్ల శివమాదిగ, రాధిక శ్రీనివాస్‌, రామకృష్ణ, యాకరి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. పలు ఆలయాల్లో అమ్మవారు సరస్వతీ అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో ఫిలింనగర్‌ దైవసన్నిధానంలో అక్షరాభ్యాస వేడుకల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీతారామస్వామి ఆలయంలో

జూబ్లీహిల్స్‌ శ్రీ సీతారామస్వామి దేవాలయంలో కొలువుదీరిన పర్వతవర్ధినిదేవి బుధవారం సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సరస్వతీ పూజ నిర్వహించి విద్యార్థులకు ఆశీర్వచనాలు అందించారు.



సీతారామస్వామి ఆలయంలో...



పంజగుట్ట అమ్మవారి ఆలయంలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దానం



నందినగర్‌ ఆంజనేయ స్వామి ఆలయంలో కార్పొరేటర్‌ మన్నె కవితా గోవర్ధన్‌రెడ్డి



ఫిలింనగర్‌ దైవసన్నిధానంలో అక్షరాభ్యాస వేడుకలు

వేడుకగా శ్రీవారి కల్యాణోత్సవం



స్వామివారి కల్యాణ క్రతువును నిర్వహిస్తున్న అర్చకులు

వెంకటేశ్వరకాలనీ: శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణల నడుమ జరిగిన ఈ కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని గరుడ వాహన సేవలో ఊరేగించారు. శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి విచ్చేశారు.

మగువల మదిదోచే చేనేత ప్రదర్శన



వస్త్రాలను తిలకిస్తున్న మహిళలు

శ్రీనగర్‌కాలనీ: దసరా, దీపావళి పండగల నేపథ్యంలో అమీర్‌పేట కమ్మ సంఘంలో మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో స్పెషల్‌ ఈవెంట్‌ ఎక్స్‌పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన మహిళలను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రదర్శనలోని రంగురంగుల చీరలు మగువల మనసు దోచుకుంటున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నిష్ణాతులైన చేనేతకారుల సిల్క్‌, కాటన్‌ వస్త్రాలు ఎక్స్‌పోలో ఉన్నాయని, ఈ నెల 15వ తేదీ వరకు ఈ చేనేత ప్రదర్శన వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ వీవర్స్‌ సరీ్వస్‌ సెంటర్‌ హెడ్‌ ఆఫ్‌ ఆఫీస్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి



అన్నదాన కార్యక్రమంలో బాబా ఫసియుద్దీన్‌

రహమత్‌నగర్‌(బోరబండ): అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్‌, బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ ఆకాంక్షించారు. బోరబండ బస్‌ స్టాప్‌ వద్ద ఏర్పాటు చేసిన దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దసరా ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని గుర్తు చేశారు. అనంతరం ఉత్సవ నిర్వహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆకట్టుకున్న బతుకమ్మ వేడుకలు



బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్‌, అసోసియేషన్‌, కాలనీ మహిళలు

వెంగళరావునగర్‌: మధురానగర్‌ కాలనీ సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలు కాలనీవాసులను ఆకట్టుకున్నాయి. అట్టహాసంగా జరిగిన ఈ బతుకమ్మ వేడుకలకు కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రంగురంగుల పూలతో అందంగా తయారు చేసిన బతుకమ్మలను కాలనీ మహిళలు తయారు చేసిన కాలనీ ప్రధాన వీధిలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందడోలికల్లో మునిగిపోయారు. ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్‌ దేదీప్య విజయ్‌ మహిళతో కలిసి బతుకమ్మ ఆటలాడారు. కాలనీ అసోసియేషన్‌ మహిళా విభాగం కన్వీనర్‌ పద్మ, కో కన్వీనర్‌ హరిత, కాలనీ ఇన్‌చార్జి అధ్యక్షుడు మనోహర్‌రావు, ప్రధాన కార్యదర్శి కోడె సాంబశివరావు, సహాయ కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి సుగుణ తదితరులు పర్యవేక్షించగారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి, వెంగళరావునగర్‌ అధ్యక్షుడు చిలకల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు విజయ్‌ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దిన మహిళలు అంబిక సంతోషి, బ్రహ్మకుమారీ సమాజ్‌, రమ్యలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు.

ఎస్పీఆర్‌హిల్స్‌లో మంత్రి కొండా సురేఖ పూజలు



రహమత్‌నగర్‌: దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా రహమత్‌నగర్‌ డివిజన్‌ పతిభానగర్‌ సనాతన్‌ ధరమ్‌ గోశాల వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో దేవాదాయ, ఆటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు అందజేశారు. అనంతరం స్థానికంగా ఉన్న గోశాలలోని గోమాతలకు పూజలు నిర్వహించారు. కార్పొరేటర్‌ సి.ఎన్‌.రెడ్డి, బోరబండ డివిజన్‌ మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు హబీబా సుల్తానా, రహమత్‌నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

రాజేంద్రప్రసాద్‌కు పరామర్శ

లిబర్టీ: కూతురు మృతితో దుఃఖసాగరంలో ఉన్న ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వి.కృష్ణమోహన్‌రావు, బీసీ దళ్‌ జాతీయ అధ్యక్షుడు దుండ్రు కుమారస్వామి పరామర్శించారు. అనంతరం రాజేంద్రప్రసాద్‌ కూతురు చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.



నివాళులర్పిస్తున్న కుమారస్వామి, కృష్ణమోహన్‌రావు

ఆధ్యాత్మిక ప్రసంగాలపై కవి సమ్మేళనం

చిక్కడపల్లి: గీతా ఫౌండేషన్‌ కుసుమ ధర్మన్న కళాపీఠం, నక్క వెంకటమ్మ యాదవ్‌, నక్క యాదగిరిస్వామి యాదవ్‌ ఎడ్యుకేషనల్‌, స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఐఏఎంఎస్‌, నీట్‌ అకాడమీ సౌజన్యంతో ఆధ్యాత్మిక ప్రసంగాలపై కవి సమ్మేళనం జరిగింది. కవులు, కవయిత్రులు పాల్గొని స్వీయ కవితలను చదివారు. విశ్వసాహితీ సంస్థ అధ్యక్షుడు బి.జయరాములు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం కవులు, కవయిత్రులకు ప్రశంస పత్రాలను ప్రదానం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు రామకృష్ణచంద్రమౌళి, నరేందర్‌రెడ్డి, యోగేష్‌ ప్రభు, శ్రీనివాస్‌యాదవ్‌, మనోహర్‌రెడ్డి, సత్యనారాయణస్వామి, దామోదర్‌రావు, అంజనీకుమారి, కనకయ్య, రాధా కుసుమ, బడే సాబ్‌ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న వీణవాద్య కచేరి

నల్లకుంట: మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీసరస్వతి సంగీత విద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం న్యూ నల్లకుంటలోని న్యూ రామాలయంలో భక్తి సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వీణా విద్వాంసుడు, పంచశత వీణా గానరత్న పోపూరి శ్రీనివాస శర్మ ప్రదర్శించిన వీణవాద్య కచేరి ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే శ్రీసరస్వతి సంగీత విద్యాలయం ఉపాధ్యాయురాలు యశస్విని ఆధ్వర్యంలో రాగిణి, శ్రావణి, శ్రీవిద్య, చేతన్‌ శర్మ, దీపిష బృందంచే నిర్వహించిన భక్తి సంగీత కచేరి విశేషంగా అలరించింది. దీనికి మృదంగంపై రవికుమార్‌ వాద్య సహకారమందించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ జమలాపురం గోపాల్‌రావు, కమిటీ సభ్యులు శ్రీనివాస శర్మ, యశస్విని బృందాన్ని శాలువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదం అందజేశారు.

గురుకులాల పెండింగ్‌ బిల్లుల విడుదల భేష్‌

పంజగుట్ట: గురుకుల పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఒకేసారి విడుదల చెయ్యడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అని దీంతో గురుకుల కాంట్రాక్టర్ల ఇళ్లల్లో ముందుగానే పండగ తీసుకువచ్చారని తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొల్లెపల్లి నర్సింగరావు అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు వారు కృతజ్ఞతాభివందనాల సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు నల్ల శ్రీనివాస్‌, ఎనికెపల్లి ఆనంద్‌లతో కలిసి మాట్లాడుతూ... 10 నెలలుగా బకాయిలుగా ఉన్న రూ. 1100 కోట్లను ఒకేసారి విడుదల చెయ్యడం ఎంతో సంతోషకరమన్నారు.

అమ్మవారి ప్రత్యేక పూజలు



బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ డివిజన్ల పరిధిలో ప్రత్యేక ఏర్పాటుచేసిన మండపాల్లో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని ఖైరతాబాద్‌ ఎన్‌ఎస్‌యూఐ నేత జీవన్‌రాజ్‌ రాథోడ్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వమించారు.

కూతురు వరసైన బాలికపై లైంగిక వేధింపులు

వెంగళరావునగర్‌: కూతురు వరసైన మైనర్‌ బాలికను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై మధురానగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు... రహమత్‌నగర్‌కు చెందిన మహిళకు కొన్నేళ్ల కిందట ఖదీర్‌ అనే వ్యక్తితో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయారు. భర్త నుంచి దూరమైన ఆమె తన పిల్లలను అన్న వద్ద ఉంచి ప్రైవేట్‌ జాబ్‌ చేసుకుంటుంది. దాదాపు రెండేళ్ల కిందట మహేందర్‌ అనే వ్యక్తితో పరిచయమై వివాహం చేసుకుంది. వారికి ఒక బాబు పుట్టాడు. మహేందర్‌ ఒత్తిడితో తన అన్న వద్ద ఉంటున్న పిల్లలను ఇంటికి తెచ్చుకున్నారు. ఆమె ఉద్యోగరీత్యా బయటకు వెళ్లినపుడు ఆమె కుమార్తెను మహేందర్‌ లైంగికంగా వేధించసాగాడు. తన తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో భర్త వ్యవహారాన్ని గమనించిన మహిళ తన కుమార్తెను అడిగింది. ఆ మైనర్‌ బాలిక మహేందర్‌ చేస్తున్న వేధింపులను తల్లికి చెప్పింది. ఆమె కుమార్తెను హాస్టల్‌లో ఉంచింది. దీనికి ఆగ్రహించిన మహేందర్‌ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను తీసుకుని వెళ్లిపోయాడు. బాధితురాలు బుధవారం మధురానగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సమాజ పురోగతికి సోషలిజమే మార్గం

కాచిగూడ: సామాజిక పురోగతికి సోషలిజమే మార్గమని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. గెరిల్లా పోరాట యోధుడు ఎర్నెస్టో చేగువేరా 57వ వర్ధంతి సందర్భంగా బుధవారం హిమాయత్‌నగర్‌లోని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... క్యూబాలో జన్మించిన చేగువేరా కేవలం తన దేశానికే కాకుండా అనేక దేశాలలో పర్యటించి పెట్టుబడిదారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప యోధుడు అని అన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నేతలు శ్రీకాంత్‌, శ్రీమాన్‌, రాజమౌళి, కళ్యాణ్‌, అనిల్‌ కుమార్‌, జగన్‌, రఘు, తదితరులు పాల్గొన్నారు.

కాన్షీరాంకు ఘనంగా నివాళి



కాన్షీరాంకు నివాళులర్పిస్తున్న దృశ్యం

వెంకటేశ్వరకాలనీ: వెంకటేశ్వరకాలనీ రోడ్డునెంబర్‌ 3/5లో లేబర్‌ అడ్డా వద్ద బుధవారం మన్యవర్‌ కాన్షీరాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి దోరపల్లి రమేష్‌ హాజరై కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓట్‌ హమారా రాజ్య తుమారా నహీ చెలేగా నహీ చెలేగా అంటూ మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీని స్థాపించారన్నారు. నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, మనోజ్‌కుమార్‌, శంకర్‌ మస్తాన్‌, వెంకటమ్మ, అభిలాష్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

9 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

కాచిగూడ: అక్రమంగా తరలిస్తున్న 9 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని కాచిగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక డివిజన్‌ ఖజాగరీబ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన మోహినోద్దీన్‌ కుమారుడు ఎండీ ఆసిఫ్‌ (33) రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని సివిల్‌ సప్లయ్‌ అధికారులకు అప్పగించారు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

'మానేపల్లి'లో సరికొత్త కలెక్షన్స్‌



ఆభరణాలను ప్రదర్శిస్తున్న మోడల్స్‌

పంజగుట్ట: దసరా, దీపావళి పండగ సీజన్‌, వార్షికోత్సవం పురస్కరించుకుని పంజగుట్టలోని మానేపల్లి జ్యువెలరీలో సువర్ణపుర బ్రైడల్‌ జ్యువెలరీ కలెక్షన్స్‌, స్ప్లెండిడ్‌ స్పార్కిల్‌ డైమండ్‌ జ్యుయలరీ కలెక్షన్స్‌ను ప్రారంభించింది. నటి నిషాత్‌, మోడల్‌ మౌనిక, అమూల్యలతో పాటు ఆభరణ ప్రియులు ఈ సరికొత్త కలెక్షన్స్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఆభరణాలు ప్రదర్శిస్తూ ర్యాంప్‌ వాక్‌ చేశారు. సంస్థ డైరెక్టర్లు మురళీకృష్ణ, గోపీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మద్యానికి బానిసై మాజీ విలేకరి ఆత్మహత్య

వెంగళరావునగర్‌: మద్యానికి బానిసైన ఓ మాజీ విలేకరి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... యాదగిరినగర్‌లో నివసించే ఎం.వీరబాబు గతంలో ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేశాడు. అదే సమయంలో ప్రేమ వివాహం కూడా చేసుకుని కొంతకాలం తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి ఇంటిలోని హాల్‌లో పడుకున్నాడు. అతని అక్క, అన్న వేరే గదుల్లో నిద్రపోయారు. బుధవారం ఉదయం సోదరుడు శ్రీనివాసరావు, అక్క మంగాదేవి నిద్ర లేచేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. హుటాహుటిన శ్రీనివాసరావు సోదరుని మృతదేహాన్ని కిందకు దింపి పోలీసులకు సమాచారం అందించారు. మధురానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సందడిగా మాతా జాగరణ్‌



మాతా జాగరణ్‌లో పాల్గొన్న విజయారెడ్డి తదితరులు

ఖైరతాబాద్‌: దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్‌ లైబ్రరీ చౌరస్తాలో మాతా జాగరణ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్‌ జై గణేష్‌ ఉత్సవ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతా జాగరణ్‌ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కార్పొరేటర్‌ విజయారెడ్డి పాల్గొని మహిళలతో బతుకమ్మ ఆడారు. దాండియా, ఆటపాటలతో ఉత్సాహంగా సాగిన మాతా జాగరణ్‌ కార్యక్రమంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

కాచిగూడ: బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన బుధవారం కాచిగూడలోని అభినందన్‌ గ్రాండ్‌లో బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుజ్జ కృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజుల బకాయిలు మొత్తం రూ.4500 కోట్లలో కేవలం రూ.1500 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. మిగతా రూ.3వేల కోట్ల ఫీజు బకాయిలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే విద్యార్థులు ఇబ్బందులు పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, నేతలు నీల వెంకటేష్‌, నంద గోపాల్‌, కీర్తిలతగౌడ్‌ అంజి, ప్రణీత, జనార్దన్‌, మల్లేష్‌, రిషి, సాయికిరణ్‌, ప్రభాకర్‌, హరితిలక్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎంకు వివాహ ఆహ్వానం



మల్కాజిగిరి: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఈ నెల 27న జరిగే తన కుమార్తె శ్రేయారెడ్డి వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తూ పెళ్లి పత్రికను అందజేశారు. ఆయనతో పాటు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు.

ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్‌రావుకు పురస్కారం



అవార్డు అందుకుంటున్న సుధాకర్‌రావు

బంజారాహిల్స్: ఇక్ఫాయ్ గ్రూప్ బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సుధాకర్‌రావు 'డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ మార్కెటింగ్ మావెరిక్ 2024' పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ మార్కెటింగ్ డైరెక్టర్ విపుల్ ఒబెరాయ్ ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అసాధారణమైన విజయాలను ప్రదర్శించి తాము నిర్వహిస్తోన్న విధుల్లో గణనీయమైన కృషి చేసిన మార్కెటింగ్ నిపుణులను ఎంపిక చేసి ఈ పురస్కారాలకు ఎంపిక చేశామన్నారు. అందులో భాగంగా సుధాకర్‌రావు ఈ పురస్కారానికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. అవార్డు గ్రహీత సుధాకర్‌రావు మాట్లాడుతూ... డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నుంచి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఉత్సాహంగా దసరా వేడుకలు

కాచిగూడ: కర్ణాటక సాహిత్య మందిర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కాచిగూడలోని కర్ణాటక సాహిత్యమందిర్‌లో నాడా హబ్బ దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీసీ ఎండీ అండ్ వీసీ సజ్జనార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. కర్ణాటక సాహిత్య మందిర్ గత 89 ఏళ్లుగా ఇక్కడ కన్నడ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఎంతో కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 10 లక్షల మంది కన్నడిగులను ఏకతాటిపై తీసుకువస్తూ ప్రతి ఏటా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా 9 రోజుల పాటు నాడ హబ్బ దసరా పండుగను నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. వేడుకల్లో ప్రముఖ కన్నడ జానపద కళాకారులు కెఎస్ మంజునాథ్, రాజ్ గురు, హోస్కోటే గీతాలాపన అందరిని అకట్టుకుంది. కార్యక్రమంలో కర్ణాటక సాహిత్య మందిర్ అధ్యక్షుడు సురేంద్ర కటగేరి, కార్యదర్శి నర్సింహ్మ మూర్తి జోయ్స్, సుదింద్ర కులకర్ణి, జీ.బీమ్‌సేన్, ప్రహాల్లాద్ జోషి, ముకుంద్ కులకర్ణి, ఉషా జోషి, ప్రమీలా కులకర్ణి, బస్వరాజ్ లారా పాల్గొన్నారు.

అలయ్ బలయ్ ద్వారా మన సంస్కృతిని చాటి చెబుదాం

అమీర్‌పేట: అలయ్ బలయ్ ద్వారా అందరం కలిసి ఉన్నామనే సందేశం ఇవ్వడమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను సమాజానికి చాటి చెపుదామని అలయ్ బలయ్ కమిటీ ఛైర్మన్ బండారు విజయలక్ష్మి అన్నారు. బుధవారం అమీర్‌పేట ఆదిత్యపార్క్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 19వ ఆలయ్ బలయ్ జరుగుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబాబు నాయుడు, ప్రతి పక్ష నేతలు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి, కేసీఆర్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, హరియాణ, తెలంగాణ, మేఘాలయ గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పలికామని చెప్పారు. సమావేశంలో కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ నాయకులు బూర్గుల శ్యాంసుందర్ గౌడ్, గౌతం రావు, ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.

ముగిసిన వన్యప్రాణుల వారోత్సవాలు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి ప్రారంభమైన వన్యప్రాణుల వారోత్సవాలు బుధవారం ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఓడీడీ (వన్యప్రాణి) శంకరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతరం మన సహజ వారసత్వం పట్ల బాధ్యత వహించాలని సూచించారు. సమాజంలో పర్యావరణపై అవగాహనను ప్రోత్సహించడానికి అంకితభావంతో ఉండాలని కోరారు. మనదేశంలోని విలువైన వన్యప్రాణులు, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షిస్తానని నేటి యువత సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం లిటిల్ ఫ్లవర్, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీలో విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

డీఎస్సీ అభ్యర్థుల నియామకం

గందరగోళం..

సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో డీఎస్సీ అభ్యర్థుల నియామకం పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఎలాగైనా టీచర్ పోస్టు సాధించాలన్న లక్ష్యంతో కొందరు రెండు మూడు భాషల్లో పరీక్షలు రాశారు. అందులో కొంతమందికి రెండు ఉద్యోగాలు రావడంతో అసక్తి ఉన్న మీడియంను ఎంపిక చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించకపోవడం విస్మయానికి గురిచేసింది. అభ్యర్థుల అసక్తితో సంబంధం లేకుండా ఆయా మీడియంలో చేరాలంటూ నియామకపత్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ఇదీ పరిస్థితి.. : డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ ఖాళీలకంటే సెకండరీ గ్రేడ్, టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులు అధికంగా ఉన్నాయి. మొత్తం 878 ఖాళీల్లో 537 పోస్టులు ఎస్‌జీటీలోనే ఉండడంతో పోటీ అధికమైంది. అందులో కొందరు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో, మరికొందరు ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో పరీక్షకు హాజరయ్యారు. దీంతో పలువురు రెండు లాంగ్వేంజ్‌లో ఎంపికయ్యారు. అయితే తాము ఎక్కువగా ఇష్టపడే మీడియంలో చేరాలని భావించినా... అధికారులు మాత్రం ఇష్టానుసారం కేటాయించారని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నియామకాలు ఇలా.. : జిల్లాలోని 878 ఖాళీలకు 17,300 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ మేరకు 1, 3 నిష్పత్తి ప్రాతిపదికన 2004 మంది ధృవీకరణ పత్రాలను పరిశీలించి బుధవారం 616 మందికి నియామక పత్రాలను జారీ చేశారు. మిగతా 262 అభ్యర్థులను వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టారు.

ఉల్లి 'పాయే'


సమోసా, పానీపూరి, బిర్యానీలకు ఉల్లి కట్

- అదనంగా చార్జీలు చెల్లిస్తేనే ఉల్లి.
- భారీగా పెరిగిన ధరలతో ఈ నిర్ణయం
- బహిరంగ మార్కెట్‌లో కేజీ ఉల్లి రూ. 70

సాక్షి,సిటీబ్యూరో: ప్యాస్ నహీ హై... బిర్యానీ హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పానీపూరి, సమోసా సెంటర్లలో ఎక్కడైనా ఇదే మాట. ఆనియన్ దోసెలో నామ్‌కే వాస్తే అలా వేసీ వేయనట్లు ఉల్లిపాయలు చల్లుతున్నారు.గణనీయంగా ఉల్లిపాయల వినియోగం తగ్గించారు. వినియోగదారులు కావాలని పట్టుబడితే ఎక్కువ చార్జీ వేసి ఇస్తున్నారు. కొద్ది రోజులుగా ఉల్లిపాయల ధరలు మండిపోతుండడంతో ప్రజలు బెంబేలెత్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉల్లి కిలో రూ.70 పలుకుతోంది. పెరిగిన ధరల ప్రభావం హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, సమోసాల్లో, పానీపూరి బళ్లలో కూడా కనిపిస్తోంది. ఇక చాట్ భాండార్ల వద్ద పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. కట్‌లెట్, పానీ పూరి... ఇలా ఏది తినాలన్నా... ఉల్లిపాయ కలిస్తేనే వాటికి రుచి. ఛాట్ బండార్ల వద్ద ఉల్లికి అదనంగా అయిదు నుంచి పది రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఉల్లి స్థానంలో సమోసాలో క్యాబేజీని పెడుతూ ఉల్లిప్రియులను బోల్తా కొట్టిస్తున్నారు.

మార్కెట్‌కు తగ్గిన ఉల్లి దిగుమతులు

బుధవారం మలక్‌పేట్ మార్కెట్‌లోనే కిలో రూ.60 వరకు ఉంటుండడంతో బహిరంగ మార్కెట్‌లో మరో పది రూపాయలు అదనంగా విక్రయిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి 50-60 లారీల ఉల్లి మాత్రమే దిగుమతి అవుతుంది. గతేడాది అక్టోబర్ మొదటి వారంలో 60- 70 లారీల ఉల్లి దిగుమతి అయిందని మలక్‌పేట్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఈ నెలలో ఉల్లి కిలో రూ. 20 నుంచి 30 వరకు విక్రయించారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు విపరీతంగా పెంచారు. ఇక్కడి వ్యాపారులు ముందే మహారాష్ట్ర వ్యాపారుల నుంచి సరుకులు ముందే కొనుగోలు చేసి వాటిని నగరానికి తరలించకుండా వారి గోదాముల్లో నిల్వచేసుకుంటున్నారు. దీంతో నగరానికి సరఫరా తగ్గిందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఉల్లి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి మార్కెట్ అధికారుల పర్యవేక్షణ కూడా లేకుండా పోయిందని రిటైల్ వ్యాపారులు అంటున్నారు. ధర నియంత్రణలో మార్కెట్ అధికారులు విఫలం అయ్యారని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికైనా మార్కెటింగ్ శాఖ ఉన్నత అధికారులు దృష్టిసారించకపోతే రానున్న రోజుల్లో ఉల్లి కేజీ రూ. 100 దాటుతుందని వ్యాపారులు అంటున్నారు.



ఇళ్లలోనూ అదే పరిస్థితి

ఇళ్లల్లో కూడా ఉల్లిపాయల వినియోగం బాగా తగ్గించేశారు. వంటలకు ఉల్లిపాయ చాలా ముఖ్యం. ఏ కూర చేయాలన్నా తప్పని సరిగా ఉల్లిపాయలు ఉండాల్సిందే. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకు ఉల్లిపాయ లేకపోతే మజానే ఉండదు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఉల్లిపాయ లేని కూరలు ఎక్కువగా వండుతున్నారు. కొంత మంది ఉల్లికి బదులు క్యాబేజీని సన్నగా తురిమి వేసుకుని తృప్తి పడుతున్నారు.

నగరంలో నేడు

- రాష్ట్ర భాషా, సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 6 గంటలకు సద్దుల బతుకమ్మ వేడుకలు.
- బంజారాహిల్స్ రోడ్ నెంబర్1లోని బంజారా ఫంక్షన్ హాల్‌లో బెంగాలి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు దుర్గా పూజ-2024
- సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఉదయం 10 గంటలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు
- **అంబర్‌పేట బతుకమ్మ కుంట వద్ద సాయంత్రం 6 గంటల నుంచి సద్దుల బతుకమ్మ వేడుకలు**

గ్రేటర్ సిటీ నలుమూలలా ప్రతిరోజు నిర్వహించే ఈవెంట్ల వివరాలను ఒక రోజు ముందే మాకు పంపండి. 'సాక్షి' ఎంగేజ్‌మెంట్ కాలం (నగరంలో నేడు)లో ప్రచురిస్తాం. మీ ఈవెంట్ల వివరాలను sakshiupdates123@gmail.com కు మెయిల్ చేయగలరు.

వస్త్రాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయాలి



ఇండియన్ టెర్రెయిన్ ఫ్యాషన్ షోరూంను ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

బంజారాహిల్స్: ఇండియన్ టెర్రెయిన్ ఫ్యాషన్స్ సంస్థ తెలంగాణలో వస్త్రాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-3లో ఇండియన్ టెర్రెయిన్ 196వ షోరూంను మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆదిలాబాద్ జిల్లాలో 80 వేల మంది రైతుల నుంచి సేకరించిన సేంద్రియ పత్తితో ఆ సంస్థ ఏటా నాలుగు కోట్ల మీటర్ల నూలు వస్త్రాలను తయారుచేస్తుందని ఆయన వెల్లడించారు. నాణ్యమైన పత్తితో పాటు, నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉన్నందున దుస్తుల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి తెలంగాణ అనుకూలంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఒక్కో షోరూం ద్వారా 12 మంది ఉపాధి పొందడం సంతోషకరమన్నారు. వ్యాపారంలోకి అడుగుపెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఉన్నత విద్యావంతుడు, షోరూం యజమాని అంకన్నగారి ఉత్కర్ష్‌ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, క్రికెటర్ అజహరురుద్దీన్, పీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్, ఇండియన్ టెర్రెయిన్ ఎండీ చరత్ నరసింహన్, సీఓఓ షెహనాజ్, జోనల్ మేనేజర్ ప్రవీణ్ బింగి పాల్గొన్నారు.

ఒకే బండిపై ఆరుగురు ..



కుత్బుల్లాపూర్: ద్విచక్ర వాహనంపై ఏకంగా ఆరుగురు ప్రమాదకర ప్రయాణం చేస్తూ సుచిత్ర చౌరస్తా నుండి జీడిమెట్ల వైపు వెళ్తుండగా సాక్షి కెమెరాకు చిక్కారు.. ఓ వ్యక్తి వాహనం నడుపుతుండగా ఇద్దరు మహిళలు చిన్నారులను పట్టుకోగా, మరో చిన్నారి వాహనం ముందు భాగంలో కూర్చుని వెళుతున్నారు. ప్రమాదం అని తెలిసిన ఇలా ద్విచక్ర వాహనంపై ఆరుగురు ప్రయాణం చేయడం ప్రమాదకరం.

ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను పెంచాలి



రైల్ నిలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

అడ్డగుట్ట: ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను పెంచి సమయపాలన పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో సామాన్య ప్రజలకు అత్యంత అందుబాటులో, చౌకగా ప్రయాణించగలిగే ఎంఎంటీఎస్ రైలు ప్రజలకు దూరం అవుతున్నాయన్నారు. రైళ్ల తగ్గిపోవడం, సమయపాలన లేకపోవడం, మురమ్మతుల పేరుతో రైల్లు నిరంతరం రద్దు అవుతుండడం వల్ల ఎంఎంటీఎస్ ప్రయాణం పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని తెలిపారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 కు సంబంధించిన నాలుగు రూట్లలో రోజుకు ఒక్కటి రెండు మాత్రమే నడుపుతున్నారని, ఫలక్‌నమా-లింగంపల్లి మధ్యలో కూడా రోజుకు రెండు రైళ్లు మాత్రమే నడుపుతున్నారన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫాంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఎంఎంటీఎస్ రైళ్లు స్టేషన్ బయట చాలా సేపు ఆగవలసి వస్తుందని వివరించారు. ఎంఎంటీఎస్ మొదటి దశ, రెండో దశ రూట్లు కలుపుకొని రోజుకు 5 లక్షలపైగా ప్రయాణించగలితే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకు 40 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారని తెలిపారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ త్వరలో ప్రారంభం కానుందని, 25 రైళ్లు అదే స్టేషన్ నుండి ప్రారంభమై అక్కడికే చేరనున్నాయని, చర్లపల్లి స్టేషన్ నుండి ఎంఎంటీఎస్ లు సరిపడా వేసి రెగ్యులర్‌గా నడిపించకపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఈ ధర్నాలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రివర్గంలో లంబాడీలకు చోటు కల్పించాలి



పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులు

పంజగుట్ట: మంత్రివర్గంలో లంబాడీలకు స్థానం కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న లంబాడీ హక్కుల పోరాట సంఘం, గిరిజన విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమం చేపడతామని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరసన కార్యక్రమ పోస్టర్‌ను లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ధరావత్ గణేష్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు ఇంధల్ రాథోడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట్ బంజారాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా క్యాబినెట్‌లో లంబాడీలకు స్థానం కల్పించకపోవడం దారుణమన్నారు. రాబోయే క్యాబినెట్ విస్తరణలో లంబాడీ సామాజిక వర్గం నుండి ఏ ఎమ్మెల్యేకు అయినా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ప్రతీ రైతుకు రెండు లక్షల రుణమాఫీ అని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక 50 శాతం కూడా రుణాలు మాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణం ఉన్న ప్రతీ రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిస్తామన్నారు. 21వ తేదీన వేలాదిమందితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రమేష్ నాయక్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.

టీహబ్ సీఈఓ శ్రీనివాసరావు పదవీ విరమణ



శ్రీనివాసరావును సత్కరిస్తున్న టీహబ్ అధికారులు, ఉద్యోగులు

రాయదుర్గం: హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్ సీఈఓ శ్రీనివాసరావు మహంకాళికు బుధవారం సిబ్బంది వీడ్కోలు తెలిపారు. టీహబ్ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పదవీ విరమణచేశారు. శ్రీనివాసరావు తన మూడేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకున్న నేపథ్యంలో పదవీవిరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా టీహబ్‌లో అధికారులు, స్టార్టప్ నిర్వాహకులు ఉద్యోగులు ఆయనను పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీహబ్ అధికారులు, ఉద్యోగులు మాట్లాడుతూ ఎంఎస్ఆర్ దూరదృష్టితో కూడిన నాయకత్వం, మార్గదర్శకత్వం, అమూల్యమైన సహకారం మరిచిపోలేనిదన్నారు. గత మూడేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు, సమావేశాలు, ఒప్పందాలు చేకూర్చడం ద్వారా టీహబ్ ప్రగతిని ఎంతో ఉన్నతస్థాయికి తీసుకెళ్లారని వారు గుర్తు చేశారు.

తాత్కాలిక సీఈఓగా సుజిత్ జాగిర్దార్

హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్ తాత్కాలిక సీఈఓగా ప్రస్తుత చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్ జాగిర్దార్ కొనసాగుతారు. ప్రస్తుత సీఈఓ శ్రీనివాసరావు పదవీవిరమణ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తాత్కాలిక సీఈఓగా ఆయన కొనసాగతారు. త్వరలో పూర్తిస్థాయి సీఈఓ నియామకం చేస్తారని తెలుస్తోంది.

15 నుంచి కాలేజీల బంద్

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలను దసరా సెలవుల అనంతరం బంద్ చేయనున్నట్లు ప్రైవేటు కాలేజీ యజమానుల సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణకు కాలేజీల బంద్ పాటించనున్నట్లు వినతి పత్రం అందచేశారు. మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని, ఉద్యోగుల వేతనాలు చెల్లించక ఏడాది అవుతోందని, కాలేజీల భవనాల అద్దె, కరెంట్ బిల్లులు, వర్సిటీ రుసుములు చెల్లించలేక పోతున్నామని తెలిపారు. దసరా సెలవులు పూర్తి అయ్యేలోగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుంటే కాలేజీలను మూసివేయనున్నట్లు ఓయూ అధికారులకు తెలిపినట్లు సంఘం అధ్యక్షులు సీతారాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈరబోయిన నర్సింహ యాదవ్ తెలిపారు.

ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న పాక లింగమల్లు యాదవ్, భూపతిగల్ల సుధాకర్

కాచిగూడ: ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూపొందించి యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ధర్మ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పాక లింగమల్లు యాదవ్, ప్రధాన కార్యదర్శి భూపతిగల్ల సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో విద్యకు 15శాతం నిధులు కేటాయిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ఆకర్షణీయమైన పాఠశాల ప్రాంగణాలను, తరగతి గదులను తయారు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీల్లో ఇంత వరకు 10శాతం కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదని వారు విమర్శించారు. విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయని, టీచర్లు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారని, సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు, ధర్నాలు చేస్తామని అన్నారు. ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులు ఉన్నత విద్యార్హతలను పొందేందుకు ఓడీ సౌకర్యాన్ని అందించడానికి జీవో 342ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అను అందించాలని, సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 5 డీఏలను తక్షణమే ప్రకటించాలని, టీచర్లందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. పీఆర్సీ రిపోర్టు ప్రకటించి వెంటనే అమలు చేయాలని అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో రమేష్, అశోక్, ఉపేందర్, రాజు, జనార్ధన్, సాంబయ్య, శంకర్, హరికిషన్, నాగరాణి, రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

లండన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్‌కు జీహెచ్‌ఎంసీ అధికారుల ఎంపిక

సాక్షి,సిటీబ్యూరో: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహిస్తున్న 'అర్బన్ అకాడమీ' కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ నుంచి ఇద్దరు అధికారులు ఎంపికయ్యారు. అర్బన్ 95 అకాడమీతో కలిసి వారం రోజుల పాటు జరిగే రెసిడెన్సీ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నికైన పది నగరాల్లో హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) ఒకటి. సమాజంలోని బాలల అవసరాలకు అనుగుణంగా నగర నిర్మాణం, వసతుల కల్పనపై దృష్టి సారించడం కార్యక్రమ ముఖ్య లక్ష్యమని, పార్కులు, స్ట్రీట్ డిజైన్, ప్రజా రవాణా వ్యవస్థ వంటి అంశాలపై నిపుణులు తరగతులు నిర్వహిస్తారని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

గుండె ఆపరేషన్లలో వేణుగోపాల్ దిట్ట : నిమ్స్ డైరెక్టర్

లక్డీకాపూల్ : గుండె శస్త్ర చికిత్సల్లో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ పి. వేణుగోపాల్ దిట్ట అని నిమ్స్ సంచాలకులు ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు. దేశంలోనే మొట్ట మొదటి గుండె మార్పిడిని నిర్వహించిన ఘనత ఆయనదేనన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేణుగోపాల్(82) మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. నిమ్స్ ఆస్పత్రితో ఆయనకు మంచి అనుబంధం ఉందన్నారు. ముఖ్యంగా నిమ్స్ బీబీ నగర్ ఏర్పాటులో పాత్ర ఎనలేనిదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమండ్రి నుండి వచ్చిన వేణుగోపాల్ దేశంలోనే 1970లో గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారన్నారు. ఈ క్రమంలో ఆయన 50 వేలకు పైగా గుండె ఆపరేషన్లు చేశారన్నారు.

జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు తెలంగాణ జట్టు



సాక్షి, సిటీబ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్న జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు తెలంగణ నుంచి 17 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. బాలుర విభాగంలో 9 మంది, బాలికల విభాగంలో 8 మంది ఈ పోటీలకు క్వాలిఫై అయ్యారు. గత నెలలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో వీరంతా విశేష ప్రతిభ కనబరిచి క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అచ్చీవ్ సింగ్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులకు కిట్ బ్యాగులు, ట్రాక్ సూట్లను అందించి ప్రోత్సహించారు. కాగా తెలంగాణ జట్టుకు కోచ్‌గా జి.నాగరాజు, అసిస్టెంట్ కోచ్‌గా ఎం.ఆర్. చైతన్య వ్యవహరిస్తున్నారు. క్రీడాకారులు ఈ పోటీలలో చక్కని ప్రదర్శన కనబరిచి తెలంగాణకు అత్యధిక పతకాలు తీసుకురావాలని తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముకిరి శృతి, జనరల్ సెక్రెటరీ పి.వెంకటరమణ ఆకాంక్షించారు.

సాక్షి సిటీ ప్లస్
13
హైదరాబాద్, గురువారం, 10, అక్టోబర్, 2024





కంటైనర్ స్విమ్మింగ్ పూల్స్

నచ్చిన సైజు, ఆకారంలో తయారీ

- ఎక్కడైనా, ఎప్పుడైనా ఏర్పాటు చేసుకునేలా..
- ఖర్చు తక్కువ.. నిర్వహణ తేలిక
- ఫామ్ హౌస్‌లు, విల్లాలు, రిసార్ట్‌లలో ఏర్పాటు
- ట్రెండీగా ప్రీ-ఫ్యాబ్ ఈత కొలనులు

సాక్షి, సిటీబ్యూరో: ఈత కొలను ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, నిరంతరం నీటి శుభ్రత, నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో స్విమ్మింగ్ పూల్స్ సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైపోయాయి. ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేశాక.. అన్ని వర్గాలకూ ఇవి చేరువైపోయాయి. గదిలో, బాల్కనీలో మనకు నచ్చిన చోట ఏర్పాటు చేసుకునే వీలుండటమే కంటైనర్ స్విమ్మింగ్ పూల్స్ ప్రత్యేకత. దీంతో నగరవాసులు వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు.

స్విమ్మింగ్‌తో మంచి శారీరక వ్యాయామంతో పాటు మానసికోల్లాసం కలుగుతుంది. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్నతనం నుంచే ఈత శిక్షణకు పంపిస్తుంటారు. అయితే అన్ని ప్రాంతాల్లోనూ పూల్స్ అందుబాటులో లేకపోవడంతో ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఇళ్లలోనే ఈత కొలను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీ-ఫ్యాబ్ పూల్స్‌లో వాతావరణంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ ఈత కొట్టే వీలుంటుంది. కంటైనర్ పూల్స్‌లో తగినంత స్థలం ఉంటుంది కాబట్టి గజ ఈతగాళ్లు సైతం వ్యాయామం కోసం వీటిని సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. ఈ పూల్స్‌లో నీటిని శుభ్ర పరిచేందుకు యూవీ ఫిల్టర్, సాండ్ ఫిల్టర్, బాడీ జెట్‌లు ఉంటాయి కాబట్టి నీరు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి.

నచ్చిన విధంగా..

ప్రీ-ఫ్యాబ్ పూల్స్ మనకు నచ్చిన ఆకారంలో తయారు చేసి ఇస్తారు. గుండ్రంగా, కోడిగుడ్డు ఆకారం, చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, నక్షత్ర ఆకారం .. ఇలా మనకు నచ్చిన ఆకారంలో ఏర్పాటు చేసుకోవచ్చు. మేడ్చల్, బూర్గుల్, శామీర్‌పేట, శంషాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి వంటి శివారు ప్రాంతాల్లోని లగ్జరీ అపార్ట్‌మెంట్ల టెర్రస్‌పైన, ఫామ్‌హౌస్‌లు, విల్లాలు, రిసార్ట్‌లు, హోటళ్లలో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ఏర్పాటుకు తక్కువ సమయం పడుతుంది. మన అవసరాన్ని బట్టి ఫ్యాబ్రికేటెడ్ స్విమ్మింగ్ పూల్స్‌ను వేరే చోటుకు కూడా మార్చవచ్చు.

వ్యయం తక్కువే..

కంటైనర్ పూల్స్‌లో నీటి దుర్వినియోగం ఉండదు. ఒకసారి పూల్‌ను నింపిన తర్వాత నిరంతరం ప్యూరిఫై అవుతుంది కాబట్టి 1-2 ఏళ్ల పాటు అవే నీటిని వినియోగించవచ్చు. సింథటిక్ పూల్స్‌లో సూక్ష్మజీవుల పెరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి క్రిమి సంహారక రసాయనాలు, వడబోత వంటి నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. వినైల్, పీవీసీ వంటి మెటీరియల్స్‌తో కంటైనర్ స్విమ్మింగ్ పూల్స్‌ను తయారు చేస్తారు. గరిష్ఠంగా వీటి 10-15 ఏళ్ల పాటు మన్నికగా ఉంటాయి. తుప్పు పట్టడం, నీళ్లు కారడం వంటివి జరగవు.



15 రోజుల్లో ఏర్పాటు..

కంటైనర్ స్విమ్మింగ్ పూల్ తయారీకి కనిష్ఠంగా 15 రోజుల సమయం పడుతుంది. వీటిని ఫ్యాక్టరీలో అసెంబుల్ చేసి, ఇంటికి డెలివరీ చేస్తారు. ఇవి కనిష్ఠంగా 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు నుంచి మొదలవుతాయి. వీటి ప్రారంభ ధర రూ.2.5 లక్షలు. ఈ పూల్స్‌ను బిగించేటప్పుడు నిర్వహణ మెళకువలపై యజమానులకు తర్ఫీదు ఇస్తారు. వీటిని వేరే ప్రాంతానికి రీలొకేట్ చేసేటప్పుడు 80 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌కు భరోసా ఉంటుంది. ప్లంబింగ్, ఇంటర్నల్ ఫినిషింగ్ వంటి 20 శాతం ఖర్చు పెట్టుకుంటే చాలు మనకు కావాల్సిన ప్రాంతానికి పూల్‌ను షిఫ్ట్ చేయవచ్చు.

నగరంలో డిమాండ్



ప్రీ-ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్స్‌కు నగరంలో డిమాండ్ ఉంది. సాధారణ ఈత కొలనులతో పోలిస్తే కంటైనర్ పూల్స్ ధర తక్కువగా ఉండటంతో పాటు నిర్వహణ సులువుగా ఉండటంతో నివాస, వాణిజ్య సముదాయాల్లో వీటిని ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటాయి.

– సచిన్, యజమాని, ఆకార్ పూల్స్



సౌకర్యవంతంగా..



ప్రస్తుతం ప్రతి ప్రాజెక్ట్‌లోనూ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు సర్వసాధారణమైపోయింది. దీంతో ప్రీ-ఫ్యాబ్ పూల్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇవి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు తక్కువ సమయంలో బిగించే వీలుంటుంది. దాంతో చాలామంది వీటిని అమర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు.

– బొర్రా సాయికృష్ణ, డైరెక్టర్, ప్రైమార్క్

జైపూర్ షోయగం

జూబ్లీహిల్స్ వేదికగా అలరిస్తున్న జైపూర్ సాంస్కృతిక ప్రదర్శన



సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పండుగ సందడి నెలకొన్న వేళ జూబ్లీహిల్స్‌లోని జైపూర్ స్టోర్ వేదికగా దాదాపు 19 రాష్ట్రాలకు చెందిన విభిన్న వారసత్వ కళల సమ్మేళనంతో ఏర్పాటు చేసిన హస్తకళలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జైపూర్ స్టోర్ ఆధ్వర్యంలో ప్రస్తుత పండుగల నేపథ్యంలో 'కరిగారి కి కహానీ' పేరుతో ప్రత్యేక హస్తకళా ఆభరణాలు, యాంటిక్ కళాకండాలు, వారసత్వ కళాత్మక చీరలను ప్రదర్శిస్తోంది. ఈ ప్రత్యేక సేకరణను ప్రముఖ సినీ నటుడు సుశాంత్ బుధవారం తిలకించి అభినందించారు. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్ నగరంలో జైపూర్ సోయగాలు ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చాయని ఆయన తెలిపారు. ఈ వేదికగా తెలంగాణ కళలకు చిహ్నమైన ఇక్కత్ మొదలు రెగల్ కంజీవరం, బెనారసి, మహేశ్వరి వంటి చీరలు ఏర్పాటు చేశామని జైపూర్ క్రియేటివ్ హెడ్ రాధికా ఛబ్రా తెలిపారు. జైపూర్‌కు చెందిన మనోజ్ సోనీ జడౌ ఆభరణాల తయారీ ప్రక్రియ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోందని అన్నారు. మొఘల్ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన రూపొందించిన గోల్డ్ టోన్ సెట్టింగుల నైపుణ్యానికి నగరవాసుల నుంచి స్పందన లభిస్తోందని తెలిపారు. క్లిష్టమైన పిరోహి టెక్నిక్‌లో బిహార్‌కు చెందిన కళాకారుడు రూపొందించిన హస్తకళలు మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆమె పేర్కొన్నారు. స్థానిక ప్రతిభను విశ్వవ్యాప్తం చేస్తూ బడుగు అశోక్ మగ్గంపై నేస్తున్న వస్త్రాలు నగరవాసులకు పండుగ సందడిని ముందే తీసుకొచ్చాయని తెలిపారు. ఇక్కడ ఉన్న 350కి పైగా డిజైనింగ్ ఆభరణాలు, 250కి పైగా చేనేత చీరలు మరో 30 రోజులు అందుబాటులో ఉంటాయని రాధికా ఛబ్రా తెలిపారు.



నగరానికి.. ఏరథాన్ భారత్ యాత్ర



సాక్షి, సిటీబ్యూరో: అగ్రగామి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సంస్థ మ్యాటర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏరథాన్ భారత్ పేరిట పర్యావరణహిత మోటార్ బైక్ యాత్ర ప్రారంభించింది. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర తొలి గేర్ల సహిత ఎలక్ట్రిక్ బైక్ 'ఏర'పై బుధవారం ఈ యాత్ర ప్రారంభమైందని, త్వరలోనే నగరానికి రానుందని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. సస్టెయినబుల్ మొబిలిటీ, పర్యావరణహిత రవాణాపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచేందుకు దీనిపై ప్రజల్ని జాగృత పరిచేందుకు నిర్వహిస్తున్న ఈ యాత్ర 25 రాష్ట్రాల వ్యాప్తంగా సాగుతుందని, ఎర్త్‌డే, ఆర్గ్ వంటి సంస్థలు దీనికి తోడ్పాటు అందిస్తున్నాయని వివరించారు.

అమీర్‌పేట్‌లో స్మార్ట్ హబ్ ప్రారంభం



సాక్షి, సిటీబ్యూరో: మానవ సంబంధాలకు మొబైల్ ఫోన్ ప్రధాన వారధిగా మారిందని ప్రముఖ నటి, కొరియోగ్రాఫర్ సీరత్ కపూర్ తెలిపారు. అమీర్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ హబ్ మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీ, ట్రెండ్‌కు అనుగుణంగా మార్కెట్‌లోకి వస్తున్న విభిన్న రకాల స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌ను స్థానికులకు చేరువ చేసేందుకు స్మార్ట్ హబ్ అందుబాటులోకి రావడం అభినందనీయమని ఆమె అన్నారు. కార్యక్రమంలో స్మార్ట్ హబ్ నిర్వాహకులు ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు వస్తున్న అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ నగరం ముందుంటుందని, ఇందులో భాగంగానే ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.





బుకింగ్స్‌లో 62% పెరుగుదల

- ప్రముఖ ట్రావెల్ ప్లాట్ ఫామ్ రెడ్‌బస్ అంచనా
- విజయవాడ, ఖమ్మంవైపు అధికంగా ప్రయాణాలు
- టాప్ బోర్డింగ్ పాయింట్ కూకట్‌పల్లి

సాక్షి, సిటీబ్యూరో: సాధారణ సమయాలతో పోలిస్తే పండుగ ప్రయాణికుల బుకింగ్స్ దాదాపు 62 శాతం పెరగవచ్చని ప్రముఖ ట్రావెల్ ప్లాట్ ఫామ్ రెడ్‌బస్ అంచనా వేసింది. దసరా సమయాన్ని బట్టి అంటే (అక్టోబర్ 10-14) పండుగేతర కాలం (సెప్టెంబర్ 26-30)తో పోల్చి చూసి ఈ పెరుగుదల అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. పండుగ జరుపుకునేందుకు నగరం నుంచి సొంతూళ్లకు త్వరగా గమ్యస్థానం చేరుకునేందుకు ఎక్కువ మంది ఎంచుకునేది రోడ్డు రవాణానే కావడంతో బస్సు ప్రయాణానికి డిమాండ్ పెరుగుతోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. నగరం నుంచి విజయవాడ, ఖమ్మం పట్టణాలకు అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ జరిగాయని, మొత్తం బుకింగ్స్‌లో 50శాతం ఎయిర్ కండిషన్డ్ బస్సులవేనని వెల్లడించారు. నగరం నుంచి టాప్ బోర్డింగ్ పాయింట్స్‌లో నెంబర్ వన్ స్థానం కూకట్‌పల్లి కాగా మియాపూర్, ఎస్ఆర్‌నగర్, అమీర్‌పేట్.. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు.

పూజకు వేళాయే..

పూలు, మామిడి తోరణాలు.. అన్నీ ఆన్‌లైన్‌లోనే ..



సాక్షి, సిటీబ్యూరో: దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంట్లో పూజ చేసుకోవాలనుకునే వారు పూలు, పత్రి, ఇతర పూజా సామాగ్రి కోసం మార్కెట్లకు పరిగెత్తాల్సిన పనిలేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అన్నీ మన గుమ్మం ముందు ప్రత్యక్షమైపోతాయి. ఇప్పటి వరకు పాల ప్యాకెట్ నుంచి మొదలుకుని సౌందర్యం, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ తదితర వస్తువులను ఎలా అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నామో.. అలాగే పూజా సామాగ్రి సైతం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. పూజలో ఉపయోగించే కొబ్బరికాయల నుంచి వివిధ రకాల ఆకులు, పువ్వులు, మామిడాకుల తోరణాలు, జమ్మి కొమ్మలు, పూజ నూనెలు, మట్టి ప్రమిదలు, పత్తి ఒత్తులు, దూపం వేసుకునే బొగ్గు, అలంకరణ రంగుల వరకు అన్నింటినీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. మామిడాకుల తోరణం సుమారుగా రూ.50 నుంచి రూ.70 వరకు లభిస్తుండగా, జమ్మి కొమ్మలు రూ.40, బొగ్గులు ప్యాకెట్ రూ.150 వరకు లభ్యమవుతున్నాయి. బయట మార్కెట్‌తో పోలిస్తే ధరలు కాస్త ఎక్కువగానే అనిపిస్తున్నా.. మెరుగైన, నాణ్యమైన వస్తువులు సరఫరా చేస్తుండటం ఉపశమనం కలిగిస్తోంది.

మినీ థియేటర్స్ సెలబ్రేషన్స్

కొత్త కాన్సెప్ట్‌కు కనెక్ట్ అవుతున్న సిటీజనం

- చిన్నపాటి సినిమా థియేటర్ కమ్.. ఫంక్షన్ హాల్
- కొద్దిమందితో సెలబ్రేషన్స్ కోసం మంచి ఆప్షన్
- సందర్భం ఏదైనా జీవితాంతం గుర్తుండి పోయేలా..

సాక్షి, సిటీబ్యూరో: బర్త్‌డే.. మ్యారేజ్ డే.. ఫంక్షన్ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే.. కాస్త బిజీ లైఫ్‌కు కాస్త ప్రశాంతత.. మనుషుల మధ్య రిలేషన్స్ మరింత స్ట్రాంగ్ చేసుకునేందుకు సెలబ్రేషన్స్ సూపర్ టానిక్‌లా పనిచేస్తాయనడంలో అతిశయోక్తి కాదు. అయితే ప్రతి చిన్న ఫంక్షన్‌కు పెద్ద ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోవడం కుదరదు. ఇంటి వద్దే సెలబ్రేట్ చేసుకుందామనుకుంటే ఇరుగ్గా ఉండే ఇళ్లలో సాధ్యం కాకపోవచ్చు. అందుకే నగరంలో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ప్రైవేట్ థియేటర్స్.. ఇప్పుడు నగరంలో బాగా వినిపిస్తున్న పేరు. చిన్న చిన్న వేడుకలు, కేవలం కొద్ది మందితో సెలబ్రేషన్స్‌కు చక్కటి వేదికలుగా నిలుస్తున్నాయి. ఇద్దరి నుంచి పది మంది వరకు బర్త్ డే, మ్యారేజ్ డే, ఏదైనా స్పెషల్ అకేషన్స్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా మంది ఇప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకుంటున్నారు.

ఏడాదిగా సిటీలో..

ఏడాది కాలం నుంచి ఈ కాన్సెప్ట్‌తో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ప్రైవేటు స్పేస్‌లో థియేటర్ కమ్ ఫంక్షన్ హాల్‌గా ఉండేలా ఈ ప్రైవేట్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. ఇది బెంగళూరులో ఒకప్పుడు ట్రెండీగా ఉండేది. గతేడాది నుంచి మన దగ్గర ట్రెండ్‌గా మారింది. ఎవరికైనా సర్‌ప్రైజ్ ఇద్దామనుకునేవారు ఈ కాన్సెప్ట్‌ను ఎంచుకుంటున్నారు. చిన్నచిన్న సినిమాల ప్రివ్యూల కోసం కూడా ఈ థియేటర్లను బుక్ చేసుకుంటున్నారు. పార్టీ ప్రత్యేకతను బట్టి రకరకాల థీమ్స్‌తో హాల్‌ను డెకరేట్ చేస్తున్నారు నిర్వాహకులు. కేక్ కటింగ్, స్నో వాకింగ్, కాంటినెంటల్ ఫుడ్, డ్రింక్స్ ఇలా ఎన్నో రకాల సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నారు.

మూడు గంటల పాటు..

ప్రైవేటు థియేటర్‌ను బుక్ చేసుకున్న వారు మూడు గంటల పాటు అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేసుకోవచ్చు. థియేటర్ తెరపై మనకు కావాల్సిన సినిమా చూడొచ్చు. లేదంటే మీకు నచ్చిన పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేయొచ్చు. ఇవన్నీ కాదనుకుంటే మీకు సంబంధించిన వీడియోలు ప్లే చేసుకుని, జ్ఞాపకాలు నెమరు వేసుకోవచ్చు. రిక్లెయినర్ చెయిర్స్‌లో ఎంచక్కా సేద తీరుతూ ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ గడిపేయొచ్చు. దాదాపు అందరికీ అందుబాటులో ఉండే ధరలు కావడంతో చాలామంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవసీ ఉండటంతో.. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు తమ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకుంటున్నారు.

ఇప్పుడిప్పుడే డిమాండ్



నగరంలో గతేడాది ప్రైవేటు థియేటర్ కాన్సెప్ట్ బెంగళూరులో తొలిసారిగా చూశాను. దీంతో నగరంలో కూడా ఇలాంటిది ఉంటే బాగుంటుందని ఇక్కడ ఓ థియేటర్‌ను ఏర్పాటు చేశాం. కొత్తలో దీనిపై అవగాహన లేకపోవడంతో పెద్దగా ఎవరూ వచ్చేవారు కాదు. కానీ ఇటీవల ప్రైవేటు థియేటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రైవసీ ఉండటం.. సెలబ్రేషన్స్‌కు కావాల్సిన అన్నీ ఇక్కడే మేము ఏర్పాటు చేస్తుండటం.. ధర కూడా అందుబాటులో ఉండటంతో చాలా మంది ఈ కాన్సెప్ట్‌ను ఎంచుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి థియేటర్లు నగరంలో పెరుగుతున్నాయి. – నితిన్ ఆడె, కార్నివాల్ క్యాబిల్









చిన్ననాటి రతన్ టాటా (ఎడమవైపు)


జేఆర్డీ టాటాతో రతన్


ప్రధాని మోదీతో రతన్ టాటా


2008లో నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతులమీదుగా పద్మవిభూషణ్ అందుకుంటున్న రతన్ టాటా


ఎఫ్18, ఎఫ్16 యుద్ధవిమానాల్లో ప్రయాణిస్తున్న రతన్



జీవితంలో ఎత్తు, పల్లాలు ఉండాల్సిందే. కొన్ని సార్లు స్ట్రెయిట్ లైన్ కూడా బాగుండదు. ఈసీజీ రిపోర్ట్‌లో సరళ రేఖ వచ్చిందంటే మనం బతికిలేమని అర్థం

వాస్తవిక ప్రపంచంలో వస్తువులు ఎందుకూ పనికిరావని ఏదో ఒకనాడు మనం అర్థం చేసుకుంటాం. అన్నింటికంటే ప్రేమే ముఖ్యమని గ్రహిస్తాం

ఉత్తమమైన లీడర్ ఎవరంటే.. వాళ్లకంటే అత్యంత తెలివిగా వ్యవహరించే అనుచరులు, సహాయకులను చుట్టూతా పెట్టుకున్న వాళ్లే.

వృత్తిజీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత సాధించడం మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. వృత్తిని, జీవితాన్ని సమ్మిళితం చేసుకోవడమే నాకిష్టం. పని, జీవితాన్ని అత్యంత అర్థవంతంగా మార్చుకోండి

జీవితంలో పెద్ద రిస్క్ ఏంటంటే రిస్క్‌ను తీసుకోకపోవడమే. క్షణక్షణం మారే ప్రపంచంలో రిస్కులు తీసుకోలేదంటే మనం ఫెయిల్ అయిపోతాం

నిరంతరం హుషారుగా ఉండండి. అప్పుడే విజయం మీ వశమవుతుంది

రతనాల మాట..

ఇతరులతో సంభాషించేటప్పుడు దయ, సహానుభూతి, కరుణతో మెలగండి. వాటిని తక్కువ అంచనా వేయొద్దు

నాయకత్వం అనేది బాధ్యత తీసుకోవడం మాత్రమే. సాకులు చెప్పడం కాదు

అవకాశాలు మీ చెంతకు వస్తాయని వేచి చూడొద్దు. మీరే వాటిని సృష్టించుకోండి

ఎల్లప్పుడూ సుఖప్రదమైన జీవితం మీకు ఉండకపోవచ్చు. అలాగే ప్రపంచ సమస్యలు అన్నింటినీ మీరు పరిష్కరించలేకపోవచ్చు. కానీ మీ ప్రాధాన్యాన్ని మీరు తక్కువగా అంచనావేయొద్దు. ధైర్యం అనేది ఒక అంటువ్యాధిలా వ్యాపించేది. ఆశ జీవితాన్ని నిలబెడుతుంది.

- రతన్ టాటా


నానో కారు ఆవిష్కరణలో...

అనితర సాధ్యుడు..

పుట్టిన తేదీ, స్థలం:	విద్యాభ్యాసం:	తల్లిదండ్రులు:	పురస్కారాలు:
1937 డిసెంబర్ 28, ముంబై (అప్పట్లో బాంబే)	కార్నెల్ యూనివర్సిటీ (బీఆర్క్)	నావల్ టాటా, సూనూ టాటా	పద్మవిభూషణ్ (2008), మహారాష్ట్ర భూషణ్ (2006), పద్మభూషణ్ (2000)

బాల్యం..విద్యాభ్యాసం..

పారిశ్రామిక దిగ్గజం, వితరణశీలి రతన్ టాటా చాలా సాధారణ జీవితం గడిపేవారు. ఆయన 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటా కుమారుడు రతన్‌జీ టాటా దత్తత తీసుకున్న నావల్ టాటా, సూనూ టాటా ఆయన తల్లిదండ్రులు. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో రతన్‌జీ టాటా సతీమణి అయిన నవాజ్‌బాయ్ టాటా సంరక్షణలో పెరిగారు. జిమ్మీ టాటా ఆయనకు సోదరుడు కాగా, నోయెల్ టాటా సవతి సోదరుడు. రతన్ టాటా ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అటుపైన అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు.

100 బిలియన్ డాలర్లకు టాటా గ్రూప్..

రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. సాధారణ ఉద్యోగి తరహాలోనే పని చేస్తూ కుటుంబ వ్యాపార మెళకువలు తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ (నెల్కో)కి డైరెక్టర్ ఇంచార్జ్‌గా 1971లో ఆయన నియమితులయ్యారు. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఆర్థిక మందగమనం, కార్మిక సంఘాలపరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. 1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్ సంస్థ ఎంప్రెస్ మిల్స్‌కి ఆయన బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలు వేసినప్పటికీ మిగతా అధికారులు కలిసి రాకపోవడంతో సంస్థను అంతిమంగా మూసివేయాల్సి వచ్చింది. మొత్తానికి 1991లో జేఆర్‌డీ టాటా ఆయన్ను టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమించారు. భారీ బాధ్యతలను మోయడంలో ఆయనకున్న సామర్థ్యాలపై సందేహాల కారణంగా మిగతా అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ రతన్ టాటా వాటన్నింటినీ తోసిరాజని తన సత్తా నిరూపించుకున్నారు. గ్రూప్‌ను అగ్రగామిగా నిలిపారు. తన హయాంలో మేనేజ్‌మెంట్ తీరుతెన్నులను పూర్తిగా మార్చేసి గ్రూప్ కంపెనీలను పరుగులు తీయించారు. 2012లో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా నియమితులైన సైరస్ మిస్త్రీతో విభేదాలు రావడంతో తిరిగి 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు మరోసారి చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత ఎన్.చంద్రశేఖరన్‌కు పగ్గాలు అప్పగించారు. 21 సంవత్సరాల పాటు సాగిన రతన్ టాటా హయాంలో గ్రూప్ ఆదాయాలు 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో భారీగా విస్తరించారు రతన్ టాటా. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. సాఫ్ట్‌వేర్, టెలికం, ఫైనాన్స్, రిటైల్ తదితర రంగాల్లోకి గ్రూప్ విస్తరించింది. రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు 1991లో కేవలం రూ. 10,000 కోట్లుగా ఉన్న గ్రూప్ టర్నోవరు 2011–12లో ఆయన తప్పుకునే సమయానికి ఏకంగా 100 బిలియన్ డాలర్లకు ఎగిసింది. సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్ని విభాగాల్లోకి విస్తరించింది. పలు విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడంతో గ్రూప్ ఆదాయాల్లో దాదాపు సగ భాగం విదేశాల నుంచే ఉంటోంది. ఆయన సాహసోపేత నిర్ణయాల కారణంగా కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు టాటా గ్రూప్‌లోకి చేరాయి. నానో, ఇండికా కార్లు ఆయన విజనే.

వితరణశీలి.. ఇన్వెస్టరు..

రతన్ టాటా గొప్ప వితరణశీలి. తన సంపదలో దాదాపు 60–65 శాతం భాగాన్ని ఆయన వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళమిచ్చారు. 2008లో కార్నెల్ వర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళమిచ్చారు. ప్రధానంగా విద్య, ఔషధాలు, గ్రామీణాభివృద్ధి మొదలైన విభాగాలపై దృష్టి పెట్టారు. ఆయన పలు అంకుర సంస్థల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టారు. వ్యక్తిగత హోదాలో అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ద్వారా 30కి పైగా స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. స్నాప్‌డీల్, షావోమీ, ఓలా క్యాబ్స్. మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టారు. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్‌కు తోడ్పాటు అందించారు.



పురస్కారాలు పారిశ్రామిక దిగ్గజంగానే కాకుండా వితరణశీలిగా కూడా పేరొందిన రతన్ టాటాను పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో పాటు ఆయన మహారాష్ట్ర భూషణ్, అస్సాం వైభవ్ వంటి అవార్డులను కూడా అందుకున్నారు.

సిమీ గ్రేవాల్‌తో అనుబంధం.. రతన్ టాటా వివాహం చేసుకోవాలనుకున్నా సాధ్యపడలేదని ఆయనే పలు సందర్భాల్లో తెలిపారు. నాలుగు సార్లు వివాహానికి దగ్గరగా వచ్చినా పలు కారణాల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. అప్పట్లో బాలీవుడ్ నటి సిమీ గ్రేవాల్‌తో ఆయన ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆమె ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నారు.

మిస్త్రీతో వివాదం.. టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా ఏరి కోరి సైరస్ మిస్త్రీని తన వారసుడిగా నియమించారు. కానీ మిస్త్రీ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి 2016లో మిస్త్రీ ఉద్వాసనకు దారితీశాయి. దీనిపై ఇరువర్గాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది.

విశాఖ ఉక్కుపై నాడు ప్రగల్భాలు.. నేడు బేల మాటలు

బాబు అండ్ కో యూటర్న్

ఎందాకైనా వెళ్లి పోరాడతామని నాడు చంద్రబాబు, పవన్ శపథాలు, హామీలు

అఖిల పక్షం వేయాలని, అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్

ప్రైవేటీకరణను నిలువరించలేని జగన్ రాజీనామా చేయాలని గగ్గోలు

ప్రైవేటీకరణను గతంలో తానే అడ్డుకున్నానని, ఇప్పుడూ అడ్డుకుంటానన్న బాబు

కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీలో బలంగా మన వాణి వినిపిద్దామన్న పవన్

తీరా అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం నిలువరించలేని వైనం

ఒకవైపు 4,800 మంది ఉద్యోగుల తొలగింపునకు యత్నాలు

500 మంది కార్మికుల డిప్యూటేషన్‌కు రంగం సిద్ధం

ఉత్పత్తిలో కోత.. రుణానికి నిబంధనల కొర్రీ

మరోవైపు కార్మికుల జీతాల్లో, హెచ్ఆర్ఏ, విద్యుత్ బిల్లుల్లో కోత

తాజా పరిణామాలపై నోరు మెదపకపోవడమే ఇందుకు నిదర్శనం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడతామని చంద్రబాబు సమర్థింపు

సెయిల్‌లో విలీనానికి ఆ సంస్థ, కేంద్రం ఒప్పుకోవాలంటూ మెలిక

ముడి సరుకు లేదు.. డబ్బుల్లేవు.. ఎన్నో సమస్యలంటూ ఏకరువు

కార్మికులే కారణమంటూ జనసేన నేతల విమర్శలు.. ఖండించని పవన్

నమ్మక ద్రోహం చేస్తున్నారని అందరి వేళ్లూ కూటమి నేతల వైపే

వివరాలకు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి

ఈ ఫలితాలతో ప్రజాభిప్రాయం

గందరగోళం

ఇందుకు మరో తార్కాణం హరియాణా ఫలితాలే

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ



హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు భిన్నంగా లేవు

ఏపీ ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో విచారణలో కేసులు

అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికల నిర్వహణ

మన దేశంలో కూడా ఎన్నికలు అలానే నిర్వహించడం మంచిది

ఓటర్లలో విశ్వాసాన్ని నింపడానికి చట్టసభ సభ్యులు ముందుకు రావాలి

ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయనడానికి మరో తార్కాణం హర్యానా ఎన్నికల ఫలితాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై 'ఎక్స్' వేదికగా బుధవారం ఆయన స్పందించారు. 'హర్యానా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు భిన్నంగా లేవు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. దృఢంగా ఉన్నట్లు కన్పించాలి. ఈ రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడమే. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌తో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయి. మనం ప్రపంచంలోని ఇతర దేశాలలో మార్పులు చూసి పేపర్ బ్యాలెట్ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. ఇలా విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి' అని పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

• ఏపీలో దుష్ట సంప్రదాయం

మీది రెడ్‌బుక్.. మాది గుడ్‌బుక్

వివక్ష, పక్షపాత, కక్ష పూరిత పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం

వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ నేతల సమావేశంలో వైఎస్ జగన్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ అంటూ ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. వివక్ష, పాక్షపాత, కక్ష పూరిత పాలన సాగిస్తోంది. రెడ్‌బుక్ అనేది పెద్ద విషయమా? మేమైతే గుడ్‌బుక్ రాసుకోవడం మొదలు పెట్టాం. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లన్నీ రాసుకుంటున్నాం. వారందరికీ తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయి' అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని.. ఆ మోసం వల్ల ప్రజల కోపం నుంచి పుట్టే ఓటు చంద్రబాబుకు సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి తెస్తుందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశా నిర్దేశం చేశారు. 'మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మితిమీరిన అధికార దుర్వినియోగంతో మన కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి. వారికి పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి. ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. అన్నింటినీ తట్టుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని భావించి వేమారెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎలా పాలన సాగిస్తుందో మీ అందరికీ తెలుసు. నాలుగు నెలలుగా రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటకు వస్తుంది. చీకటి తర్వాత కచ్చితంగా వెలుతురు వస్తుంది' అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..

మన మంచి ప్రతి ఇంట్లో ఉంది

2019 నుంచి 2024 వరకు ప్రతి ఇంటికీ మనం మంచి చేశాం. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ బతికే ఉంది. అందుకే ప్రతి ఇంటికీ మనం గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా పాలన చేస్తూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాం. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా బడ్జెట్‌తో పాటు సంక్షేమ కేలండర్ కూడా విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం వస్తుందో ముందుగానే చెప్పి.. ఆ ప్రకారం ప్రతి నెలలో క్రమం తప్పకుండా బటన్ నొక్కి పథకాలు అమలు చేశాం. ఇది కేవలం ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలోనే జరిగింది. గతంలో రాష్ట్రంలోనే కాదు.. బహుశా దేశంలోనే ఈ తరహాలో క్యాలెండర్ ద్వారా పథకాలు అమలు చేసిన చరిత్ర లేదు.

సాకులు చూపకుండా పథకాల అమలు

పథకాల అమలులో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పథకాలు అమలు చేయకుండా ఉండేందుకు చాలా కారణాలు కనిపించాయి. గతంలో చంద్రబాబు చేసిన అప్పులు, మన హయాంలో చేసిన వాటి కన్నా చాలా ఎక్కువ. ఆ అప్పుల బరువు మనం మోశాం. కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. రెండేళ్ల పాటు కోవిడ్‌తో యుద్ధం చేస్తున్న సమయంలో అనూహ్యంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. మరోవైపు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి అనేక పరిస్థితులు చూశాం. అయినా ఏరోజూ కూడా సాకులు చూపకుండా పథకాలు అమలు చేశాం. చిరునవ్వుతోనే పాలన సాగించి, చెప్పిన ప్రతి మాట నెరవేర్చుతూ, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా పాలన చేస్తూ మార్పులు తీసుకువచ్చాం.

పార్టీని మరింత బలోపేతం చేద్దాం

సంస్థాగతంగా పార్టీ అత్యంత బలంగా ఉండాలి. గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీల ఏర్పాటు జరగాలి. ఆ స్థాయిలో పార్టీ ఏకం కావాలి. మన కార్యకర్తలను, అభిమానులను ఏకం చేయాలి. వారందరి ద్వారా బలమైన పార్టీ నిర్మాణం జరగాలి. ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సన్నద్ధంగా ఉంటాం. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.

స్వర్ణరథంపై సప్తగిరీశుని దివ్యదర్శనం

- ఉదయం హనుమంత, రాత్రి గజ వాహనం
- మూడు వాహన సేవల్లో దర్శనమిచ్చిన మలయప్ప



తిరుమల: తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు బుధవారం స్వర్ణరథోత్సవం వైభవంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప బంగారు కాంతులీనే స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తకోటికి తన దివ్యమంగళ రూప దర్శనంతో సాక్షాత్కరించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్వర్ణరథోత్సవం ఊరేగింపు వైభవంగా సాగింది. ఈ సేవను తిలకిస్తూ భక్తులు హారతులు పట్టడం విశేషం.

ఉదయం భక్తశిఖామణిపై శ్రీరామచంద్రుడు..
రాత్రి గజరాజుపై రారాజు దర్శనం

బుధవారం ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్ప స్వామి తన భక్తశిఖామణి హనుమంతుని వాహనంగా మలుచుకుని ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి గజ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీనివాసుడు గజ వాహనంపై ఆశీనుడై రాజసంగా నాలుగు మాడ వీధుల్లో సంచరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగులు, విజిలెన్స్, పోలీసులు, సిబ్బంది సమష్టిగా పనిచేసి వాహన సేవల్ని వైభవంగా నిర్వహించారని కొనియాడారు.

బాబు గారి 'కొవ్వు' బాగోతం బట్టబయలు

అవే నిబంధనలతో టీటీడీ టెండర్

10 లక్షల టన్నుల ఆవు నెయ్యి కొనుగోలుకు నోటిఫికేషన్

వివరాలకు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి

అంటే టెండర్‌పై బాబు ఆరోపణలన్నీ అబద్ధాలేగా!

అయిన వారి కోసమే టెండర్ నిబంధనలు మార్చారని బాబు గగ్గోలు

అందులో నిజం లేదని నిరూపించిన తాజా నోటిఫికేషన్

గత ప్రభుత్వ హయాంలో టెండర్ నిబంధనలు కఠినతరం.. రివర్స్ టెండరింగ్‌తో ఆదా





స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరఫరా కోసం టెండర్ నిబంధనలు కఠినతరం చేస్తూ 2023 నవంబర్ 14న టీటీడీ బోర్డు ఆమోదించిన తీర్మానం

వైఎస్సార్‌సీపీ హయాంలో రూపొందించిన నిబంధనలతోనే ఈనెల 7న నెయ్యి సరఫరాకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన టీటీడీ

సాక్షి ఫ్యామిలీ
హైదరాబాద్
గురువారం ॥ 10-10-2024

రేఖ... నేటితో 70 నిండి
71లోకి అడుగుపెడుతోంది.
కాని మొన్న ఐఫా వేడుకలో
వేదిక మీద ఆమె చేసిన
15 నిమిషాల నృత్యం చూస్తే
వయసు 17 దగ్గరే ఆగిపోయిందని
అనిపించింది.
రేఖ -
ఎన్నో ఆటుపోట్లు
జీవితపు ఎదురుదెబ్బలు ఎదుర్కొంది.
కాని ముందుకు సాగడం
సౌందర్య భరితంగా జీవించడమే
జీవిత పరమార్థం అని నిరూపిస్తూనే ఉంది.
కొంచెం కలత చెందితే విరక్తి అవతారం దాల్చే
నేటి యువత రేఖ నుంచి ఎంత నేర్చుకోవాలి?


ఏజ్... సెవెంటీన్


లైఫ్... సెవెంటీ ఎంఎం స్క్రీన్

పన్నీరద్దుకున్న పసిడి రేఖ

1993.

ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ వారు చెన్నైలో జెమినీ గణేశన్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు బహూకరిస్తున్నారు. వేడుకలో దక్షిణాది దిగ్గజాలంతా ఉన్నారు. ప్రతిష్ఠాత్మకమైన సందర్భం. జెమినీ గణేషన్ స్టేజ్ మీదకు వచ్చారు. మైక్‌లో వినిపించింది– ఇప్పుడు జెమినీ గణేశన్‌కు అవార్డు బహూకరించవలసిందిగా రేఖను ఆహ్వానిస్తున్నాము...

చప్పట్లు మిన్నంటాయి. రేఖ స్టేజ్ మీదకు వచ్చింది. జెమిని గణేశన్‌కు అవార్డు ఇచ్చింది. జెమిని మైక్ అందుకుని 'నా కూతురు రేఖ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది'...

రేఖ ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తోంది. 'రేఖ నా కూతురు' అని జెమిని అనాలని ఎదురు చూసిన మాట. ఇంతకాలానికి విన్నమాట. రేఖ సంతోషంతో వెక్కివెక్కి ఏడ్చింది.

●●●

స్త్రీకి మగవాడి తోడు ఉండాలని భారతీయ సంప్రదాయం అంటుంది. అలా తోడు ఉండక తప్పని పరిస్థితులు మన దేశంలో ఉంటాయి. రేఖకు బాల్యం నుంచి కూడా తండ్రి తోడు లేదు. తల్లి పుష్పవల్లి, తండ్రి జెమిని గణేశన్ వివాహ బంధంలో లేకుండానే రేఖను కన్నారు. రేఖ తన బాల్యంలో 'అక్రమ సంతానం' గా నింద అనుభవించింది. పుష్పవల్లిని భార్యగా, రేఖను కుమార్తెగా స్వీకరించడానికి జెమిని సిద్ధంగా లేడు. బతుకు గడవడానికి కుమార్తెను సినిమాల్లో ప్రవేశ పెట్టింది పుష్పవల్లి. కాని మద్రాసులో రేఖను హీరోయిన్‌గా చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు– జెమిని భయంతో. అదీగాక పుష్పవల్లికి నటిగా ఉన్న రోజుల్లో హిందీలో వెలగాలని ఆశ ఉండేది. ఆ ఆశను కనీసం కుమార్తె అయినా నెరవేర్చాలని కోరుకుంది. అప్పటికే ఆమెకు మద్రాసులో చాలా బాధలు ఉన్నాయి. అందుకని తన చెల్లెల్ని తోడు ఇచ్చి రేఖను బొంబాయి పంపింది. పద్నాలుగేళ్ల అమ్మాయి రేఖ. ఏమీ తెలియని రేఖ. బొంబాయిని చూసి బెంబేలెత్తిపోయిన రేఖ.

●●●

1970లో నవీన్ నిశ్చల్ పక్కన హీరోయిన్‌గా నటించిన 'సావన్ భాదో' సినిమా విడుదలైంది. బొంబాయి పత్రికలన్నీ రేఖను తెర మీద చూసి ఫక్కున నవ్వాయి. నల్లగా, లావుగా ఉన్న రేఖను గేలి చేశాయి. 'అగ్లీ డక్‌లింగ్' అని పేరు పెట్టాయి. '33 ఇంచుల నడుము హీరోయిన్' అని ఎద్దేవా చేశాయి. రేఖకు ఇవన్నీ ఏమీ అర్థం కాలేదు– తాను సినిమాల్లో నటిస్తే ఇంటి దగ్గర కష్టాలు తీరుతాయి అన్న ఒక్క సంగతి తప్ప. పబ్లిసిటీ కోసం రేఖ చేత ఇంటర్వ్యూల్లో అవాకులు చవాకులు మాట్లాడించేవారు నిర్మాతలు. 'ముద్దు సీన్లు నటించే' అమ్మాయిగా రేఖకు పేరు పడింది. రేఖను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.

●●●

రేఖ బి–గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ ఉంటే ఆ సమయానికి పరిచయమైన జితేంద్రలో ఆమె భవిష్యత్ భాగస్వామిని ఊహించుకుంది రేఖ. అయితే అతను రేఖతో స్నేహంగా ఉన్నా తన గర్ల్‌ఫ్రెండ్, ఎయిర్ హోస్టెస్ శోభనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత వినోద్ మెహ్రా ఆమెకు ఎంత దగ్గరయ్యాడంటే అతడిని పొందలేక రేఖ ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు వచ్చాయి. తర్వాతి రోజుల్లో విలన్‌గా చేసిన కిరణ్ కుమార్ కూడా ఆమె బోయ్‌ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఈ దశలన్నీ దాటాక 1976లో 'దో అంజానే'లో అమితాబ్‌తో కలిసి నటించాక రేఖ జీవితం మారిపోయింది. జీవితాన్నీ, కెరీర్‌నీ సీరియస్‌గా తీసుకోవడం అమితాబ్ నుంచి రేఖ నేర్చుకుంది. ఆమె అమితాబ్‌ను పేరు పెట్టి ఎప్పుడూ పిలవదు. 'ఓ' (వారు/ఆయన) అంటుంది. పత్రికలు కూడా 'ఓ' అనే రాసేవి. అమితాబ్–రేఖల జోడి సూపర్ హిట్ అయ్యింది. ఆలాప్, ఖూన్ పసీనా, మొకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్‌లాల్, రామ్ బలరామ్, సుహాగ్, సిల్‌సిలా. ఆమ్‌స్టర్ డామ్ డచ్ తులిప్ పూల మధ్య రేఖ, అమితాబ్‌ల మధ్య సాగే 'దేఖా ఏక్ ఖ్వాబ్ తో ఏ సిల్‌సిలే హుయే' పాట హిందీ సినిమాలకు సంబంధించి అత్యంత రొమాంటిక్ గీతంగా నేటికీ అభిమానులను సంపాదించుకుంటూనే ఉంది.


ఐఫా వేడుకలో రేఖ నృత్యం

రేఖ టాప్ 10 సాంగ్స్

1. తేరే బినా జియా జాయేనా – ఘర్
2. ఆజ్‌కల్ పావ్ జమీ పర్ – ఘర్
3. సున్ దీదీ సున్ తేరేలియే – ఖూబ్‌సూరత్
4. సలామే ఇష్క్ మేరీ జాన్ – ముకద్దర్ కా సికిందర్
5. దిల్ చీజ్ క్యా హై – ఉమ్రావ్ జాన్
6. ఛోటీ సి కహానీ సే బారిషోంకే పానీ సే – ఇజాజత్
7. పర్దేశియా ఏ సచ్ హై పియా – మిస్టర్ నట్వర్‌లాల్
8. మన్ క్యూ బెహకా రే బెహకా – ఉత్సవ్
9. గుమ్ హై కిసీ కే ప్యార్ మే – రామ్‌పూర్ కా లక్ష్మణ్
10. ఏ కహా ఆగయే హమ్ – సిల్‌సిలా

●●●

ప్రతికూలతలను రేఖ అనుకూలంగా మార్చుకుంటూ పోరాటం సాగిస్తూ వచ్చింది. ఒక నటికి దేహానికి మించిన పెట్టుబడి లేదని, దాని పోషణ ప్రథమమని గ్రహించిన మొదటి హీరోయిన్ రేఖ. ఇందుకు అమితాబ్ గైడెన్స్ ఉపయోగపడింది. బరువు తగ్గడం ఒక వ్రతంగా పెట్టుకున్న రేఖ నెలల తరబడి కేవలం యాలకులు కలిపిన పాలు తాగి బతికింది. బాలీవుడ్‌లో ఆమె వల్లే యోగా, ఏరోబిక్స్ పరిచయం అయ్యాయి. మేకప్ రహస్యాలు నటికి తెలిసి ఉండాలని లండన్ వెళ్లి మేకప్ కోర్సు చేసి వచ్చిందామె. ఇప్పుడు బాలీవుడ్‌లో ఎలా కనపడాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా ఇమేజ్‌ను పెంచుకుంటూ వెళ్లాలో ఆమెకు తెలుసు. అంతవరకూ సినిమా స్టిల్స్ మాత్రమే పత్రికలకు అందేవి. రేఖ ప్రత్యేకంగా ఫొటో షూట్స్ చేసి ఆ స్టిల్స్ పత్రికలకు ఇచ్చేది. ఇది బొత్తిగా కొత్త. అందువల్ల ఆమె ఎప్పుడూ కవర్ గర్ల్‌గా నిలిచేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను ఫాలో అవక తప్పలేదు.

●●●

రేఖ కేవలం ఒక గ్లామర్ డాల్ కాదు ఆమె మంచి నటి అని చెప్పే సినిమా వచ్చింది. 'ఘర్'. గుల్జార్ దర్శకత్వంలో 1978లో వచ్చిన ఈ సినిమా రేఖలోని సమర్థమైన నటిని ప్రేక్షకులకు చూపింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్. ఆ తర్వాత హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన 'ఖూబ్‌సూరత్' (1980) రేఖను యూత్‌కు బాగా దగ్గర చేసింది. దాంతోపాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. అదే సంవత్సరం విడుదలైన 'ఉమ్రావ్ జాన్' రేఖ ఒక ఉత్కృష్టమైన నటిగా ప్రపంచానికి చాటింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కాక ఇక రేఖ గురించి విమర్శకులు ఎప్పుడూ తక్కువ చేసే పరిస్థితి రాలేదు. రేఖ ఇప్పుడు అన్ని విధాలుగా పరిపూర్ణమైన నటి.

●●●

రేఖను చాలా తెలివితేటలతో, గ్లామర్‌తో, పరిశ్రమతో ఇండస్ట్రీలో నిలిచింది తప్ప నిజానికి ఇండస్ట్రీ ఆమె టాలెంట్‌ను ఎప్పుడూ పూర్తిగా ఉపయోగించుకోలేదు. పెద్ద నిర్మాణ సంస్థలూ పెద్ద దర్శకులు ఆమెను సపోర్ట్ చేయలేదు. శ్యామ్ బెనగళ్ 'కలియుగ్' (1981), గిరిష్ కర్నాడ్ 'ఉత్సవ్' (1984), ఆస్థా (1997) రేఖకు చెప్పుకోవడానికి మిగిలాయి. ఆ తర్వాత ఆమె యాక్షన్ సినిమాలకు మళ్లి 'ఖూన్ భరీ మాంగ్', 'ఫూల్ బనే అంగారే' వంటి సినిమాలు చేసి 'లేడీ అమితాబ్' అనిపించుకునే వరకూ వెళ్లింది. ఒక దశలో ఆమె అమితాబ్‌లాగా కాస్ట్యూమ్స్ కూడా ధరించేది.

●●●

రేఖ అన్‌స్టాపబుల్. అన్‌లిమిటెడ్. ఆమె 'కల్ హోనా హో', 'క్రిష్' వంటి సినిమాల్లో తల్లి/బామ్మ పాత్రలు పోషించినా ప్రేక్షకులు ఎప్పుడూ నల్లజుట్టు రేఖనే ఇష్టపడ్డారు. ఆమె తన ఆకృతిని, ఫిట్‌నెస్‌ని 70 ఏళ్ల వయసు వచ్చినా ఎప్పుడూ కోల్పోలేదు. నేటికీ ఆమె ప్రత్యేకమైన ఫొటోషూట్స్ చేస్తూ కవర్‌గర్ల్ గానే ఉంది. ఇలా హాలీవుడ్ నటీమణులకు చెల్లింది గానీ మన దేశంలో రేఖకు మాత్రమే సాధ్యమైంది.

రేఖ గొప్ప డాన్సర్. పాటలు బాగా పాడుతుంది. కవిత్వం రాస్తుంది. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. 'నేను ప్రేమిస్తే సంపూర్ణంగా ప్రేమిస్తాను' అనే రేఖ ప్రేక్షకులకు కూడా అంతే సంపూర్ణంగా ప్రేమ అందించడం వల్లే నేటికీ నిలబడి ఉంది.

ఈ గొప్ప యోధ, కళాకారిణి తెలుగువారి అమ్మాయి కూడా కావడం తెలుగువారు గర్వపడాల్సిన విషయం.

రేఖకు జన్మదిన శుభాకాంక్షలు. ●

మన(సు)లో మాట

గంజాయ్‌తోనే ఎంజాయ్ అనుకుంటున్నాడు!

మా అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి వాడు కాలేజీకి సరిగా వెళ్లడం లేదు. మూడీగా... చికాకుగా ఉంటున్నాడు. బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఇంటిని, ఒంటిని నీట్‌గా ఉంచటం లేదు. రూములో ఒంటరిగా ఉంటున్నాడు. ప్యాంట్ జేబులో ఏవో పొట్లాలు దొరికాయి. ఇవేమిటని నిలదీస్తే, అప్పుడు చెప్పాడు... తాను గంజాయికి అలవాటు పడ్డానని, గంజాయి లేకుండా ఉండలేనని. అది విని మేము చాలా షాకయ్యాం. ఒక్కడే అబ్బాయని వాడు అడిగిందల్లా కాదనకుండా ఇచ్చాము. మంచి స్టూడెంట్. చివరకు చదువంతా పోయి, ఇలా గంజాయికి బానిసయ్యాడని చాలా బాధగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇలాగే గంజాయికి అలవాటు పడ్డారని చెప్పాడు. మా వాడిని ఈ గంజాయి మత్తులోంచి బయటపడేసే మార్గం చెప్పండి డాక్టరుగారూ!

– కృష్ణవేణి, విజయవాడ

మొదట సరదాగా స్నేహితులతో కలిసి ఆరంభించి, చివరకు ఇది ఒక పెద్ద సమస్యగా 'అడిక్షన్' స్థాయికి తీసుకెళ్తుంది. గంజాయి తీసుకున్నప్పుడు కిక్కు లోనవుతారు. అది ఊహల్లో విహరించి, గాలిలో తేలిపోయేటట్లు భ్రమలు, భ్రాంతులలో ముంచెత్తి చివరకు ఉన్మాద స్థితికి తీసుకెళ్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, తెలివితేటలు మందగించటంతో మొదలై... చివరకు 'కెన్నాబిస్‌సైకోసిస్' అనే తీవ్రమైన మానసిక రుగ్మతకు దారితీస్తుంది. ఇలాంటి వారిని తల్లిదండ్రులు త్వరగా గుర్తించి సరైన చికిత్స చేయిస్తే దాంట్లోంచి బయటపడతారు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో మందులు, కౌన్సెలింగ్ ద్వారా వీరిని పూర్తిగా బాగు చేయవచ్చు. అవసరమైతే 'డీ అడిక్షన్ రిహాబిలిటేషన్' కేంద్రంలో కొంతకాలం ఉంచాల్సి ఉంటుంది. మీకు దగ్గర్లోని మానసిక వైద్యుడిని సంప్రదిస్తే మీ అబ్బాయి ఈ ఊబిలోంచి బయటపడి, మళ్ళీ పూర్తిగా మామూలు మనిషి అయేట్లు వారు చేయగలరు. విష్ యు ఆల్ ది బెస్ట్.



డా. ఇండ్ల విశాల్ రెడ్డి
సీనియర్ సైకియాట్రిస్ట్,
విజయవాడ.

మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com



స్ఫూర్తి... మనిషికి తోటి మనిషి స్ఫూర్తి నేడు ఎంతో అవసరం. అలాగే సాటి ఆడవారికి తోడై నిలిచి స్ఫూర్తి నింపే స్త్రీ మూర్తులు నిజంగా అభినందనీయులు. మరీ ముఖ్యంగా మనకు సంబంధంలేని వారి తరపున వారున్నా లేకున్నా వారి కోసం పోరాడే తత్వం ఉన్నవారు చాలా అరుదు. సంచలనం రేపిన కోల్‌కతా సంఘటన నేపథ్యంలో... అభయకు న్యాయం జరగాలన్న సుసంకల్పంతో #4abhaya ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్న ప్రముఖ సినీ తార మోక్షా సేన్‌గుప్తా అంతరంగాన్ని సాక్షి డిజిటల్‌లో నేటి నవశక్తిలో ఈ లింక్ ద్వారా వీక్షించండి. https://youtu.be/HKRu74Lt74o




రమాదేవి

✻ బతుకమ్మ

'చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ..'
'కలవారి కోడలు ఉయ్యాలో...
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో...'
తెలంగాణ అంతటా బతుకమ్మల దగ్గర
రమాదేవి భక్తి పాటలు మార్మోగుతుంటాయి.
దేవాలయాల వద్ద దేవతల పౌరాణిక కథనాలు
పాటల వెల్లువై ప్రవహిస్తుంటాయి.
ఇరవై ఏళ్లుగా వెయ్యికి పైగా భక్తి, పురాణేతిహాసాల
పాటలు పాడి అలరిస్తున్నారు హైదరాబాద్ వాసి రమాదేవి.
దేవీ నవరాత్రుల సందర్భంగా రమాదేవి
పంచుకున్న విశేషాలు.

ఊరూ వాడా ఉయ్యాల పాటనై

''బతుకమ్మ పండగకు మా ఊళ్లో అడుగుపెడుతూనే 'రామ రామ రామ ఉయ్యాలో ... రామ ఓ శ్రీరామ ఉయ్యాలో...' అంటూ నేను పాడిన పాటలు నాకు స్వాగతం పలుకుతుంటాయి. ముస్తాబైన ఆడవాళ్లందరూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ అవే పాటలను కోరస్‌గా పాడుతుంటారు. 'ఏమీమి పువ్వప్పునే గౌరమ్మ...' అంటూ పాట తర్వాత పాట వింటూ బతుకమ్మలను కొలుస్తుంటే ఆ సమయంలో నా గొంతు అందరి గొంతుక అవడం చెప్పలేనంత సంబురంగా అనిపిస్తుంటుంది. అంతటితో ఆగకుండా చుట్టూ ఉన్నవారంతా మైకులు ఆపేసి, నాచేత పాటలు పాడించుకుంటారు. నేనూ వారితో కలిసి పాడి, ఆడి ఆనందిస్తాను. నవరాత్రుల సందర్భంగా తెలంగాణ ఊరూవాడలా బతుకమ్మ ఎక్కడ కొలువుదీరినా అక్కడ నా పాట రూపంలో నేనుండటం ఈ జన్మకు నాకు దక్కిన అదృష్టం.

ప్రతి దైవానికీ...

నేను పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో... డిగ్రీ వరకు చదువుకున్నాను. స్కూల్ రోజుల్లో జెండావందనం నుంచి ప్రతి వేడుకలో నా పాట ఉండేది. కాలేజీ రోజుల్లోనూ నా పాటలు విన్నవారు అక్కడక్కడా అవకాశాలు ఇచ్చేవారు. ఆ తర్వాత జానపద గీతాలు, పౌరాణికాలు, గణపతి, దుర్గ, శివుడు, రాముడు, అయ్యప్ప, సాయిబాబా... ఇలా ప్రతీ దైవానికి సంబంధించినవే కాదు గ్రామదేవతలపైనా పాటలు పాడాను. ఈ రికార్డ్స్ అన్నీ తెలంగాణ దేవాలయాల్లో నేటికీ వినిపిస్తుంటాయి. కొన్ని ప్రాంతాల ప్రత్యేకత, చారిత్రక కథనాల నేపథ్యంగా రచయితలు రాసిన పాటలు పాడాను. 20 ఏళ్లుగా ఈ పాటల తోటలో విహరిస్తున్నాను. వెయ్యికి పైగా పాటలు పాడగలగటం.. నాకు దక్కిన వరంగా భావిస్తున్నాను. ఇటీవల గణపతి పైన పాడిన 'గౌరమ్మ తనయుడు గణపతి చరితం వినరమ్మ..', దుర్గమ్మను స్తుతిస్తూ 'అష్టాదశ పీఠాలలోన ఆదిశక్తివి అయ్యి అవతరించినవో మా అమ్మ దుర్గమ్మ!' పాటలకు మంచి స్పందన వచ్చింది. జానపద బాణీలు, దేవుళ్ల కథనాలకు సంబంధించిన పాటలు అంటే రమాదేవి ఆల్బమ్ ఉంది అనేంతగా గుర్తింపు వచ్చింది.

చూసి నేర్చుకోమనేవారు..

వినాయక చవితి నవరాత్రుల్లోనూ నేను పాడిన పాటలకు డీజె మిక్స్ చేసి డీజె మిక్స్ చేసి నవి పెడుతుంటారు. ముఖ్యంగా... అన్ని పూలను కొలుస్తూ ఉండే 'ఒక్కేసి పువ్వేసి సందమామ... అనే పాటను, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ.... ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా!' ఉయ్యాల పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇటీవల ప్రాచీన కాలం నుంచి వస్తున్న జానపద పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. వీటిలో సీతాదేవి, శ్రీకృష్ణుడు, రాముడు, శివుడు మీద జానపద బాణీలలో ఉయ్యాల పాటలు ఉన్నాయి. నా గళానికి అవార్డులతో పాటు జానపద రత్న పేరుతో ఎంతో మంది చేత ప్రశంసలు అందుకున్నాను. చదువుకునే రోజుల్లో పాటలు పాడటానికి ఊరి నుంచి స్టూడియోలకు వెళుతుంటే మా అమ్మ కేతమ్మ, నాన్న ఓదేలుతో 'ఆడపిల్లను అలా బయటకు పంపిస్తున్నారు, ఇబ్బందులు పడతారు జాగ్రత్త!' అని కొంత మంది హెచ్చరించేవారు. కానీ, మా నాన్న వాళ్ల మాటలను పట్టించుకోలేదు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టిన. మంచి పేరు వచ్చిన తర్వాత ఊళ్లోవాళ్లు తమ పిల్లలకు నా గురించి గొప్ప గా చెప్పేవారు.

పెళ్లయిన తర్వాత పాటలు పాడటం తగ్గిపోతుంది అనుకున్నారు. కానీ, మా వారు కిశోర్ రచయిత, సింగర్ కూడా కావడం నా గళానికి మరింత మద్దతు లభించింది. పదేళ్ల క్రితం తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగావకాశం లభించింది. కానీ, నాలాంటి కళాకారులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని వదిలేశాం. ఇప్పుడు కళాకారులందరికీ ఉద్యోగావకాశాలు రావాలని కోరుకుంటున్నాం.'' అంటూ వివరించారు రమాదేవి.



– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

పూలతో ఆడపిల్ల ఇంటిని వెలిగిస్తుంది

నేడు సద్దుల బతుకమ్మ.
తెలంగాణ అంతటా స్త్రీలు పూలతో బతుకమ్మలను పేర్చి
ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్కృతిలో బతుకమ్మ విశిష్టతను వివరిస్తున్నారు
ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు జయధీర్ తిరుమలరావు.


జయధీర్ తిరుమలరావు

ఆదివాసీ సంస్కృతులలో అమ్మతల్లి ఆరాధన గురించి..?

ఆదివాసీ సంస్కృతిలో, వారి జీవితంలో స్త్రీ దేవతారాధన విడదీయరానిది. ఆదివాసీలలోనే కాదు గ్రామిక జీవితంలో, జానపద సమాజంలో అమ్మదేవతలు విశిష్ట స్థానంలో ఉంటారు. ఆదిమ కాలంలో వ్యవసాయానికి స్త్రీలే పునాది వేశారు. బీజం, క్షేత్రం స్త్రీ అనుభవం. పునరుత్పత్తి భావనకి స్త్రీ ఆలంబన. విత్తనాలు నాటడం, కలుపు తీయడం, కోత కోయడం అంతా స్త్రీలే. పొలంలో పంట తీయడం, గర్భంలో శిశువుని మోయడం రెండూ స్త్రీల వంతే. అంతేకాదు, దానికి కావలసిన భాషని సృజించుకున్నదీ స్త్రీయే. భాషని సాహితీకరించినదీ వారే. అనేక రకాల పాటలు పాడటం, పూజకు కావల్సిన కర్మకాండని తీర్చిదిద్దినదీ వారే. ఆ విధంగా స్త్రీ అనేక రంగాలలో, అనేక రూపాలతో తన శక్తి సామర్థ్యాలను వ్యక్తం చేసింది. మహత్తులను చూపి అమ్మదేవతారాధనకి ఆలంబన అయ్యింది. ఒక్కో అంశానికి ఒక్కో దేవతని ఏర్పరుచుకుని ఆయా రుతువులలో, పంటల కాలంలో దేవతారాధన చేశారు. ఆయా దేవతలను జ్ఞాపకం చేసుకోవడం, పూజించడం, రాబోయే తరాలకు వారిని జ్ఞాపకం చేయడం జరుగుతోంది. మాతృస్వామ్య వ్యవస్థ ప్రాధాన్యత అమ్మతల్లి ఆరాధనకు పట్టుగొమ్మ. అందులో భాగమే బతుకమ్మ. జన్మనిచ్చి, బతకడానికి అన్ని రకాలుగా చేయూతనిచ్చే ఆరాధన ఉంది. ప్రస్తుత కాలంలో ఆదివాసుల సమ్మక్క సారలమ్మలు, మైదాన ప్రాంతాల బతుకమ్మ పండగలు రోజు రోజుకూ ప్రాచుర్యం పొందుతున్నాయి.

ఈ పరంపరను ఎలా అర్థం చేసుకోవాలి?

బతుకమ్మ పండగ ప్రధానంగా తెలంగాణ స్త్రీల పండగ. దీనినే పూల పండగ అంటారు. ఎలాంటి బలి తంతు లేకుండా జరిగే క్రతువు. ఆ రోజు శాకాహారమే. బతుకమ్మలో ఆహారం, నృత్యం, పాట, సంగీతం అన్నీ సమపాళ్లలో కలగలిసి ఉంటాయి. చాలారకాల ఆదివాసుల నృత్యాలు వర్తులాకార నృత్యాలే. పాల్గొనే స్త్రీలు అందరూ గుండ్రంగా చేరతారు. గుండ్రంగా కదులుతూ వంగుతూ, లేస్తూ, చప్పట్లు కొడుతూ చక్కని సంగీతాన్ని సృష్టిస్తారు. వారు తమ శరీర లయకు అనుగుణంగా పాటల్ని పాడతారు. ఒకరు ప్రధాన గాయనిగా పాటని అందుకుంటే మిగతావారు సామూహికంగా లయాత్మకంగా పాట పాడతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ వంటి ఆటపాటలలో, పండగలో స్త్రీలదే ప్రధాన పాత్ర. ఈ పండగలో స్త్రీలు అందరూ సమానమే.

పాటల రాగం చేతులతో చప్పట్లు మోగించే శైలిలో పాడబడుతుంది. ఇదే విధానం తెలంగాణ అంతటా కనిపించడం విశేషం. ప్రతిరోజు కొత్త ధాన్యంతో రకరకాల పిండివంటలు చేసి అందరూ కలిసి పంచుకుని భుజించడం ఆనవాయితీ. ఇక్కడ కులాల, అంతస్తుల ప్రమేయం కనిపించదు. కాని మారిన కాలంలో కులాలవారీగా కట్టుకున్న అపార్ట్‌మెంట్ల మాదిరిగా అక్కడక్కడా కులభావన కనిపించడం మరీ ఆధునికం.

కాని బతుకమ్మ పండగలో స్త్రీల సంప్రదాయ బలం లోతు చాలా ఎక్కువ. అందుకే దేశంలోని వేరే రాష్ట్రాలలో జరిగే పూల పండగల కన్నా ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా నేటికీ జరుగుతున్నది. ఈ పరంపర తెలంగాణకి ప్రత్యేకం. సుమారు వేయి సంవత్సరాల చరిత్ర దీనికి ఉందని చెప్పవచ్చు. పండగ సందర్భంగా సోదరిని పుట్టింటికి తీసుకురావడం అనే ఆచారం కూడా కొనసాగడం గమనించాలి.

బతుకమ్మ ఆంధ్ర, రాయలసీమలో ఎందుకు కానరాదు?

నిజానికి పూల పండగ మనదేశంలో కేరళ రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో జరుపుతారు. విదేశాలలో కూడా జరుపుతారు. అంటే పూలను ప్రేమించడం, సేకరించడం, ఊరేగించడం, తలమీద ఎత్తుకుని తీసుకుపోవడం అనే ఆచారం ఉంది. కానీ తెలంగాణాలో జరిగే రీతి రివాజు మరెక్కడా కనపడదు. బతుకమ్మ పండగ విధానం కాదు. అది స్వభావం. దాని లక్ష్యం కుటుంబ అభివృద్ధి. స్త్రీని అత్తవారింటికి పంపి ఊర్కోవడం కాదు. పెళ్లి తదితర ఫంక్షన్లకి రావడం కాదు. హక్కుగా తల్లిగారింటికి వచ్చి పూలతో ఇంటిని వెలిగించడం ముఖ్యం. అన్న లేదా తమ్ముడు సోదరిని తోలుకుని వచ్చి గౌరవించడం, కట్నకానుకలను పెట్టడం తప్పనిసరి. ఇలాంటి సంప్రదాయాలు వేరే చోట్ల బలంగా కనబడవు. కాని పూలను పేర్చి పండగ చేయడం కృష్ణానది కింద చూశాను. ప్రకృతి ఆరాధన కూడా ఈ పండగలో ఒక ముఖ్య భాగం. నిండిన చెరువుల దగ్గర, కుంటల దగ్గర, జలాశయాల దగ్గర ఆట ఆడి ఆ నీటిలోనే పూలను కలుపుతారు. ఏ జలం ఆధారంగా పూసిన పువ్వులు ఆ జలానికే అంకితం కావడం ఒక గొప్ప తాత్వికత. ఇక్కడ ఆడపిల్లలు బొడ్డెమ్మలు ఆడతారు. ఆంధ్రాప్రాంతంలో గొబ్బెమ్మలు ఆడతారు.

తెలంగాణ గ్రామీణంలో దసరా ప్రత్యేకత ఏమిటి?

దసరా మంచికి, చెడుకి మధ్య జరిగిన యుద్ధం. జమ్మిచెట్టు చిన్నదే. కాని పాండవులు తమ ఆయుధాలు దానిపై దాచి ఉంచారు. కాబట్టి జమ్మి ఆకుని 'బంగారం' అంటారు. ఆ ఆకుని ఇచ్చిపుచ్చుకుని అలాయి బలాయి తీసుకుంటారు. అదేరోజు సాయంకాలం చాలా చోట్ల రావణుడి బొమ్మని తయారు చేసి, దానిని కొలుస్తారు. అలా కాకుండా చాలా ఆదివాసీ ప్రాంతాలలో సమూహాలలో రావణుడిని పూజిస్తారు. అక్కడ మనలా దసరా పండగ జరపరు.

తెలంగాణలో దసరా పండగ రోజున మద్యం, మాంసం తప్పనిసరి. బంధువులు, స్నేహితులతో కలిసి పేదలు సైతం పండగని ఘనంగా జరుపుకుంటారు. కుల భావన లేకుండా ఆలింగనం చేసుకుంటారు. కొన్ని తావులలో వైషమ్యాలు మరిచి కలసిపోతారు. బతుకమ్మ పండగకి ఇంటికి సోదరి వస్తుంది. దసరాకి అల్లుణ్ణి పిలుచుకుంటారు. లేదా సోదరిని దసరాకి అత్తగారింటికి పంపిస్తారు. ఆ విధంగా తెలంగాణలో దసరా అతి పెద్ద పండగ.

ఈ రెండు పండగలు ఒకే రుతువులో ఒకే వారంలో, ఒకదాని తరువాత మరొకటి జరగడం గమనించాలి. బతుకమ్మ స్త్రీల పండగ. దసరా ఒక రకంగా పురుష ప్రధానమైన పండగ. ●



వరుసగా మూడోసారి భారత పురుషుల టీటీ జట్టుకు పతకం ఖరారు

ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1తో ఆతిథ్య కజకిస్తాన్ జట్టుపై గెలిచింది. 2021, 2023 ఆసియా టీటీ టోర్నీల్లో భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించింది. కజకిస్తాన్‌తో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో మానవ్ 11-9, 11-7, 11-6తో గెరాసిమెంకోపై నెగ్గాడు. రెండో మ్యాచ్‌లో కుర్మంలియెవ్ 11-6, 11-5, 11-8తో హర్మీత్ దేశాయ్‌ను ఓడించాడు. మూడో మ్యాచ్‌లో శరత్ కమల్ 11-4, 11-7, 12-10తో కెంజిగులోవ్‌పై గెలిచాడు. నాలుగో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 6-11, 11-9, 7-11, 11-8, 11-8తో గెరాసిమెంకోను ఓడించడంతో భారత్ 3-1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనీస్ తైపీతో భారత్ ఆడుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1-3తో జపాన్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

న్యూఢిల్లీలో నితీశ్ 'షో'

- ఆంధ్ర క్రికెటర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
- 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74
- 23 పరుగులిచ్చి 2 వికెట్లు కైవసం
- రెండో టి20లోనూ భారత్ భారీ విజయం
- మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ సొంతం
- శనివారం హైదరాబాద్‌లో చివరి మ్యాచ్



నితీశ్ కుమార్ రెడ్డి

అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పడుతూ... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. నితీశ్, రింకూ సింగ్ అర్ధశతకాలతో టీమిండియా భారీ స్కోరు చేయగా... బంగ్లాదేశ్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు టి20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్ శనివారం హైదరాబాద్‌లో జరుగుతుంది.

న్యూఢిల్లీ: టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత జట్టు... టి20ల్లోనూ అదే జోరు కనబర్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ పట్టేసింది. స్వదేశంలో టీమిండియాకు ఇది వరుసగా 16వ సిరీస్ విజయం కావడం విశేషం. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన ఫలితంగా... మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో టి20లో భారత్ 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. పరుగుల తేడా పరంగా బంగ్లాపై టీమిండియాకిదే అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' నితీశ్ (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరిపించాడు. రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. మహ్మదుల్లా (39 బంతుల్లో 41; 3 సిక్సర్లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు.

వైజాగ్ కుర్రాడి వీరవిహారం...

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రెండు బౌండరీలతో జోరు కనబర్చిన ఓపెనర్ సంజూ సామ్సన్ (10) రెండో ఓవర్ చివరి బంతికి ఔట్ కాగా.. కాసేపటికే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (15) అతడిని అనుసరించాడు. కెప్టెన్ సూర్యకుమార్ (8) కూడా వెనుదిరగడంతో టీమిండియా 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. మహ్ముదుల్లా బౌలింగ్‌లో 6,4తో మోత ప్రారంభించిన నితీశ్... రిషాద్ వేసిన 10వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 100 పరుగులు దాటింది. ఆడుతున్న రెండో మ్యాచ్‌లోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడిన నితీశ్ 27 బంతుల్లో తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిరాజ్ వేసిన 13వ ఓవర్‌లో నితీశ్ 6,4,2,6,6 బాది మొత్తం 26 పరుగులు రాబట్టాడు. ఇదే జోష్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి నితీశ్ ఔట్ కాగా.. ఆ తర్వాత బాదే బాధ్యత రింకూ, పాండ్యా తీసుకున్నారు. వీరిద్దరూ విజృంభించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.

ఆది నుంచి తడబాటే!

ఛేదన ఏ దశలోనూ బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగలేదు. భారత్ తరఫున బౌలింగ్ చేసిన ఏడుగురు ప్రభావవంతంగా బంతులు వేయగా... పరుగులు రాబట్టేందుకు బంగ్లా బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారు. మూడో ఓవర్‌లో పర్వేజ్ హుస్సేన్ (16)ను ఔట్ చేసి అర్ష్‌దీప్ వికెట్ల పతనానికి తెరలేపగా... అది చివరి వరకు కొనసాగింది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ కూడా ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. బ్యాట్‌తో సంచలన ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి బంతితోనూ చెలరేగి తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

స్కోరు వివరాలు

భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) నజ్ముల్ (బి) తస్కీన్ 10; అభిషేక్ (బి) తన్జీమ్ 15; సూర్య (సి) నజ్ముల్ (బి) ముస్తఫిజుర్ 8; నితీశ్ కుమార్ రెడ్డి (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 74; రింకూ సింగ్ (సి) జాకిర్ అలీ (బి) తస్కీన్ 53; పాండ్యా (సి) మిరాజ్ (బి) రిషాద్ 32; రియాన్ పరాగ్ (సి) మహ్మదుల్లా (బి) తన్జీమ్ 15; సుందర్ (నాటౌట్) 0; వరుణ్ చక్రవర్తి (సి) పర్వేజ్ (బి) రిషాద్ 0; అర్ష్‌దీప్ (సి) లిటన్ దాస్ (బి) రిషాద్ 6; మయాంక్ యాదవ్ (నాటౌట్) 1; **ఎక్స్‌ట్రాలు:** 7, **మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు)** 221. **వికెట్ల పతనం:** 1-17, 2-25, 3-41, 4-149, 5-185, 6-213, 7-214, 8-214, 9-220, **బౌలింగ్:** మిరాజ్ 3-0-46-0; తస్కీన్ 4-0-16-2; తన్జీమ్ 4-0-50-2; ముస్తఫిజుర్ 4-0-36-2; రిషాద్ 4-0-55-3; మహ్మదుల్లా 1-0-15-0.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (బి) అర్ష్‌దీప్ 16; లిటన్ దాస్ (బి) వరుణ్ 14; నజ్ముల్ (సి) పాండ్యా (బి) సుందర్ 11; తౌహిద్ (బి) అభిషేక్ 2; మిరాజ్ (సి) (సబ్) రవి బిష్ణోయ్ (బి) రియాన్ 16; మహ్మదుల్లా (సి) రియాన్ (బి) నితీశ్ 41; జాకీర్ అలీ (సి) సుందర్ (బి) మయాంక్ యాదవ్ 1; రిషాద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 9; తన్జీమ్ (సి) పాండ్యా (బి) నితీశ్ 8; తస్కీన్ (నాటౌట్) 5; ముస్తఫిజుర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11, **మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు)** 135. **వికెట్ల పతనం:** 1-20, 2-40, 3-42, 4-46, 5-80, 6-83, 7-93, 8-120, 9-127, **బౌలింగ్:** అర్ష్‌దీప్ 3-0-26-1; నితీశ్ కుమార్ రెడ్డి 4-0-23-2; వాషింగ్టన్ సుందర్ 1-0-4-1; వరుణ్ చక్రవర్తి 4-0-19-2; అభిషేక్ 2-0-10-1; మయాంక్ యాదవ్ 4-0-30-1; రియాన్ పరాగ్ 2-0-16-1.

గెలిచి నిలిచిన భారత్

- శ్రీలంకపై 82 పరుగులతో టీమిండియా ఘనవిజయం
- హర్మన్‌ప్రీత్, స్మృతి అర్ధ సెంచరీలు
- ఆదివారం ఆ్రస్టేలియాతో కీలక పోరు



హర్మన్‌ప్రీత్



స్మృతి మంధాన

దుబాయ్: మహిళల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. గ్రూప్ 'ఎ'లో భాగంగా బుధవారం ఆసియా చాంపియన్ శ్రీలంక జట్టుతో జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 82 పరుగుల తేడాతో గెలిచింది. వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. వరుసగా మూడో ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 52 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్స్), ఓపెనర్ స్మృతి మంధాన (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (40 బంతుల్లో 43; 4 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం ఛేదనలో శ్రీలంక మహిళల జట్టు 19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. కవిషా దిల్హారి (21), అనుష్క సంజీవని (20), కాంచన (19) తలా కొన్ని పరుగులు చేశారు. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, కేరళ స్పిన్నర్ ఆశ శోభన చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్... ఆ తర్వాత వరుసగా రెండో మ్యాచ్‌లో నెగ్గి 4 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. లీగ్ దశలో ఆదివారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో భారత జట్టు తలపడనుంది.

స్కోరు వివరాలు

భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) విష్మి గుణరత్నే (బి) చమరి ఆటపట్టు 43; స్మృతి మంధాన (రనౌట్) 50; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 52; జెమీమా (సి) ప్రబోధిని (బి) కాంచన 16; రిచా ఘోష్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5, **మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు)**172. **వికెట్ల పతనం:** 1-98, 2-98, 3-128, **బౌలింగ్:** ప్రియదర్శిని 2-0-11-0; సుగంధిక 3-0-29-0; ప్రబోధిని 3-0-32-0; కవిషా దిల్హారి 2-0-11-0; ఇనోక 3-0-26-0; చమరి ఆటపట్టు 4-0-34-1; కాంచన 3-0-29-1.

శ్రీలంక ఇన్నింగ్స్: విష్మి గుణరత్నే (సి) (సబ్) రాధ (బి) రేణుక 0; చమరి ఆటపట్టు (సి) దీప్తి శర్మ (బి) శ్రేయాంక 1; హర్షిత (సి) రిచా ఘోష్ (బి) రేణుక 3; కవిషా దిల్హారి (సి) రేణుక (బి) అరుంధతి 21; అనుష్క (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) శోభన 20; నిలాక్షిక సిల్వా (సి) షఫాలీ (బి) అరుంధతి 8; కాంచన (సి) (సబ్) రాధ (బి) అరుంధతి 19; సుగంధిక (సి) రిచా ఘోష్ (బి) శోభన 1; ప్రియదర్శిని (సి) (సబ్) రాధ (బి) శోభన 1; ప్రబోధిని (సి) స్మృతి (బి) దీప్తి శర్మ 9; ఇనోక (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; **మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్)** 90. **వికెట్ల పతనం:** 1-0, 2-4, 3-6, 4-43, 5-57, 6-58, 7-61, 8-65, 9-86, 10-90, **బౌలింగ్:** రేణుక 4-0-16-2; శ్రేయాంక 4-0-15-1; దీప్తి 3.5-0-16-1; అరుంధతి రెడ్డి 4-0-19-3; ఆశ శోభన 4-0-19-3.

మరిన్ని క్రీడా వార్తలు సాక్షి స్పోర్ట్స్ ఈ-పేపర్‌లో

సినిమా



● రామ్‌చరణ్

సంక్రాంతి బరిలో..?

'గేమ్ చేంజర్' సినిమా సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, 'దిల్' రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై 'దిల్' రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అంజలి, ఎస్‌జే సూర్య, సునీల్, జయరాం, ప్రియదర్శి, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా 'గేమ్ చేంజర్' సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబరులో విడుదల చేయనున్నట్లుగా ఇటీవల 'దిల్' రాజు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... 'గేమ్ చేంజర్' వాయిదా పడిందా? ఒకవేళ పడితే వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.



● మహేశ్‌బాబు

జనవరిలో స్టార్ట్

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని పాత్ర కోసం మేకోవర్ పనుల్లో ఉన్నారు మహేశ్‌బాబు. వెండితెరపై మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో మహేశ్ లుక్ ఉంటుందని ఈ మధ్యకాలంలో బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ఆరంభం అవుతుంది? అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని ఈ సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, కథ 18వ శతాబ్దం నేపథ్యంలో ఉంటుందని, ఓ నిధి అన్వేషణ బ్యాక్‌డ్రాప్‌లో కథనం సాగుతుందని... ఇలా విభిన్నమైన ప్రచారాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు.

నీటిలో డిష్యుం



● ప్రభాస్

హీరో ప్రభాస్ విలన్లను రఫ్ఫాడిస్తున్నారు. అది కూడా నేలపై కాదు... నీటిలో. ఇదంతా ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్' కోసమే. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. నగర శివార్లలో వేసిన ఓ భారీ సెట్‌లో ప్రభాస్‌పై అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారని టాక్. కీలకమైన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని భోగట్టా. 2025 ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి ఈ నెల 5న (శనివారం) గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హీరో ప్రభాస్ హైదరాబాద్‌లో లేకపోవడంతో బుధవారం వెళ్లి రాజేంద్ర ప్రసాద్‌ని పరామర్శించారు.




● ప్రభాస్, రాజేంద్ర ప్రసాద్

"నేను నటించిన 'రణం, లౌక్యం' సినిమాలు వినోదాత్మకంగా ఉంటాయి. 'విశ్వం'లోనూ కామెడీ ఉంది. అయితే పూర్తి స్థాయి కామెడీగా రూపొందిన చిత్రం ఇది. ఇందులో శ్రీను వైట్లగారి నుంచి ప్రేక్షకులు ఎలాంటి వినోదాన్ని ఆశిస్తారో అందులో ఒక్క శాతం కూడా తగ్గదు. షూటింగ్ చేస్తున్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. ప్రేక్షకులు కూడా రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. 'విశ్వం' పర్ఫెక్ట్ పండగ సినిమా" అని హీరో గోపీచంద్ అన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు.

రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు

- హీరో గోపీచంద్



● శ్రీను వైట్లగారు, నేను ఓ సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. గతంలో ఆయన చెప్పిన రెండు స్టోరీ లైన్స్ బాగున్నా, నాకు సరిపోవనిపించింది. ఆ తర్వాత 'విశ్వం' లైన్ చెప్పారు. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. ఈ చిత్రంలో పూర్తిగా ఆయన మార్క్‌తో పాటు వినోదం, యాక్షన్ అన్నీ చక్కగా కుదిరాయి. అలాగే కుటుంబ భావోద్వేగాలని చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో ఓ ఏడేళ్ల పాప నటించింది. తన అద్భుతమైన నటన చూసి షాక్ అయ్యాను.

● మనం చెప్పాలనుకున్న కథని వినోదాత్మకంగా చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మి సక్సెస్ అయ్యారు శ్రీను వైట్లగారు. 'విశ్వం' కూడా అంత బాగుంటుందని మా నమ్మకం. ఈ సినిమాలో నా పాత్ర పేరు విశ్వం. అందుకే 'విశ్వం' టైటిల్ పెట్టాం. రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లగారితో అన్నాను. అయితే ఈ సినిమాకి 'విశ్వం' కరెక్ట్ టైటిల్ అని చెప్పారాయన. ఎలా నటించాలో చేసి, చూపించేవారు శ్రీను వైట్ల. నేను ఆయన్ని కాపీ కొట్టానంతే.

● ఈ సినిమాలో కొంత భాగం మనాలీలో మైనస్ 15 డిగ్రీల చలిలో షూట్ చేశాం. చలికి చేతులు వంకర్లు పోయేవి. అలాగే ఇటలీలోని సార్డీనియాలో మెలోడీ సాంగ్ చిత్రీకరించడం సవాల్ అనిపించింది.

● నా 23 ఏళ్ల సినిమా జర్నీలో విజయాలు, అపజయాలు ఉన్నాయి. ఈ రెండింటి నుంచీ చాలా నేర్చుకోవచ్చు. ఏదేమైనా ఈ ప్రయాణంలో సంతృప్తిగా ఉన్నాను. ప్రభాస్‌తో కలిసి సినిమా చేయాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మాక్కూడా చేయాలనే ఉంది. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం. నా తర్వాతి సినిమాకి యూవీ క్రియేషన్స్‌లో కథా చర్చలు జరుగుతున్నాయి.

థ్రిల్ స్టార్ట్




● సంయుక్త, రానా

హీరోయిన్ సంయుక్తా మీనన్ నటిస్తున్న తొలి ఫిమేల్ సెంట్రిక్ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి నిర్మాత 'దిల్' రాజు కెమెరా స్విచాన్ చేయగా, హీరో-నిర్మాత రానా క్లాప్ కొట్టారు. దర్శకులు వశిష్ఠ, రామ్ అబ్బరాజు గౌరవ దర్శకత్వం వహించారు. వెంకీ కుడుముల, కోన వెంకట్ మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. సంయుక్తా మీనన్ సమర్పణలో యోగేష్ కేఎంసి దర్శకత్వంలో రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సంయుక్తా మీనన్ మాట్లాడుతూ– ''బలమైన మహిళా పాత్రతో ఆకట్టుకునే కథ ఇది. ఈ స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు ఉన్నాయి. నెగిటివిటీ తగ్గించాలనుకున్నప్పుడు మ్యాన్ పవర్, మ్యాన్ హ్యాండిలింగ్‌నే ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ తనదైన శైలిలో నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది? అనేది ఈ చిత్రకథ'' అని అన్నారు. ''కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఒకే ఒక సిట్టింగ్‌లో ఈ సినిమా స్క్రిప్ట్‌ను సంయుక్త అంగీకరించారు'' అని తెలిపారు రాజేశ్ దండా. ''ఈ కథ సంయుక్తగారికి నచ్చడంతో ఈ సినిమాకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు'' అని చెప్పారు యోగేష్ కేఎంసి.

సినిమాను సినిమాలా చూడండి

- నిర్మాత 'దిల్' రాజు



● డి. సురేష్‌బాబు, 'దిల్' రాజు

''తమిళంలో ఒకప్పుడు తమిళ టైటిల్స్ మాత్రమే పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసేప్పుడు కొన్ని భాషల్లో టైటిల్ విషయంలో ఇబ్బందులు ఉంటున్నాయి. 'గేమ్ చేంజర్' టైటిల్ విషయంలోనూ ఇబ్బంది పడ్డాం. వేరే భాషల్లో అనువాద టైటిల్స్ దొరికితే పెడుతున్నారు. లేదంటే ఒకే టైటిల్‌తో అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. సినిమాని సినిమాలా చూడండి'' అన్నారు 'దిల్' రాజు. రజనీకాంత్ హీరోగా అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం 'వేట్టయాన్'. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. తెలుగు వెర్షన్‌ను డి. సురేష్‌బాబు, 'దిల్' రాజు, ఏషియన్ సునీల్ రిలీజ్ చేస్తున్నారు. అయితే 'వేట్టయాన్' చిత్రాన్ని తెలుగు టైటిల్‌తో రిలీజ్ చేయడం లేదని, తెలుగు భాషను తక్కువగా చూస్తున్నారని, ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఈ వివాదంపై లైకా ప్రొడక్షన్స్ సంస్థ స్పందించింది. ''వేట్టయాన్' సినిమా తెలుగు వెర్షన్‌కి టైటిల్‌గా 'వేటగాడు' అని అనుకున్నాం. అయితే ఈ టైటిల్‌ను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారని తెలిసింది. అందుకే 'వేట్టయాన్: ది హంటర్' పేరుతో రిలీజ్ చేస్తున్నాం'' అని లైకా ప్రొడక్షన్స్ ఓ నోట్‌ను రిలీజ్ చేసింది. ఇక ఈ వివాదంపై బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో డి. సురేష్‌బాబు మాట్లాడుతూ – ''ఈ చిత్రంలో హంటర్ అన్నదే మెయిన్ పాయింట్. 'వేట్టయాన్: ది హంటర్' చిత్రం ఆడియన్స్‌కు కొత్త అనుభూతినిస్తుంది'' అన్నారు. ''రజనీకాంత్‌గారి ముందు నిలబడి డైలాగ్స్ చెప్పే అవకాశం రావడం నా అదృష్టం'' అని చెప్పారు రానా.

అల్లుకున్న కథ



● శ్రీరామ్

శ్రీరామ్ హీరోగా, శ్రుతీ మీనన్, ఆరుషి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'కోడి బుర్ర'. 'అల్లుకున్న కథ' అనేది ఉపశీర్షిక. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ– ''యాక్షన్ థ్రిల్లర్‌గా 'కోడి బుర్ర' రూపొందుతోంది. ఈ కథలో ఎన్నో మలుపులుంటాయి'' అన్నారు. ''క్లైమాక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది'' అని చంద్రశేఖర్ కానూరి చెప్పారు. ''మా చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం'' అని వట్టం రాఘవేంద్ర, గట్టు విజయ్, కంచర్ల సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

సాక్షి బిజినెస్
గురువారం
10-10-2024

స్టాక్‌ మార్కెట్లు

దేశీ సూచీలు	
సెన్సెక్స్‌ ▽	నిఫ్టీ ▽
168	31
81,467	24,982

విదేశీ సూచీలు (తొలి రెండు రాత్రి 11.30 గంటలకు)

సూచీ	విలువ	మార్పు
నాస్‌డాక్‌	18,258	△ 74
డోజోన్స్‌	42,465	△ 385
ఎఫ్‌టీఎస్‌ఈ 100	8,244	△ 53
డాక్స్‌	19,255	△ 188
షాంఘై	3,259	▽ 231
నికాయ్‌	39,278	△ 340

•అమెరికా •బ్రిటన్‌ •జర్మనీ •చైనా •జపాన్‌

బులియన్‌ రూ.లలో

ముంబై


బంగారం (99.9 స్వచ్ఛత)	75,009 ▽	717
బంగారం (99.5 స్వచ్ఛత)	74,709 ▽	713
వెండి (కేజీ)	88,661 ▽	1,751

ఫారెక్స్‌ రేట్లు రూ.లలో

			కొనుగోలు	అమ్మకం
$	యూఎస్‌ డాలర్‌	ఎకటి	83.53	84.59
£	బ్రిటన్‌ పౌండ్‌	ఎకటి	108.69	111.40
€	యూరో	ఎకటి	91.00	93.55
¥	జపాన్‌ ఎన్‌ (100)	ఎకటి	56.17	57.49
AUS	ఆస్ట్రేలియా డాలర్‌	ఎకటి	55.62	57.63
S$	సింగపూర్‌ డాలర్‌	ఖామసటక	62.05	66.73
SAR	సౌదీ రియాల్‌	ఖామసటక	21.49	23.05
UAE D	యూఏఈ దిర్హామ్‌	ఖామసటక	21.97	23.75
¥	చైనా యువాన్‌	ఖామసటక	11.00	12.83

రేటు కోతకు వేళాయెనా..!

- ఆర్‌బీఐ పాలసీ కమిటీ సంకేతాలు
- 'కఠినం' నుంచి 'తటస్థం' వైపునకు విధాన వైఖరి మార్పు
- అయితే వరుసగా 10వ సారీ రెపో రేటు యథాతథంగా 6.5%గా కొనసాగింపు..
- జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం అంచనాలూ అక్కడే...



వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు...

ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్‌ బ్యాంక్‌ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్‌ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి.

– శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

ముంబై: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రిక్తతలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్‌ నుంచి అనుసరిస్తున్న 'సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ' నుంచి 'తటస్థం' వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌సూద్‌ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ స్పష్టం చేశారు.

పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు...

- ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది.
- 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్‌బీఐ గవర్నర్‌ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే.
- ఫీచర్‌ ఫోన్‌ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది.
- లైట్‌ వాలెట్‌ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది.
- తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్‌ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.



వృద్ధికి దోహదం..

ఆర్‌బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది.

– సీఎస్‌ శెట్టి, ఎస్‌బీఐ చైర్మన్‌



రియల్టీకి నిరాశ..

హౌసింగ్‌ డిమాండ్‌ను పెంచే అవకాశాన్ని ఆర్‌బీఐ కోల్పోయింది. రియల్టీకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది.

– బొమన్‌ ఇరానీ, క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌



వైఖరి మార్పు హర్షణీయం..

ఆర్‌బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్‌బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది.

– దీపక్‌సూద్, అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌

హ్యుందాయ్‌ మెగా ఐపీవో రెడీ

దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్‌ దేశీ అనుబంధ యూనిట్‌ మెగా పబ్లిక్‌ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్‌ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్‌ ఆటోమొబైల్‌ సంస్థ లిస్ట్‌ కానుంది. భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్‌ సరికొత్త రికార్డ్‌ సృష్టించనుంది.

- ధరల శ్రేణి రూ. 1,865–1,960
- ఈ నెల 15–17 మధ్య ఆఫర్‌
- రూ. 27,870 కోట్ల సమీకరణ
- అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా రికార్డ్‌

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌(హెచ్‌ఎంఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్‌ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్‌ డాలర్ల(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్‌ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్‌ తదుపరి కంపెనీ మార్కెట్‌ విలువ 19 బిలియన్‌ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.

భారీ ఐపీవోల తీరిలా

కంపెనీ పేరు	తేదీ	ఇష్యూవిలువ రూ. కోట్లలో
హ్యుందాయ్‌	2024 అక్టోబర్‌	27,870
ఎల్‌ఐసీ	2022 మే	21,000
పేటీఎమ్‌	2021 నవంబర్‌	18,300
కోల్‌ ఇండియా	2010 అక్టోబర్‌	15,199
రిలయన్స్‌ పవర్‌	2008 జనవరి	11,563
జనరల్‌ ఇన్సూరెన్స్‌	2017 అక్టోబర్‌	11,176



సీఈవో అన్సూకిమ్, సీవోవో తరుణ్‌ గార్గ్‌

క్రెటా ఈవీ వస్తోంది..

దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్‌ఎంఐఎల్‌ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్‌గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్‌ ఐపీవో రోడ్‌షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్‌ మరింత మందికి చేరువవు తుందన్నారు.



నాగ్‌పూర్‌ విమానాశ్రయం ఆధునీకరణ

ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎయిర్‌పోర్ట్స్‌ డెవలపర్‌ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ తాజాగా నాగ్‌పూర్‌లోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రమాణాల పెంపు, ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేశారు. విమానాశ్రయాన్ని అధునాతన సౌకర్యాలతో ఆధునిక విమానయాన హబ్‌గా మార్చనున్నట్టు జీఎంఆర్‌ తెలిపింది. 'వ్యూహాత్మకంగా మధ్య భారత్‌లో ఉన్న నాగ్‌పూర్‌ ప్రయాణికులకు, సరుకు రవాణాకు కీలక కేంద్రంగా పనిచేస్తుంది. దశలవారీగా ఏటా 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి అభివృద్ధి చేస్తాం. కార్గో హ్యాండ్లింగ్‌ సామర్థ్యం 20,000 టన్నులకు చేరనుంది. తద్వారా నాగ్‌పూర్‌ను లాజిస్టిక్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతుంది. తొలి దశలో ప్యాసింజర్‌ టెర్మినల్‌ సామర్థ్యం 40 లక్షల మంది ప్రయాణికుల స్థాయి లో తీర్చిదిద్దుతాం. మల్టీ మోడల్‌ ఇంటర్నేషనల్‌ కార్గో హబ్, ఎయిర్‌పోర్ట్‌ ఎట్‌ నాగ్‌పూర్‌తో (మిహా న్‌) జీఎంఆర్‌ నాగ్‌పూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పో ర్ట్‌కు కన్సెషన్‌ ఒప్పందం కుదిరింది' అని జీఎంఆర్‌ తెలిపింది.



శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

జీఆర్‌టీ జ్యువెలర్స్‌కు రెండు జాతీయ అవార్డులు

హైదరాబాద్‌: జీఆర్‌టీ జ్యువెలర్స్‌కు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించాయి. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గోల్డ్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్, వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నిర్వహించిన నేషనల్‌ జ్యువెలరీ అవార్డ్స్‌ 13వ ఎడిషన్‌లో 'ఇన్నోవేషన్‌ జ్యువెలరీ ఆఫ్‌ ఇయర్‌', 'బెస్ట్‌ కలర్‌ స్టోన్‌ రింగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డులు దక్కాయి. అత్యంత సృజనాత్మక, నైపుణ్యం గల తమ బృందం అంకిత భావానికి అవార్డులు నిదర్శమని జీఆర్‌టీ జ్యువెలర్స్‌ ఎండీ ఆనంద్‌ అనంత పద్మనాభన్‌ చెప్పారు.

ఆరంభ లాభాలు ఆవిరి



- సెన్సెక్స్‌ 168 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు డౌన్‌

ముంబై: ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్‌ సూచీలకు లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. ఆరంభ లాభాలు కోల్పోయిన సెన్సెక్స్‌ 168 పాయింట్లు నష్టపోయి 81,467 వద్ద నిలిచింది. నిఫ్టీ 31 పాయింట్లు పతనమై 24,982 వద్ద స్థిరపడింది. సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన ప్రకటన తర్వాత కొనుగోళ్లు మరింత పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 684 పాయింట్లు పెరిగి 82,319 వద్ద, నిఫ్టీ 221 పాయింట్లు బలపడి 25,234 వద్ద గరిష్టాన్ని అందుకున్నాయి. అయితే క్యూ3 ఫలితాల సీజన్‌ ప్రారంభం (గురువారం) నేపథ్యంలో మిడ్‌ సెషన్‌ నుంచి అధిక వెయిటేజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.

'సాక్షి ప్లస్‌' ఈ-పేపర్‌లో ..

మెర్సిడెజ్‌ కొత్త ఈ-క్లాస్‌ @ 78.5 లక్షలు	9 బిలియన్‌ డాలర్లకు ఆన్‌లైన్‌ గేమింగ్‌!

భవిత

కెరీర్‌ కౌన్సెలింగ్‌
మీ సందేహాలు, సలహాలు పంపించాల్సిన
ఈ- మెయిల్‌ sakshieducation@gmail.com

ఇంటర్‌ + ఎంట్రన్స్‌.. రాణించేలా!

ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ గ్రూప్‌.. ఇంజనీరింగ్‌ లక్ష్యంతో ఎక్కువ మంది ఎంచుకునే గ్రూప్‌! ఐఐటీలు, నిట్‌లు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో బీటెక్‌లో అడ్మిషన్‌ పొందేందుకు ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచి ప్రిపరేషన్‌ ప్రారంభిస్తారు. ఇప్పుడు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇటు బోర్డు పరీక్షలతోపాటు అటు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, ఈఏపీసెట్‌లకు సన్నద్ధత కొనసాగించాల్సి పరిస్థితి. త్వరలో జేఈఈ మెయిన్స్‌ 2025 తొలి సెషన్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ విద్యార్థులు.. బోర్డ్‌ పరీక్షలతోపాటు ఎంట్రన్స్‌ టెస్టుల్లో రాణించేందుకు అనుసరించాల్సిన ప్రిపరేషన్‌ మార్గాలపై ప్రత్యేక కథనం..

» బోర్డ్‌ పరీక్షలతోపాటు ప్రవేశ పరీక్షలకు సన్నద్ధత
» సిలబస్‌ బేరీజు వేసుకుంటూ చదవాలి
» సమయ పాలన, ప్రాక్టీస్‌తోనే పరీక్షల్లో విజయం

మూడు ఎంట్రన్స్‌లు

ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ విద్యార్థులు ముందుగా బోర్డు పరీక్షల్లో బెస్ట్‌ స్కోర్‌ కోసం కృషిచేయాలి. అదే సమయంలో కోరుకున్న కాలేజీలో బీటెక్‌లో చేరేందుకు ముఖ్యంగా మూడు ఎంట్రెన్స్‌లు.. జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్, ఈఏపీసెట్‌లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీంతో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఒకవైపు అకడమిక్స్‌లో రాణిస్తూనే.. మరోవైపు పోటీ పరీక్షలకు ప్రిపరేషన్‌ సాగించాలి. అప్పుడే ఇంటర్‌ బోర్డు పరీక్షలతోపాటు జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులు అధ్యయనంతోపాటు సమయ పాలన, ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సబ్జెక్ట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ఉమ్మడి ప్రిపరేషన్‌

విద్యార్థులు అకడమిక్‌ కరిక్యులంతోపాటు, పోటీ పరీక్షల సిలబస్‌కు ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగించాలి. ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ను డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ తర్వాత తాము లక్ష్యంగా పెట్టుకున్న జేఈఈ– మెయిన్స్‌పై దృష్టి పెట్టాలి. జేఈఈ–మెయిన్‌ జనవరి సెషన్‌కు హాజరయ్యే విద్యార్థులు.. జనవరి నుంచి పరీక్ష తేదీ వరకూ.. ఇంటర్‌ + జేఈఈ–మెయిన్‌లోని ఉమ్మడి అంశాల పునశ్చరణకు అధిక సమయం కేటా యించాలి. ఏప్రిల్‌ సెషన్‌ సమయంలో విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలకు కూడా సన్నద్ధమ వ్వాల్సి ఉంటుంది.

అప్లికేషన్‌ అప్రోచ్‌

ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్‌ సాగించాలి. ప్రధానంగా ఆయా సబ్జెక్ట్‌ల బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ చదవాలి. తద్వారా ఇంటర్‌ సబ్జెక్ట్‌లపై పూర్తి స్థాయి అవగాహనతోపాటు జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్, ఈఏపీసెట్‌ల్లో ప్రతిభ చూపేందుకు అవకాశం లభిస్తుంది. జేఈఈ– మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో న్యూమరికల్‌ టైప్‌ కొశ్చన్స్‌ అడుగుతున్నారు. కాబట్టి విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లలో న్యూమరిక్స్‌ ఆధారంగా సమాధానం సాధించాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

షార్ట్‌ నోట్స్‌

సబ్జెక్టులకు ప్రిపరేషన్‌ సాగించే సమయంలో ముఖ్యమైన ఫార్ములాలు, కీ పాయింట్స్‌ను షార్ట్‌ నోట్స్‌గా రూపొందించుకోవాలి. ఇది ఇంటర్‌తోపాటు పోటీ పరీక్షల రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ షార్ట్‌ నోట్స్‌ రివిజన్‌ సమయంలో సులువుగా అర్థమయ్యేలా సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా షార్ట్‌ కట్‌ మెథడ్స్, ఫార్ములాలు, ప్రాబ్ల మ్స్‌లో ఏ షార్ట్‌ కట్‌ను ఎక్కడ వినియోగించాలో అర్థ మయ్యేలా రాసుకోవాలి. అప్పుడే రివిజన్‌ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది.



ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం

ఇంటర్మీడియెట్, ఎంట్రన్స్‌ టెస్ట్‌లు రెండింటికీ హాజరయ్యే విద్యార్థులు.. ప్రాక్టీస్‌ ఎంతో ప్రధానమని గుర్తించాలి. ఇప్పటి నుంచే ప్రతిరోజు తాము చదివిన సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉన్న అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. వాస్తవానికి పోటీ పరీక్షల సిలబస్‌లో ఇంటర్మీడియెట్‌ రెండు సంవత్సరాల టాపి క్స్‌ ఉంటాయి. దీంతో విద్యార్థులు ఆయా టాపిక్స్‌కు సంబంధించి మొదటి సంవత్సరం అంశాలను కూడా అవలోకనం చేసుకోవాలి. మొదటి సంవత్సరం అంశాలను, రెండో సంవత్సరం టాపిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం సాగించాలి. ఫలితంగా సంబంధిత అంశంపై పూర్తి స్థాయిలో అవగాహ నతోపాటు ప్రశ్నను ఏ రూపంలో అడిగినా సమాధా నం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

మాక్‌ టెస్ట్‌లు, ప్రీ-ఫైనల్‌ టెస్ట్‌లు

మాక్‌ టెస్ట్‌లకు, ఇంటర్‌ ప్రీ–ఫైనల్‌ టెస్ట్‌లకు హా జరవడం, వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం పరీక్ష ల్లో రాణించేందుకు దోహదపడుతుంది. ఇంటర్‌ వా ర్షిక పరీక్షల తర్వాత ఆయా ఎంట్రన్స్‌లకు నెల నుంచి 50 రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయాన్ని పునశ్చరణకు, వీక్లీ టెస్ట్‌లకు, మాక్‌ టెస్ట్‌లకు కేటాయించాలి.

టైమ్‌ మేనేజ్‌మెంట్‌

విద్యార్థులు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంతో ముఖ్యమని గుర్తించాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివే విధంగా సమయ పాలన పాటించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు ప్రతి రోజూ కనీసం రెండు గంటలు కేటాయించాలి. తమకు సులభమైన సబ్జెక్ట్‌కు కొంత తక్కువ సమయం కేటాయించి.. క్లిష్టంగా భావించే వాటికి కొంత ఎక్కువ సమయం కేటాయించడం మేలు. అంతకుముందు రోజు చదివిన అంశాల పునశ్చరణకు కొంత సమయం కేటాయించాలి. ఈ విధంగా ప్రతి రోజు నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే.. ఒకే సమయంలో బోర్డు పరీక్షలతోపాటు ఎంట్రెన్స్‌ టెస్టులకు సన్నద్ధత పూర్తవుతుంది.

సబ్జెక్ట్‌ల వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు

మ్యాథమెటిక్స్‌

ఈ సబ్జెక్ట్‌లో రెండేళ్ల సిలబస్‌కు సంబంధించి ప్రతి చాప్టర్‌ను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా 3– డి జామెట్రీ, కో ఆర్డినేట్‌ జామెట్రీ, వెక్టార్‌ ఆల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్‌ నెంబర్స్, పారాబోలా, ట్రిగ్నో మెట్రిక్‌ రేషియోస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితో పాటు క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్‌ ఈక్వేష న్స్, పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్, బైనామియల్‌ థీరమ్, లోకస్‌ అంశాలపైనా దృష్టిపెట్టాలి.

ఫిజిక్స్‌

ఇందులో ఎలక్ట్రో డైనమిక్స్, హీట్‌ అండ్‌ థర్మో డైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్య మివ్వాలి. వీటితో పాటు సెంటర్‌ ఆఫ్‌ మాస్, మొమెంటమ్‌ అండ్‌ కొలిజన్, సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రిప రేషన్‌ సమయంలోనే ఆయా అంశాల ప్రాథమిక భావనలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ ప్రాక్టీస్‌ చేయాలి.

కెమిస్ట్రీ

విద్యార్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్‌.. కెమిస్ట్రీ. ఇందులో కెమికల్‌ బాండింగ్, పీరియాడిక్‌ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలపై అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాబట్టి విద్యార్థులు మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.

ఇంటర్‌ +ఎంట్రన్స్‌.. ముఖ్యాంశాలు

- డిసెంబర్‌ చివరి నాటికి జేఈఈ మెయిన్‌ సిలబస్, ఇంటర్మీడియెట్‌ రెండు సంవత్సరాల సిలబస్‌లోని ఉమ్మడి అంశాల ప్రిపరేషన్‌ పూర్తి చేయాలి.
- జేఈఈ–మెయిన్‌ జనవరి సెషన్‌కు హాజరవుతున్న విద్యార్థులు చివరి రెండు వారాలు పునశ్చరణ, మాక్‌ టెస్ట్‌లకు కేటాయించాలి.
- ఫిబ్రవరి నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలకే సమయం కేటాయించాలి. ఆ తర్వాత మెయిన్స్, అడ్వాన్స్‌డ్, ఈఏపీసెట్‌పై దృష్టి పెట్టాలి.
- ప్రతి రోజు ఇంటర్‌తోపాటు ఎంట్రన్స్‌ టెస్ట్‌ల ప్రిపరేషన్‌కు సమయం కేటాయించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
- ప్రతి రోజు కనీసం ఆరు గంటలు పోటీ పరీక్షలు, ఇంటర్మీడియెట్‌ అంశాల ప్రిపరేషన్‌కు కేటాయించాలి.

విద్య, ఉద్యోగ సమాచారం

ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్‌ కోర్సు

డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో జూలై–2025లో ప్రారంభమయ్యే 141వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 30.
» కోర్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్‌ స్ట్రీమ్స్‌.
» అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
» వయసు: 01.07.2025 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, స్టేజ్‌–1/స్టేజ్‌–2 టెస్ట్‌లు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.10.2024.
» వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

» కోర్సు వ్యవధి: రెండేళ్లు.
» అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 31.12.2024 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి.
» ఎంపిక విధానం: జీఎన్‌ఎం మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.10.2024.
» వెబ్‌సైట్‌: www.knruhs.telangana.gov.in/

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూని వర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

» కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
» అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ బ్రిడ్జ్‌ కోర్సు/సార్వత్రిక విద్యలో ఇంటర్‌(ఫిజికల్‌ సైన్సెస్‌/ బయలాజికల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. టీజీ ఈఏపీ సెట్‌–2024 స్కోరు ఉండాలి.
» వయసు: 31.12.2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
» ఎంపిక విధానం: టీజీ ఈఏపీసెట్‌–2024 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.10.2024.
» వెబ్‌సైట్‌: www.knruhs.telangana.gov.in/

అలహాబాద్‌ హైకోర్టులో 3,306 గ్రూప్‌ సి, గ్రూప్‌ డి పోస్టులు

ఉత్తరప్రదేశ్‌ జిల్లా సివిల్‌ కోర్టుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రూప్‌ సి, గ్రూప్‌ డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 3,306.
» పోస్టుల వివరాలు: స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–3(హిందీ/ఇంగ్లిష్‌)–583, జూనియర్‌ అసిస్టెంట్‌/పెయిడ్‌ అప్రెంటిస్‌–1054, డ్రైవర్లు(గ్రేడ్‌–4)–30, గ్రూప్‌ డి పోస్టులు–1639.
» అర్హత: పోస్టును అనుసరించి ఆరో తరగతి, పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» పే స్కేల్‌: నెలకు రూ.5200 నుంచి రూ.20,200.
» వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, హిందీ–ఇంగ్లిష్‌ కంప్యూటర్‌ టైప్‌ టెస్ట్, హిందీ/ఇంగ్లిష్‌ స్టెనోగ్రఫీ టెస్ట్‌ అండ్‌ టెక్నికల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.10.2024.
» వెబ్‌సైట్‌: www.allahabadhighcourt.in/



పట్టీ మింగేసిన పసికూన

ప్రాణం కాపాడిన రిమ్స్ వైద్యులు

ఆదిలాబాద్ టౌన్: కాళ్ల పట్టీని మింగేసిన 7 నెలల చిన్నారికి.. సకాలంలో రిమ్స్ ఆస్పత్రి వైద్యులు వైద్యం అందించి ఆమె ప్రాణం కాపాడారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన సత్యపాల్ కూతురు ధృతి కాళ్ల పట్టీ ఊడిపోయింది. చేతికి అందిన పట్టీని చిన్నారి మింగేసింది. దీంతో ఊపిరి ఆడక తల్లడిల్లిపోయింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి కాళ్ల పట్టీ మింగినట్లు నిర్ధారించారు. ఈఎన్‌టీ రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ మామిడి హేమంత్‌రావు చిన్నారికి స్కానింగ్ చేయించి ఎండోస్కోపీ ద్వారా గొంతులో ఇరుక్కుపోయిన కాళ్ల పట్టీని బయటకు తీశారు.



స్కానింగ్‌లో చిన్నారి గొంతులో కాళ్ల పట్టీ


14 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లు

- 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు: టీజీపీఎస్సీ

సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్లు ఈ నెల 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు కమిషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాన్ని ముందుగానే సందర్శించాలని కమిషన్ సూచించింది. మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలని డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం లేదని పేర్కొంది. సమయం తెలుసుకునేందుకు వీలుగా పరీక్ష హాల్‌లో గడియారాలను ఏర్పాటు చేస్తామని కమిషన్ వివరించింది. హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సమస్యలుంటే కమిషన్ కార్యాలయం పనిదినాల్లో 040- 23542185 లేదా 040-23542187 ఫోన్ నంబర్ల లో, లేదా హెల్ప్ డెస్క్‌కు ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు.

Published and Printed by V. Murali on behalf of Jagati Publications Limited, Printed at Jagati Publications Limited, Sakshi Press, Plot no. D-75 & E-52, Industrial Estate (APIE), Balanagar, Medchal Dist. and Published at 6-3-249/1, Sakshi Towers, Road No. 1, Banjara Hills, Hyderabad - 500 034, Editor: V. Murali, (Responsible for selection of News under the PRB Act) Phone No. +91-40-23256000 (30). RNI Reg No. TELTEL/2008/23482.

సాక్షి ప్లస్
గురువారం । 10-10-2024



చిన్నారితో అక్షరాభ్యాసం చేయిస్తున్న పండితుడు. వేడుకలకు హాజరైన భక్తులు

బాసరలో అక్షరాభ్యాసాలు

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. నవరాత్రుల్లో బుధవారం అమ్మవారి మూలా నక్షత్రం కావడంతో ఘనంగా పూజలు నిర్వహించారు. మూలా నక్షత్ర శుభఘడియల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శుభముహూర్తాన తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు.

- భైంసా/బాసర

బతుకమ్మ పుట్టినిల్లు!

పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు

- పదెకరాల ప్రాంగణంలో ఇక్కడ గుడి నిర్మించేందుకు ప్రణాళికలు
- ఇప్పటికే విరాళాల సేకరణలో శ్రీశాంతికృష్ణ సేవా సమితి
- నాలుగు నెలల్లో పనులు ప్రారంభించేందుకు కసరత్తు



సాక్షి, వరంగల్: బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ పూల వేడుక. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం. ఈ మేరకు పలు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ గుర్తింపునకు చిహ్నంగానే ఆ ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో బతుకమ్మ ఆలయం నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రీశాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ గ్రామం బతుకమ్మకు పుట్టినిల్లని పలు చారిత్రక పరిశోధనల్లో తేల్చారు. అటు రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇటు కేంద్ర పర్యాటక శాఖను సమన్వయం చేసుకుంటూ, ఎన్ఆర్ఐలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించే బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతా అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించే దిశగా అడుగులు పడతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణమైతే ఓవైపు ఆధ్యాత్మికంగా, మరోవైపు పర్యాటకంగా చౌటపల్లి విరాజిల్లనుంది. ఇప్పటికే చారిత్రక నగరంగా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో మరో చారిత్రక ప్రాంతం చేరనుంది.



చౌటపల్లిలో రామయ్య ఆచార్యులు నిర్మించిన చెరువు

రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణం

గ్రామంలోని పదెకరాల్లో నిర్మించే బతుకమ్మ గుడికి రూ.100 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.70 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా.. రూ.30 కోట్ల మేరకు భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే చౌటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేసిన బెంగళూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ దాథోజు రవిశంకర్ దాదాపు రూ.15 కోట్లు బతుకమ్మ గుడి నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు.



చౌటపల్లిలో రుద్రమదేవి నిర్మించిన వీరుని శిలా విగ్రహం

యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడి..



40 ఏళ్ల పాటు నేను చేసిన చారిత్రక పరిశోధనలతో చౌటపల్లి బతుకమ్మ పుట్టినిల్లుగా తేలింది. అందుకే ఇక్కడా యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడిని నిర్మించాలనుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణ నమూనాకు యాదాద్రి టెంపుల్ డిజైనర్ ఆనంద్‌సాయి, స్థపతిగా పద్మశ్రీ వేణు ఆనందాచార్య వ్యవహరిస్తారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బైరోజు వెంకటరమణాచార్యులు (బీవీఆర్ చార్యులు) ఇప్పటికే బతుకమ్మ చిత్రపటాన్ని విడుదల చేశారు. 2019లోనే బతుకమ్మపై బృంద నృత్యం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాం. బతుకమ్మ గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు అకుంఠిత దీక్షతో పనిచేస్తా.

- డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య,
శ్రీ శాంతికృష్ణ సేవా సమితి
వ్యవస్థాపక అధ్యక్షుడు

బతుకునిచ్చిన అమ్మ!

17వ శతాబ్దంలో తెలంగాణను నిజాం నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఓరుగల్లు పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వంగాల రామయ్య 16వ ఏటనే నిజాం ప్రభువులకు చెందిన వెండి నాణేల ముద్రణ కర్మాగారంలో పనిచేస్తూ అనతికాలంలోనే పాలకులను ఆకట్టుకొని కొంత మాన్యం పొందారు. ఆ ప్రాంతమే ఇప్పటి పర్వతగిరి మండలంలోని చౌటపల్లి. రామయ్య ఆ స్థలంలో ప్రజల సౌకర్యార్థం చెరువు తవ్వించి వసతులు కల్పించారు. సౌటమట్టి కలిగిన ప్రాంతం కనుక సౌటపల్లిగా, కాలక్రమంలో చౌటపల్లిగా మారింది. కొంత కాలానికి చౌటపల్లి గ్రామ శివారు గ్రామాల ప్రజలు కలరా సోకి చనిపోతున్నారని తెలిసి గ్రామ ప్రజలు రామయ్యను సంప్రదించారు. సమస్య పరిష్కారానికి ఆయన గాయత్రిదేవిని ఉపాసించాడు. ఆ తల్లి నామస్మరణలో మూడు రోజులు గడిపాడు. దీంతో గాయత్రీమాత ఆయనకు స్వప్నంలో కనిపించింది. అశరీర వాణిగా గ్రామ సౌభాగ్యానికి తన సంతానాన్ని ఆర్పించాలని, ప్రత్యేక పూజా విధానం, పాత్ర కాని పాత్రలో ఎంగిలిపడని పూలను పేర్చి గౌరీమాత స్వయంగా వెలుగొందిన గుమ్మడి పూలను పేర్చాలి. పేర్చిన పూలపై పెట్టి గౌరీమాతను నవదినాలు గ్రామంలో అందరూ కలిసి పూజించాలని ప్రబోధించినట్లు ప్రచారంలో ఉంది. బతుకునీయమ్మా.. బతికించమ్మా అనే పదాల నుంచే బతుకమ్మ ఆవిర్భవించిందని చెబుతున్నారు. దీనిపై చారిత్రక పరిశోధన చేసిన డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ వివరాలన్నీ పుస్తక రూపంలోకి తెచ్చారు.

అంతర్రాష్ట్ర క్లోరల్‌హైడ్రేట్ ముఠా గుట్టురట్టు

- కల్తీకల్లు తయారీకి వినియోగించే క్లోరల్‌హైడ్రేట్ సరఫరా చేస్తున్న ముఠా
- మహారాష్ట్రలో కీలక వ్యక్తుల అరెస్టు
- వి.బి.కమలాసన్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్: కల్తీ కల్లు తయారీకి వినియోగించే క్లోరల్‌హైడ్రేట్ (సీహెచ్) సరఫరా చేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో నిషేధిత క్లోరల్‌హైడ్రేట్ రసాయనాన్ని కల్తీ కల్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గతంలో 560 కిలోల క్లోరల్‌హైడ్రేట్ పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు అందులోభాగంగా ఈ కేసులో ఎనిమిది మందికి సంబంధాలు ఉన్నాయని కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం అధికారులు మహారాష్ట్రలోని నవీ ముంబై కలోజా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంబీడీసీ చీవండి ప్రాంతంలో రాజ్‌బాయ్ అలియాస్ రాజు పొన్నం అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో 2 కిలోల సీహెచ్ స్వాధీనం చేసుకున్నారు. రాజు ఇచ్చిన సమాచారంతో బుర్ర రమేశ్, రాజ్‌కుమార్ ఇళ్లపై దాడి చేయగా 54 కిలోల సీహెచ్ లభించింది. ఈ కేసులో రామాగౌడ్, రాజ్‌బాయ్, అక్కం మధుగౌడ్, రవీందర్‌రెడ్డి, గుండేల్లి బాల పవన్‌గౌడ్, సారా నరేష్ గౌడ్, బండారి రాజ్ కుమార్, వెంకటరమణ నిందితులుగా ఉన్నారు.

రూ.10 వేల విలువైన మందుల స్వాధీనం

ఎటువంటి అర్హత లేని వ్యక్తులకు ఔషధాలు సరఫరా చేస్తే హోల్‌సేలర్లు, డీలర్లపై కాస్మెటిక్స్ చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. లైసెన్స్ ఉందా..లేదా..అని నిర్ధారించుకున్న తర్వాతే మందులు సరఫరా చేయాలని సూచించారు.



వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో ఎలాంటి అర్హతలు, అనుమతి లేకుండా గుర్రం సదానందం సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం డీసీఏ అధికారులు ఆ సెంటర్‌పై దాడి చేసినట్లు ఆయన తెలిపారు. రూ.10 వేల విలువ చేసే మందులను సీజ్ చేసినట్లు వెల్లడించారు.



ఘనంగా బతుకమ్మ: మహేశ్‌కుమార్‌గౌడ్



సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా జరుపుకొనే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగ సద్దుల బతుకమ్మను తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా, ఘనంగా జరుపుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో ఆయన ఆకాంక్షించారు.

ఆడబిడ్డల అపురూప పండుగ: సీతక్క



సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలికే సద్దుల పండుగ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు అపురూపమైన పూల పండుగ బతుకమ్మ సంబరాలను తొమ్మిది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, చెరువులను కాపాడుకుందామని సీతక్క కోరారు.

బతుకమ్మ స్ఫూర్తితో ముందుకు: సురేఖ



సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ స్ఫూర్తితో.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తోందన్నారు. గురువారం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు, ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

కెనడాలో ఘనంగా బతుకమ్మ

టీడీఎఫ్ చైర్మన్ సురేందర్ పెద్ది, ప్రెసిడెంట్ జితేందర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: కెనడాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కెనడాలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) నేతృత్వంలో తంగేడు సాంస్కృతిక సంస్థ ఈ వేడుకలను టొరంటోలోని బ్రాంప్టన్ వేదికగా సెకండరీ స్కూల్‌లో నిర్వహించింది. అక్కడ స్థిరపడిన వందలాదిమంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరై బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకొన్నారు. పుట్టి పెరిగిన తెలంగాణ నేలకు వేల మైళ్ల దూరంలో ఉన్నా, తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలని టీడీఎఫ్ చైర్మన్ సురేందర్ పెద్ది, ప్రెసిడెంట్ జితేందర్‌రెడ్డి గార్లపాటి కోరారు. కెనడాలో పుట్టిన పిల్లలకు పండుగల ప్రాధాన్యం తెలియజేయాలనే ఉద్దేశంతో ఏటా బతుకమ్మతో సహా బోనాలు, ఇతర పండుగలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రకృతి అందాలు, పర్యావరణంతో అలరారే కెనడాలో లభించే రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు పండుగ సంబరాలకు మరింత వన్నె తెచ్చాయన్నారు. కెనడాలో స్థిరపడినా తమ మూలాలు, అస్తిత్వం కొనసాగించాలనే ఉద్దేశంతో ఇరవై ఏళ్లుగా తెలంగాణ ఉత్సవాలను, బతుకమ్మ పండుగను ఏటా నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో టీడీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీకాంత్ నేరవేట్ల, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ ధర్మపురి, సుష్మ సాయి, అమితారెడ్డిలు, వెంకట రమణా రెడ్డి మేడ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాక్స్ చెల్లింపు పేరుతో కోట్లు కొట్టేసిన
సైబర్ నేరగాడు అరెస్టు

- ట్యాక్స్ చెల్లింపు పేరుతో రూ.7.19 కోట్లు వసూలు
- బెంగళూరులో సైబర్ నిందితుడిని అరెస్ట్ చేసిన టీజీసీఎస్‌బీ

సాక్షి, హైదరాబాద్ : విదేశాల నుంచి విరాళాల రూపంలో వచ్చిన నగదు తీసుకోవాలంటే కస్టమ్స్ అధికారులకు ట్యాక్సులు చెల్లించాలని నమ్మించి ఒక బాధితుడి నుంచి రూ.7.19 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాడిని టీజీసైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నల్లగొండ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి తన వ్యాపార భాగస్వామి అయిన గిరి ద్వారా బెంగళూరుకు చెందిన సునీల్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. సునీల్ కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అయితే తనకు తెలిసిన వారికి విదేశాల నుంచి విరాళాల రూపంలో పెద్ద మొత్తంలో నగదు వచ్చిందని బాధితుడిని నమ్మించాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నగదు మొత్తం పట్టుకున్నారని, ట్యాక్సులు చెల్లిస్తే నగదు విడుదల చేస్తారని నమ్మించాడు. కస్టమ్స్, ఇతర విభాగాల పేరుతో నకిలీ పత్రాలు వాట్సాప్‌లో చూపించాడు. సునీల్ మాటలు నమ్మి గతేడాది ఆగస్టు నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు 10 నెలల్లో 80 బ్యాంకు ఖాతాలకు 280 దఫాల్లో రూ.7.19 కోట్లు పంపారు. అందులో సునీల్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాకు రూ. 38.50 లక్షలు బదిలీ చేశాడు. కస్టమ్స్ ట్యాక్సులు, ఇతర చెల్లింపుల పేరుతో మొత్తంగా బాధితుడి నుంచి రూ.7.19 కోట్లు వసూలు చేసి ఎంతకీ తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.



'బతుకమ్మ' కాంతులు

పూల పండుగకు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సచివాలయం, ట్యాంక్‌బండ్ తదితర భవనాలు, ప్రదేశాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.



సరస్వతీ నమస్తుభ్యం




మూల నక్షత్రం సందర్భంగా విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న దృశ్యం

– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం



విద్యాలక్ష్మీ నమోస్తుతే..

చదువుల తల్లి సరస్వతీదేవి జన్మనక్షత్రం మూల నక్షత్రం సందర్భంగా విశాఖ నగరంలోని కనకమహాలక్ష్మి అమ్మవారు బుధవారం విద్యాలక్ష్మిగా దర్శనమిచ్చారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

కవర్ కట్టు.. క్వాలిటీ పట్టు

పండ్లతోటల్లో నాణ్యమైన ఉత్పత్తి కోసం రైతులు ప్రస్తుతం కాయ దశలోనే కవర్లు కడుతున్నారు. దీనివల్ల కాయలకు తెగుళ్ల బెడద ఉండదని, నాణ్యమైన ఉత్పత్తి రావడంతో మంచి ధర లభిస్తోందని చెబుతున్నారు. అనంతపురం జిల్లా తిమ్మంపేటకు చెందిన రైతు నారపరెడ్డి తన జామతోటలో కాయలకు ఇలా కవర్లు కట్టాడు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం



క్లుప్తంగా...

'సమాన పనికి సమాన వేతనం ప్రకటించాలి'

సాక్షి, అమరావతి: దసరా కానుకగా ఎన్టీఆర్ వైద్య మిత్రలకు సమాన పనికి సమాన వేతనం ప్రకటించాలని వైద్య మిత్ర దళిత గిరిజన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 18 సంవత్సరాల నుంచి పథకం అమలులో కీలకంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. అయితే పథకం స్థానంలో బీమా ప్రవేశ పెడుతున్న క్రమంలో సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

20న రైతు నేస్తం అవార్డుల ప్రదానం

సాక్షి, అమరావతి: రైతు నేస్తం 20వ వార్షికోత్సవం సందర్భంగా 'రైతు నేస్తం' పురస్కారాలను వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఐ.వి.సుబ్బారావు పేరిట అవార్డులతో సత్కరించనున్నట్టు రైతు నేస్తం ఫౌండర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరిస్తున్న 20 మంది రైతులను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఈనెల 20న గన్నవరం సమీపంలోని ఆత్కూర్ గ్రామంలో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో అవార్డులు అందజేస్తామన్నారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.

నేటి నుంచి నీతి ఆయోగ్ బృందం పర్యటన

సాక్షి, అమరావతి: ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్) ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలపై అవగాహన కోసం 8 మంది సభ్యులతో కూడిన నీతి ఆయోగ్ బృందం నేటి నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ బృందం 3 జిల్లాలలోని 7 గ్రామాల్లో పర్యటించి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించనుంది. నీతి ఆయోగ్ అగ్రి మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చందర్ నేతృత్వంలోని ఈ బృందంలో నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ నీలం పటేల్, ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సురేష్ కుమార్ చౌదరి, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజ్బీర్ సింగ్, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్, కేంద్ర వ్యవసాయ అనుబంధ విభాగం నుంచి పరేమల్ బనాఫర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి ఉన్నారు. ఈ నెల 10,11 తేదీల్లో ఏలూరు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో బృందం పర్యటించనుంది.

అంబరాన్నంటే సిరిమాను సంబరం



పైడితల్లి ఉత్సవాలకు సిద్ధమవుతున్న విజయనగరం

14న తొలేళ్ల ఉత్సవం, 15న సిరిమానోత్సవం

సిరిమానోత్సవానికి 260 ఏళ్ల చరిత్ర

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి సిరిమాను సంబరానికి విజయనగరం సిద్ధమవుతోంది. ఊర్లకు ఊర్లే కదిలి వచ్చే ఈ జన జాతరతో విజయనగరం వీధులు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతాయి. దారులన్నీ జన సెలయేరులై విద్యలనగరివైపు సాగిపోతుంటాయి. కొలిచినవారికి కొంగు బంగారమై.. కోరిన కోర్కెల్లా నెరవేర్చే పైడిమాంబ అంటే ఉత్తరాంధ్రులకు అంత నమ్మకం మరి.. 260 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.



విజయనగరం ప్రధానవీధిలో గత ఏడాది జరిగిన సిరిమానోత్సవం (ఫైల్)



సిరిమానుపై ప్రధాన పూజారి (ఫైల్)

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా రాష్ట్ర పండుగగా వాసికెక్కింది. ఏటా విజయనగరం వీధుల్లో కనులపండువగా జరిగే ఈ జనజాతరకు లక్షలాది మంది తరలి వస్తారు. 260 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం నెల రోజుల పాటు జరుగుతుంది. మహిళలు ప్రతి రోజూ ఘటాలు నెత్తిన పెట్టుకుని అమ్మకు నివేదన చేస్తారు. ఆశ్వయుజ మాసంలో విజయదశమి మరుసటి సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రకారం ఈనెల 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 15వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

బొబ్బిలి యుద్ధం నేపథ్యంలో...

విజయనగరం రాజు పూసపాటి విజయరామగజపతిరాజు సోదరే పైడితల్లి. బొబ్బిలి సంస్థానంతో యుద్ధానికి వెళ్లవద్దని, తన మనసు కీడు శంకిస్తోందని సోదరుడిని వారించిందట. అయినా యుద్ధం ఆగలేదు. 1757 జనవరి 23న జరిగిన బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు చేతిలో తన అన్న వీరమరణం పొందాడని తెలుసుకున్న పైడితల్లి విజయనగరం పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకుంది. సేవకుడైన పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి ఆమె చెప్పిన ప్రకారం ఆ చెరువులో జాలర్లతో వెతికిస్తే విగ్రహం దొరికింది. అక్కడే గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విజయనగరం రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న వనంగుడి అదే.

రసవత్తరంగా సిరిమానోత్సవం...

సిరిమానోత్సవం తిలకించడానికి ఈసారి ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిరిమాను 55 నుంచి 60 అడుగుల పొడవుంటుంది. దాని చివరిభాగంలో ఇరుసు బిగించి పీట ఏర్పాటు చేస్తారు. ఆ పీటపై ఆలయ ప్రధాన పూజారి కూర్చుంటారు. సిరిమాను వేరొక చివర రథంపై అమర్చుతారు. సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజాబజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు సాగుతుంది. ఈ సిరిమాను ముందుండే బెస్తవారివల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఉత్సవానికి భక్తుల రద్దీ దృష్ట్యా 2వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.



నెల రోజుల పండగ

సెప్టెంబర్ 20వ తేదీన పందిరి రాటతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్యంత అట్టహాసంగా జరిగే తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం ఇందులో భాగమే. అలాగే ఈ నెల 22వ తేదీన తెప్పోత్సవం, 27న కలశ జ్యోతుల ఊరేగింపు, 29న ఉయ్యాలకంబాల ఉత్సవం, 30న చండీయాగం, పూర్ణాహుతితో పైడితల్లి అమ్మవారి జాతర ముగుస్తుంది. విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి వనంగుడి, మూడులాంతర్లు జంక్షన్ వద్ద ఉన్న చదురుగుడిలో విశిష్ట కుంకుమార్చనలు, అభిషేకాలు నెల రోజులు కొనసాగుతాయి. నగరపాలక సంస్థ పరిధిలో 50 వార్డుల్లోని మహిళలు రోజుకొక వార్డు చొప్పున ఘటాలను సమర్పిస్తుంటారు. అమ్మవారికి చీర, రవికె, సారె ఇచ్చి చల్లదనం చేస్తారు. పప్పు బియ్యం, చలివిడి నైవేద్యంగా సమర్పిస్తారు.

పెండింగ్‌లోనే 2.79 లక్షల మంది రైతుల ఈ కేవైసీ

- వీరంతా విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారంటున్న అధికారులు
- 10 నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఈ క్రాప్ జాబితాలు
- 16వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం
- 18న తుది జాబితా.. 22వ తేదీ వరకు రశీదులు



బాపట్ల జిల్లా పెదలంక రైతు సేవా కేంద్రంలో ఈ కేవైసీ నమోదును పరిశీలిస్తున్న వ్యవసాయాధికారి

సాక్షి, అమరావతి: ఈ క్రాప్ ముగిసింది. ఈకేవైసీ మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. ఈ క్రాప్ ముసాయిదా జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా రైతు సేవా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) ప్రదర్శించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జాబితాలను ప్రదర్శిస్తారు. అదే సమయంలో రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తారు. 18న తుది జాబితాలు ప్రదర్శిస్తారు. 18 నుంచి 22వ తేదీ వరకు రైతులకు నేరుగా రశీదులు అందించడంతోపాటు వారి ఫోన్లకు డిజిటల్ అక్నాలెడ్జ్‌మెంట్లు పంపుతారు. మరోపక్క ఈ కేవైసీకి గడువు ముగిసినప్పటికీ, ఇంకా 2,78,953 మంది (5 శాతం) రైతుల ఈకేవైసీ నమోదు చేయాల్సి ఉంది. ఈకేవైసీ నమోదుకు వీరు ఆసక్తి చూపడంలేదని, వీరిలో చాలా మంది పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన వ్యవసాయ శాఖ.. ఇకపై పొడిగించేది లేదని చెబుతోంది.

మొక్కుబడిగా సూపర్ చెకింగ్

ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు తదితర పంటలన్నీ కలిపి 1.34 కోట్ల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 96.89 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఆ మేరకు ఈ క్రాప్ నమోదుతో పాటు వీఏఏలు, వీఆర్వోల అథంటిఫికేషన్ 100 శాతం పూర్తయింది. రైతుల ఈకేవైసీ మాత్రం 95 శాతం నమోదు చేశారు. ఇంకా 4,61,339 ఎకరాలలో పంటలకు 2,78,953 మంది రైతుల ఈ కేవైసీ నమోదు చేయాల్సి ఉంది. ప్రస్తుతం మండల, జిల్లా అధికారుల సూపర్ చెక్ జరుగుతోంది. ఎంఏవోలు, తహసీల్దార్లు 10 శాతం, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు 5 శాతం, జాయింట్ డైరెక్టర్లు 3 శాతం, జాయింట్ కలెక్టర్లు 2 శాతం, కలెక్టర్ స్థాయి అధికారులు ఒక శాతం చొప్పున ర్యాండమ్‌గా తనిఖీ చేస్తున్నారు. ఈసారి వరదలు, వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టం అంచనాలు రూపొందించే పనిలో యంత్రాంగమంతా నిమగ్నమవడంతో ర్యాండమ్ చెకింగ్ ఆలస్యమై, ఈ క్రాప్ గడువు ముగిసే వరకు ప్రారంభించలేదు. దీంతో లోటుపాట్లను సరిదిద్దే అవకాశం లేకుండాపోయింది.

వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

- కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని అమలుచేయాలి
- అనకాపల్లి, గాజువాకలో ర్యాలీలు



అనకాపల్లిలో వలంటీర్ల ర్యాలీ

అనకాపల్లి/గాజువాక: రాష్ట్రంలో వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేయాలని అనకాపల్లిలో ఏపీ ప్రజా గ్రామ, వార్డు వలంటీరు స్టేట్ అసోసియేషన్ జిల్లా నాయకులు వీవీ శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ.. గాజువాకలో ఆంధ్రప్రదేశ్ వలంటీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి దీప్తి డిమాండ్ చేశారు. అనకాపల్లిలో సీఐటీయూ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా నెహ్రూచౌక్ వరకూ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టగా పాతగాజువాకలో ప్రారంభమైన ర్యాలీ జాతీయ రహదారి మీదుగా 100 అడుగుల రోడ్‌లోని జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్లకు నెలకు రూ.10 వేల జీతం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని 100 రోజుల పాలనలో అమలుచేయలేదన్నారు. వలంటీర్ల నాలుగు నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని, బలవంతంగా రాజీనామా చేయించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లపాటు ప్రజలకు సేవచేసిన వలంటీర్ల పట్ల ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి పనిచేశామని వారు గుర్తుచేశారు. ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వలంటీర్ల సంఘాల నేతలు, సీఐటీయూ నేతలూ పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన తెలంగాణ అధికారులు



ప్రకృతి వ్యవసాయ క్షేత్ర సందర్శించిన ప్రతినిధి బృందం

సాక్షి, అమరావతి/తెనాలి: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను బుధవారం సందర్శించింది. తెలంగాణ సీఎం కార్యదర్శి జి.చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయశాఖ డైరెక్టర్ బి.గోపి, డిప్యూటీ డైరెక్టర్ కె.శివప్రసాద్, డైరెక్టర్ బి.జమునారాణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ (అగ్రోనమి) డా.ఎ.వి.రామాంజనేయులతో కూడిన ఈ బృందం తొలుత గన్నవరం స్వర్ణభారతి ట్రస్ట్ శిక్షణా భవన్‌లో ఏపీసీఎన్ఎఫ్ అధికారులతో భేటీ అయ్యారు. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ఏ స్థాయిలో విస్తరించాయో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే తెనాలి రూరల్ మండల గ్రామం ఎరుకలపూడిలో ప్రకృతి వ్యవసాయంలో మాగాణిలో సాగుచేస్తున్న వరిపైరును, గట్లపై కూరగాయలను పండిస్తున్న రైతు విజయలక్ష్మి వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శించారు.

ఆధ్యాత్మిక సమాచారం



శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 20 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 82,043 మంది స్వామిని దర్శించుకున్నారు. 30,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

చదువుల తల్లిగా శక్తిస్వరూపిణి



శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. బుధవారం వివిధ ఆలయాల్లో అమ్మవారు చదువుల తల్లి సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఉత్సవమూర్తి రక్తబీజాక్షరి, బండాసుర వధ అవతారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, రంగుల గోపురం వరకు ఊరేగించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో ఉత్సవమూర్తి కాళరాత్రి అలంకరణలో దర్శనమిచ్చారు.

చందనం సమర్పణకు రూ.లక్ష విరాళం

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి చందనం సమర్పణ కోసం నగరంలోని విశాలాక్షినగర్‌కి చెందిన ఎ.ఎస్.ప్రకాశరావు, లలిత దంపతులు బుధవారం రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఆ మొత్తానికి చెక్కుని ఆలయంలో సూపరింటెండెంట్ త్రిమూర్తులకు అందజేశారు. ఆలయం తరఫున దాతకు స్వామి దర్శనం కల్పించి ప్రసాదం అందజేశారు.

సరస్వతీ కటాక్షంతో విజయాలు తథ్యం



రాయవరం: సరస్వతీ కటాక్షం తోడుంటే విజయాలు తథ్యమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) అన్నారు. పీఠానికి వచ్చిన భక్తులను ఉద్దేశించి గాడ్ బుధవారం ప్రసంగించారు. జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీమాత కరుణా కటాక్షాలు కలగడం పూర్వ జన్మ సుకృతంగా పేర్కొన్నారు.

ఆలయానికి రూ.30 లక్షల భూమి దానం



బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడలోని బాలా త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి నగరానికి చెందిన రెడ్డి ఆదిమూర్తి, అనురాధ దంపతులు రూ.30 లక్షల విలువైన 50 సెంట్ల భూమిని బుధవారం దానం చేశారు. దానపట్టాను కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అందజేశారు.

సింహగిరిపై ఘనంగా ఆయుధపూజ



సింహాచలం: సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విజయదశమి మహోత్సవాల్లో భాగంగా మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయుధపూజ చేశారు. స్వామి ఆయుధాలైన గద, ధనస్సు, బాణం, కత్తి, పరశురామ గొడ్డలి, ఖైజార్ తదితర ఆయుధాలకు సింహవల్లీ తాయారు సన్నిధిలో ఉంచి పూజలు చేశారు.

విద్యా సమాచారం

మహిళావర్సిటీలో కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

తిరుపతి సిటీ: పద్మావతి మహిళా యూనివర్సిటీలో పలు యూజీ కోర్సులకు గురువారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సువర్ణలతాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ, ఒకేషనల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్‌కేర్ సైన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ అపెరల్ డిజైన్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ స్టాటిస్టిక్స్, బ్యాచులర్ ఆఫ్ సోషియల్ వర్క్, మాస్టర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.



బీ ఫార్మసీ ఫలితాల విడుదల

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈ ఏడాది జరిగిన బీ ఫార్మసీ మూడో సెమిస్టర్, డీపీఈడీ రెండో సెమిస్టర్, మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎం.దామ్లానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

14న తెనాలి ఐటీఐ కళాశాలలో అప్రెంటీస్ మేళా

తెనాలి అర్బన్: తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 14న పీఎం నేషనల్ అప్రెంటీస్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన్నవెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 15 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు తమ బయోడేటాతోపాటు విద్యార్హత సర్టిఫికెట్‌లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ ఫొటోలతో ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని సూచించారు.

డీఎస్సీ శిక్షణకు అవకాశం

నెహ్రూనగర్: సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 5,050 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ విధానంలో డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సోషల్ వెల్ఫేర్ డీడీ డి.మధుసూదన్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

40 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్‌లో 40 ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు-3, ఫార్మసిస్టులు-11, డేటా ఎంట్రీ ఆపరేటర్లు-11, శానిటరీ అటెండర్లు-15 ఉన్నట్లు వివరించారు. గుంటూరు.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలేశ్వరం: ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆర్థికసాయం దొరకని విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రతిభ స్కాలర్‌షిప్ ట్రస్టు కార్యదర్శి ఎండీ ఇబ్రహీంఖాన్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 2024-25 సంవత్సరంలో ఐఐటీ, నీట్, జేఈఈ, మెడిసిన్, ఇంజినీరింగ్‌లో చేరటానికి ఎంసెట్‌లో పదివేలలోపు ర్యాంక్ సాధించి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైనవారి ప్రతిభ ఆధారంగా కోర్సు పూర్తయ్యేవరకు ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపారు. దరఖాస్తులను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ప్రతిభస్కాలర్‌షిప్.కామ్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తులను వచ్చేనెల 11లోగా వరుపుల చిట్టిబాబు, శ్రీగణపతి వెంకటసాయి బ్యాంకర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా, ఏలేశ్వరం-533429 చిరునామాకు పంపాలని ఆయన తెలిపారు.

అమ్మవారి నామాలే ఆ నగరాలకు పేర్లు

దేశమంతటా పెద్దఎత్తున జరుపుకొనే పండగల్లో ఒకటైన 'దసరా'ను పదిరోజుల పాటు వేడుకగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఆ అమ్మను సేవించడం, ఆమె కొలువు తీరి ఉన్న ప్రాంతాలను దర్శించుకుని భక్తితో తన్మయులం కావడం సహజం. అందుకే ఈ పండుగ రోజులలో దేశ వ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తజన సంద్రాలుగా మారతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి నామాల మీదుగా ఏకంగా కొన్ని నగరాలు... ఆ మాటకొస్తే మహానగరాలే వెలశాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ అది ముమ్మాటికీ నిజం. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పేర్ల మీద వెలసిన కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం..





కాళీ ఘాట్ పేరు... కోల్‌కతా

మామూలుగానే కోల్‌కతా పేరు చెప్పగానే కాళీమాత నిండైన విగ్రహమే మనో ఫలకంలో మెదులుతుంది. ఇక దసరా సందర్భంగా అయితే కోల్‌కతా మహా నగరంలో అమ్మవారి మండపాలే దర్శనమిస్తుంటాయి. ఇంతకూ కోల్‌కతాకు ఆ పేరు రావడానికి కారణమేమిటో తెలుసా? కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి ఉద్భవించింది. కాలిక్ క్షేత్ర అంటే.. కాళికా దేవి నిలయమైన ప్రాంతం అని అర్థం. ఎర్రటి కళ్లతో, నల్లటి రూపంతో, నాలుక బయటపెట్టి ఎంతో గంభీరంగా కనిపించే ఈ దేవి తనను భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను దయతో కాపాడుతుంది. అలాగే 'కాళీఘాట్' అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడ కాళీమాత కొలువైన 'కాళీఘాట్ కాళీ దేవాలయా'నికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం.



ముంబయి - ముంబాదేవి

ముంబాయికి దక్షిణ ముంబయిలోని బులేశ్వర్ అనే ప్రాంతంలో కొలువైన ఆలయంలోని ముంబాదేవి పేరు మీదుగానే ఆ పేరు వచ్చిందని ప్రతీతి. వెండి కిరీటం, బంగారు కంఠసరి, ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది అమ్మవారు. పార్వతీమాత కాళికా దేవిగా అవతారమెత్తే క్రమంలో పరమ శివుని ఆదేశం మేరకు ఇప్పుడు ముంబయిగా పిలుస్తోన్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో జన్మించిందట. మత్స్యాంబ అనే పేరుతో పుట్టిన అమ్మవారు అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు 'మహా అంబ'గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు 'ముంబా దేవి'గా మారినట్లు స్థల పురాణం చెబుతోంది.



శ్యామలా దేవి పేరే సిమ్లాకు

సిమ్లా.. సాక్షాత్తూ ఆ కాళీ మాతే శ్యామలా దేవిగా వెలసిన నగరం కాబట్టే సిమ్లాకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గామాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది.



చండీ మందిర్...చండీగఢ్

చండీ అంటే పార్వతీ దేవి ఉగ్ర రూపమైన చండీ మాత అని, గఢ్ అంటే కొలువుండే చోటు అని అర్థం.. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు రావడానికి అక్కడ కొలువైన 'చండీ మందిర్' దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. ఈ చండీ గుడి, మాతా మానసి దేవి ఆలయం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో గల శివాలిక్ కొండలు ఈ ఆలయానికి అదనపు సొబగులు.



మంగళూరు... మంగళాదేవి

కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన మంగళూరుకు ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఆ పేరొచ్చింది. పురాణాల ప్రకారం.. మంగళాదేవి ఆలయాన్ని పరశురాముడు నెలకొల్పినట్లు తెలుస్తుంది. నేపాల్ నుంచి వచ్చిన కొందరు సాధువుల సూచన మేరకు 9వ శతాబ్దంలో తులునాడును పరిపాలించిన అలుపా రాజ వంశస్థుడు కుందవర్మన్ ఈ ఆలయాన్ని కేరళ శిల్పకళా రీతిలో కట్టించాడు. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దశమి రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది.



పటన్ దేవి పేరుతో పట్నా

పట్నాకు ఆ పేరు రావడానికి శక్తి స్వరూపిణి అయిన 'పతన్ దేవి' అమ్మవారు కొలువైన ఆలయమే కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం.. దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో 'సర్వానంద కారి పతనేశ్వరి' అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు 'పతనేశ్వరి'గా, ఇప్పుడు 'పతన్ దేవి'గా రూపాంతరం చెందుతూ వచ్చింది.



నైనాదేవి పేరుతో నైనితాల్ నగరం

దక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థలపురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవిని, మహిషపీఠ్ అని కూడా పిలుస్తారు. అలా మహిషుణ్ణి సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని 'జై నైనా' అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు ''నైనా దేవి'గా పూజలందుకుంటోందట. శక్తిపీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.

మరికొన్ని ప్రదేశాలు

త్రిపుర – త్రిపుర సుందరి
మైసూరు – మహిషాసుర మర్దిని
కన్యాకుమారి – కన్యాకుమారి దేవి
తుల్జాపూర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర)
హస్సాన్ – హసనాంబె (కర్ణాటక)
అంబాలా – భవానీ అంబా దేవి (హరియాణా)

– డి.వి.ఆర్. భాస్కర్

వినాయకుడే వీళ్లకు పెళ్లి పెద్ద



కర్ణాటకలోని బంధి అనే జాతివారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలి దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలి దగ్గర ఉన్న చీటీ కింద పడితే, దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇలా వైభవోపేతమైన స్థలపురాణానికి తోడుగా, చిత్రవిచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు.

ఇక్కడి మూలవిరాట్టైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.

ధర్మ సందేహాలు



నాకు తరచు కలలో పాములు కనిపిస్తుంటాయి. ఇది దేనికి సంకేతం?

కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం. మీకు త్వరలో ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతోందనడానికి సూచన అది. అంతేకాదు, మీకు సంతానం కలగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు. సాధారణంగా కలలో పాములు కనిపించడం అనేది తీరని కోరికలకు సంకేతం. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి కూడా సూచికగా తీసుకోవచ్చు.

దిష్టి తీయడానికి ఎర్రనీళ్లనే ఎందుకు ఉపయోగిస్తారు?

వివాహాది శుభకార్యాలలో, నూతన వధూవరుల గృహప్రవేశ సమయంలోనూ, ఇంటిలో ఎవరైనా జబ్బుపడి లేచి స్వస్థత చేకూరి ఇంటికి వచ్చేటప్పుడూ ఎర్రనీళ్లతో దిష్టితీస్తారు. పసుపు, సున్నం నీళ్ల కలిపితే ఎర్రనీళ్లు తయారవుతాయి. ఈ ఎర్రనీళ్లను పళ్లెంలో పోసి దిష్టి తీస్తారు. ఆ నీళ్లను ఎవరూ తొక్కనిచోట పారబోస్తారు. గృహప్రవేశానికి ముందు తియ్యగుమ్మకు చిన్న రంధ్రం చేసి పారాణి ముద్దను ఉంచుతారు. దాన్ని దిష్టితీసి పగలగొడతారు. కొంతమంది ఎండుమిరపకాయలతో, మరికొందరు నూనెలో తడిపి వెలిగించిన గుడ్డపీలికలతోటీ దిష్టి తీస్తారు. ఘాటైన పదార్థాలు, ఎర్రని వస్తువులు దిష్టిని పోగొట్టడంలో శక్తిమంతంగా పని చేస్తాయని ఇలా చేస్తారు.

ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

తులసి చెట్టు, నిమ్మ, వేప వంటివి ఇంటిలోకి దుష్టశక్తులను రానివ్వకుండా చేస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దిష్టి తగలకుండా ఉండడం కోసం వాకిలి వద్ద కొంతమంది బూడిద గుమ్మడి కాయలు కట్టుకుంటారు. అదేవిధంగా పటికను ఎర్ర లేదా నల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఇష్టదైవానికి సంబంధించిన చిన్న పటాలను గుమ్మానికి తగిలించడం కూడా మంచిదే.

ఇస్లాం వెలుగు

సత్కార్యం... దుష్కార్యం

మనిషి పాపం చేయడం సహజం. అది పెద్ద పాపమా? చిన్న పాపమా? అనేది కాదు ఏది చేసినా పాపం పాపమే. ఎందుకంటే మనిషి పాపం చేస్తే హఠాత్తుగా చెయ్యడు. పాపం చేయడానికి ఎన్నో విధాల ప్రయత్నించ వలసి ఉంటుంది. పాపం చేస్తుండగా ఎవరైనా చూస్తున్నారా, నేనెవరి కంటైనా పడుతున్నానా అని ఆచితూచి అడుగులు వేస్తాడు. అసలు పాపం అంటే ఏమిటి? అసంబద్ధమైన ప్రతి చిన్న పెద్ద మాట, అశ్లీలమైన మాట, అశ్లీలమైన చూపు, అశ్లీలంగా పర స్త్రీ పర పురుషుల శరీరాలు తాకడం కూడా పాపమే. ఒక పర స్త్రీ ఒక పరపురుషుడు దొంగ చాటుగా కలుసుకోవడం పాపం, అబద్ధం చెప్పడం పాపం, అబద్ధం చెప్పడం వల్ల ఎదుటి వారికి నష్టం కలగవచ్చు. అబద్ధం అందమైన మాట! ఈరోజుల్లో ప్రతి విషయంలోనూ అబద్ధం చెప్పడం, అబద్ధం ప్రచారం చేయడం వంటివి ఫ్యాషన్ అయిపోయింది.

అంతెందుకు ఇంటి నుండి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారండి అని భార్య గాని, స్నేహితుడు గాని, యజమాని గాని, అప్పు ఇచ్చిన వ్యక్తి గాని అడిగితే ఒకచోట ఉండి మరొక చోట చెబుతుండగా మనం వింటూ ఉంటాం అలాగే అప్పు ఇచ్చిన వాడికి అప్పుడు ఇప్పుడు అంటూ అబద్ధాలు చెప్తుంటారు. ఇలా వ్యక్తిగతంగా అబద్ధాలు నడుస్తూనే ఉంటాయి. ఒక్క అబద్ధమాడితే దానిని నిభాయించుకోవడానికి వంద అబద్ధాలు ఆడవలసి ఉంటుంది. అందువల్ల ఆ ఒక్క విషయం నిజం చెబితే ఎంత ఈజీగా ఉంటుందో నిజం చెప్పి చూడండి. ఫోన్లో నిజం చెబితే విన్నవారికి కూడా సంతృప్తి కలుగుతుంది. నిజం సత్యం మాటలు బరువుగా ఉంటాయి. వీటి ప్రకారంగా నడుచుకునే వారికి గౌరవం కలుగుతుంది. ఎవరు అబద్ధం చెబుతారో వారి జీవితంలోని అడుగడుగునా అటంకాలే ఎదురవుతూ ఉంటాయి. సంపాదనలో, సంసారంలో (బర్కత్) సమృద్ధి లేక పోవడం, ఎప్పుడూ అయ్యో తెల్లారితే ఎలా పొద్దుగూకితే ఎలా అని అబద్ధీకులు తల్లడిల్లి పోతుంటారు. అలాంటివారు నడి బజారులో నగుబాటు అవుతుండడం కూడా మనం చూస్తూ ఉంటాం. అబద్ధం చెప్పి పూట గడిపితే ఆ పూట గడుస్తుంది కానీ రాబోయే పూట గడవడానికి గగనం అయిపోతుంది. అబద్ధం చెప్పే వారికి అబద్ధపు దారులు తెరిచి ఉంటాయి. అబద్ధాలు నడిపిస్తూ ఉంటే ఆపదలు, రోగాలు, యాక్సిడెంట్లు, జగడాలు, అనుమానాలు శంకలు, అపనమ్మకాలు, అవిశ్వాసాలు కలుగుతూనే ఉంటాయి. అవమానం పాలవుతూనే ఉంటారు. నిజం చెబితే ఎదుటి వారిలో నమ్మకం కుదురుతుంది. నిజం చెప్పే వారికి నిజమార్గపు ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ ప్రకారంగా వారి గౌరవం పెరుగుతుంది. అందుకే చిన్నారులకు టీచర్లు 'సచ్కో ఆంచ్ నహి' అని నేర్పిస్తూ ఉంటారు. అంటే సత్యానికి చావు లేదు అని అర్థం. అందువల్ల వంద అబద్ధాలు చెప్పి నలుగురిలో నగుబాటు అయ్యే బదులు ఒక్క నిజం చెప్పి గౌరవంగా బతకడానికి ప్రయత్నిద్దాం. ఆచరిద్దాం. ఈ విషయంలో దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు:




'ప్రజలు తమ కర్మలను చూసుకునేందుకుగాను ప్రళయ దినాన భిన్న పరిస్థితుల్లో దేవుని వైపునకు మరలుతారు. ఆ తర్వాత ఎవడైనా రవ్వంత సత్కారం చేసి ఉన్నా సరే దానిని అతడు చూసుకుంటాడు రవంత దుష్కర్యం చేసి ఉన్నా సరే దానిని అతడు చూసుకుంటాడు. (99: 7–8)

– మొహమ్మద్ అబ్దుల్ రషీద్

సువార్త

కార్యసాధక ప్రేమను కలిగి ఉండాలి

సృష్ట్యారంభంలో దేవుడు పురుషుని, స్త్రీని సృజించాడు. (ఆది 1: 26–27). తదుపరి సంతానోత్పత్తి కలిగింది. తదుపరి వర్ణవ్యవస్థలు వాడుకలోనికి వచ్చాయి. ప్రస్తుత రోజుల్లో రెండే రెండు వర్ణాల ప్రజలు ధనవంతులు, పేదలు ఉన్నారు. పేదలు ఆనాటి నుండి నేటి వరకు ఉన్నారు. వారికి తినడానికి తిండి, ధరించడానికి వస్త్రాలు, నివాస గృహాలు లేవు. కనుక పేదసాదలైన తోడి జనులకు ఉదార బుద్ధితో సహాయం చేయవలసిందిగా ఇశ్రాయేలీ ప్రజలను మోషే ప్రవక్త ఆజ్ఞాపించాడని వాక్యం స్పష్టీకరించింది. (ద్వితియోప 15:11). పేదరికం, బీదల స్థితిగతులను తెలుసుకొనేందుకు యేసు పేదవానిగా పశువులపాకలో ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించాడు. దేవుడు అందరినీ సమానంగా, ఒకే రీతిని సృజించాడు. కానీ ఈ మానవుడే మానవుని పేదరికంలో ఉంచిన స్థితి. అయితే దేవుని స్పందన ఏమిటి?



దేశంలో బీదలను మ్రింగివేయమని, దరిద్రులను మాపివేయుమని కోరువారలారా! తూము చిన్నదిగాను, రూపాయి ఎక్కువదిగాను చేసి, దొంగ త్రాసుచేసి మనం ధాన్యం అమ్మునట్లుగా, అమావాస్య ఎప్పుడైపోవునో, మనం గోధుమలను అమ్మకం చేయునట్లు, విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకొనువారలారా! దరిద్రులను వెండి కొనునట్లును, పాదరక్షలనిచ్చి బీదవారిని కోరునట్లుగాను, చచ్చుధాన్యం మనం అమ్ముదాం రండని విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో చెప్పుకొనువారలారా! ప్రభువగు యెహోవా (సర్వశక్తిగల దేవుడు) ప్రమాణం చేసి చెబుతున్నాడు – యేమనగా మీ క్రియలను ఎరుగుదును... భూమి కంపించదా? నివాసులందరు అంగలార్చరా? నైలునది పొంగదా? భూమి ఉబుకదా? ప్రభువు సెలవిచ్చాడు. (ఆమోసు 8:4 – 8).

బీదలను కనికరించువాడు యెహోవా (దేవుడు)కు అప్పిచ్చువాడు, వాని ఉపకారాలకు ఆయన ప్రత్యుపకారం చేయువాడు. (సామెతలు 19:7)

సంఘ కాపరులు కేవలం సందేశాలతోనే కాదు అవసరతలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించటానికి కార్యోన్ముక్తులు కావాలి. దుప్పి నీటి వాగుకొరకు, దేవుని కొరకు ఆశపడునట్లు తృష్ణతో పేదరికంలో వున్న బీదలకు సహకారం అందిస్తున్నారు.

సహోదరులారా! క్రియలు లేకుండా విశ్వాసం వున్నదని చెప్పడం లో ఏమి ప్రయోజనం. నీ సోదర సోదరీమణులు వస్త్రహీనులుగా వున్నప్పుడు, భోజనం లేనప్పుడువట్టిమాటలు చెప్పి పంపడంలో ప్రయోజనం ఎట్లో.. క్రియలు లేని విశ్వాసం అట్లే నిష్ఫలమైనది. కావున క్రియారూపకంగా సహాయ సహకారం పేదలకు అందించాలి (యాకోబు 2:14–18)

యేసును నమ్మిన వారికి సున్నతి పొందుటయందు ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం బీదల పట్ల, పేదరికం పట్ల కార్యసాధక ప్రేమ కలిగి వుండాలని వాక్యం సెలవిస్తుంది. (గలతీ 5:6–7). లేమి గలవారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే (1సమూ 2:8). అటువంటి విశ్వాసం కలిగి జీవించుదురుగాక.

– కోట బిపిన్ చంద్రపాల్

బిజినెస్ రీల్

గ్రీన్‌కో వాటా విక్రయించనున్న జీఐసీ!



హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ.. గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్‌లో తనకున్న 50 శాతం వాటాను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. గ్రీన్‌కోలో తన హోల్డింగ్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించడంలో భాగంగా మదింపు చేయడానికి ఆర్థిక సలహాదారులతో జీఐసీ ప్రాథమిక చర్చలు జరుపుతోంది. గ్రీన్‌కో ఎనర్జీ విలువను 10 బిలియన్ డాలర్లుగా లెక్కించినట్టు తెలుస్తోంది. గ్రీన్‌కో ఎనర్జీలో పెట్టుబడిదారులైన అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ), జపనీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఓరిక్స్ కార్పొరేషన్‌తో సహా ఇతర ఇన్వెస్టర్లు సంస్థ వృద్ధికి సహాయపడటానికి రాబోయే నెలల్లో నిధులను సేకరించే అవకాశం ఉంది. గ్రీన్‌కో భారత్‌లోని 15 రాష్ట్రాల్లో పవన, సౌర, జల విద్యుత్ విభాగాల్లో కలిపి 7.5 గిగావాట్ల నికర స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి జీఐసీ, ఏడీఐఏ, ఓరిక్స్ తోపాటు కంపెనీ వ్యవస్థాపకుల నుండి 700 మిలియన్ డాలర్లను గతేడాది గ్రీన్‌కో సమీకరించింది.

సుంకం పెంపు తాత్కాలిక ఉల్లంఘన

మలేషియా మంత్రి వ్యాఖ్య



కౌలాలంపూర్: పామాయిల్ దిగుమతి సుంకాన్ని ఇటీవల భారత్ పెంచడాన్ని తాత్కాలిక ఉల్లంఘనగా మలేషియా ప్లాంటేషన్, కమోడిటీస్ మంత్రి దాతుక్ సేరి జోహరీ అబ్దుల్ ఘనీ అభివర్ణించారు. ఎలాంటి ఉల్లంఘన జరిగినా అది తాత్కాలికమేనని, పామాయిల్‌కు డిమాండ్ స్థిరంగా ఉందని మంగళవారం చెప్పారు. యుద్ధ విమానాల బదిలీకి బదులుగా పామాయిల్ సరఫరా కోసం మలేషియా–భారత్ మధ్య ఏర్పాట్ల గురించిన ఊహాగానాలను ఘనీ తోసిపుచ్చారు. భారత్ ఇటీవల చేసిన టారిఫ్ పాలసీ మార్పులు ఎటువంటి సమస్య సృష్టించదని అన్నారు. భారత్‌తో తాము మంచి భాగస్వామిగా కొనసాగుతామని, స్థిరంగా పామాయిల్ సరఫరాను కొనసాగిస్తామని చెప్పారు. భారత్‌లో పామాయిల్ సాగుకు మలేషియా మద్దతు ఇచ్చింది. మలేషియా స్వంత పామాయిల్–ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ భారత్‌లో పామాయిల్ సాగుకు ఎందుకు మద్దతు ఇస్తుందనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ప్రత్యేక ద్వైపాక్షిక సంబంధాన్ని ఉదహరించారు. బియ్యం, ఉల్లి, పంచదార వంటి భారతీయ వస్తువులపై మలేషియా ఆధారపడుతోందని గుర్తు చేశారు. 2023లో భారత్‌కు 2.84 మిలియన్ టన్నుల పామాయిల్‌ను మలేషియా సరఫరా చేసింది. మలేషియా నుంచి పామాయిల్ ఎగుమతుల్లో 18.8 శాతం వాటాతో భారత్ తొలి స్థానంలో ఉంది.

కోడిగుడ్లు (హోల్‌సేల్-నెక్ / 100కు రూ.లలో)

10-10-2024	
విశాఖ	525-00
చిత్తూరు	538-00
ఈస్ట్, వెస్ట్ గోదావరి	525-00
విజయవాడ	525-00
రిటైల్ ధర (డజను)	78.00
హైదరాబాద్	510-00
వరంగల్	525-00
రిటైల్ ధర	5.70

నిఫ్టీ 50

టాప్ 5 గెయినర్స్ (రూపాయల్లో)

Symbol	LTP	(%)Change
CIPLA	1,683.00	2.58
TRENT	8,230.00	2.34
TATAMOTORS	939	2.09
SBIN	795.8	1.84
TECHM	1,658.00	1.77

నిఫ్టీ 50

టాప్ 5 లూజర్స్ (రూపాయల్లో)

Symbol	LTP	(%)Change
ITC	492.5	-3.04
NESTLEIND	2,518.80	-2.44
ONGC	288.5	-1.69
RELIANCE	2,748.00	-1.67
HINDUNILVR	2,777.80	-1.45

స్టాక్ మార్కెట్ డేటా

	టర్నోవర్ (రూ. కోట్లలో)
బీఎస్‌ఈ	6,908
ఎన్‌ఎస్‌ఈ	1,07,912
ఎన్ఎస్ఈ(డెరివేటివ్స్)	2,53,327
ఎఫ్ఐఐ	- 4,563
డీఐఐ	+ 3,509

ముడిచమురు... (బ్యారెల్)

నైమెక్స్ లైట్ స్వీట్	72.76	$ 73.57
బ్రెంట్	76.17	$ 77.18

సగటు యూజర్ నుంచి రూ.157.45



- టెలికం కంపెనీలకు 8 శాతం పెరిగిన ఆదాయం
- 1,205.64 మిలియన్లకు టెలిఫోన్ చందాదారులు
- ట్రాయ్ త్రైమాసిక నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: టెలికం కంపెనీల బ్యాలన్స్ షీట్లు ఆర్థికంగా బలపడుతున్నాయి. ఒక్కో మొబైల్ యూజర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 8 శాతం పెరిగి జూన్‌తో ముగిసిన త్రైమాసికం చివరికి రూ.157.45కు చేరినట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరికి ఇది రూ.153.54గా ఉంది. త్రైమాసికం వారీ పనితీరు సూచిక నివేదికను ట్రాయ్ విడుదల చేసింది. టెలికం రంగం సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) 0.13 శాతం పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే ఏజీఆర్ 7.51 శాతం పెరగడం గమనార్హం. టెలిఫోన్ చందాదారులు మార్చి చివరికి 1,199.28 మిలియన్లుగా ఉంటే, జూన్ చివరికి 1,205.64 మిలియన్లకు చేరింది. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య 35.11 మిలియన్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ నాటి గణాంకాలతో పోల్చి చూస్తే 16% పెరిగింది. నికరంగా జూన్ క్వార్టర్‌లో వైర్‌లెస్ చందాదారులు 54 లక్షల మేర పెరిగారు. దీంతో మొత్తం వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 1,170.53 మిలియన్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి వైర్‌లెస్ చందాదారులు 1,165.49 మిలియన్లుగా ఉన్నారు. వైర్‌లైన్ టెలీ సాంద్రత 2.50 శాతంగా ఉంటే, వైర్‌లెస్ టెలీ సాంద్రత 85.95 శాతానికి చేరింది.

పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం

గ్రామీణ ప్రాంతాల్లో టెలీ సాంద్రత మార్చి చివరికి ఉన్న 59.19 శాతం నుంచి జూన్ చివరికి 59.65 శాతానికి పెరిగింది. కానీ, ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ (టెలికం సదుపాయం ఉన్నవారు) 133.72 శాతం నుంచి 133.46 శాతానికి తగ్గింది. ఇంటర్నెట్ చందాదారులు 1.59 శాతం పెరిగి 969.60మిలియన్లకు చేరారు.

అదుపులో ద్రవ్యోల్బణ 'గుర్రం'

ముంబై: ద్రవ్యోల్బణ అదుపు చేయడానికి సంబంధించిన ఉదాహరణను పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ 'ఏనుగు' నుంచి 'గుర్రం' వైపునకు మార్చడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడిపై ఆయన గతంలో మాట్లాడుతూ, ''ఏనుగు అడవికి తిరిగి వచ్చి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది'' అని వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ, ''చాలా కృషితో ద్రవ్యోల్బణం గుర్రాన్ని స్థిరత్వానికి తీసుకురావడం జరిగింది. రెండేళ్ల క్రితం ద్రవ్యోల్బణం పెరిగిన స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం ఈ రేటు ఆమోదయోగ్యమైన లక్ష్యాలకు దగ్గరలో ఉంది'' అని పేర్కొన్నారు. 'గుర్రం మళ్లీ అదుపు తప్పే అయ్యే అవకాశం ఉన్నందున గేట్ తెరవడం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అదుపు కోల్పోకుండా గుర్రాన్ని గట్టిగా పట్టి ఉంచాలి'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంతో పోల్చే విషయంలో జంతువును మార్చడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ''ఇందుకు కారణం ద్రవ్యోల్బణంపై యుద్ధం. యుద్ధంలో ఏనుగులను గుర్రాలను ఉపయోగించడం జరుగుతుంది'' అని చమత్కరించారు. అవసరమైతే పౌరాణిక కథానాయకుడు అర్జునుడు (2022 చివర్లో ఆయన ద్రవ్యోల్బణం కట్టడిని అర్జునుడి గురితో పోల్చిన సంగతి తెలిసిందే) కూడా తిరిగి రాగలడని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.



పాలసీ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. ముంబైలోని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ గవర్నర్లు (కుడి నుంచి) స్వామినాథన్ జానకిరామన్, ఎం.రాజేశ్వరరావు, దేబబ్రత పాత్ర, టీ. రబీ శంకర్‌లు పాల్గొన్నారు

కొత్త కమిటీ తొలి భేటీ

కేంద్రం ఈ నెల ప్రారంభంలో ముగ్గురు కొత్త సభ్యులను నియమించిన తర్వాత గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం ఇది. ఆర్‌బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్‌టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్ర ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు ఓటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులయిన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్‌బీఐ తరపున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్‌బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్‌లు ఉన్నారు.

మార్కెట్లోకి మెర్సిడెస్ కొత్త ఈ-క్లాస్ ఎల్‌డబ్ల్యూబీ

ధర రూ. 78.5 లక్షల నుంచి ప్రారంభం



పుణె: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ సరికొత్త లాంగ్ వీల్‌బేస్ (ఎల్‌డబ్ల్యూబీ) ఈ–క్లాస్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ. 78.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్‌ను బట్టి డెలివరీలు ఈ వారం నుంచి మొదలవుతాయి. ప్రత్యేకంగా భారత మార్కెట్ అవసరాలకు అనుగుణమైన కొన్ని ఫీచర్లను ఇందులో చేర్చినట్లు సంస్థ తెలిపింది. ఈ కారులో సెల్ఫీకెమెరా, బర్మెస్టర్ 4డీ సరౌండ్ సౌండ్ సిస్టం, తొలిసారిగా సెంటర్ ఎయిర్‌బ్యాగ్, ఎంబీయూఎక్స్ సూపర్‌స్క్రీన్ మొదలైనవి ఉన్నట్లు పేర్కొంది. కఠినతరమైన క్రాష్, ఉద్గారాల టెస్టులను జర్మనీ, స్పెయిన్‌లో నిర్వహించినట్లు వివరించింది.

9 బిలియన్ డాలర్లకు 'ఆన్‌లైన్ గేమింగ్'



హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో 8.92 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు ఈ–గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్) సీఈవో అనురాగ్ సక్సేనా తెలిపారు. ప్రస్తుతం ఇది 3.1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఇటీవలి గ్రాంట్ థార్న్‌టన్ భారత్, ఈజీఎఫ్ నివేదిక ప్రకారం 2018–23 మధ్య కాలంలో ఈ రంగంలో పనిచేసేవారి సంఖ్య 20 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ఏడాదికి దాదాపు రూ. 7వేల కోట్ల స్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు ఉంటున్నాయన్నారు. అయితే, పరిశ్రమ ఇంత భారీగా విస్తరిస్తున్నప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల స్కిల్ గేమింగ్, గ్యాంబ్లింగ్ మధ్య తేడా తెలియక గందరగోళం నెలకొంటోందని సక్సేనా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమకు నియంత్రణపరమైన విధివిధానాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని వివరించారు. నియంత్రణ వ్యవస్థ ఉంటే గేమింగ్ రంగంలోకి భారీగా పెట్టుబడులు వస్తాయని సక్సేనా చెప్పారు. గేమింగ్‌పై అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టెక్ రంగంలో హైదరాబాద్ వేగంగా పురోగమిస్తోందని, స్థానికంగా 4,369 టెక్ స్టార్టప్‌లు, దాదాపు 77 గేమింగ్ స్టార్టప్‌లు ఉన్నాయని వివరించారు.

జేఎం ఫైనాన్షియల్ విస్తరణ

JM FINANCIAL

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహ రుణ రంగంలో ఉన్న జేఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించింది. ఏలూరులో నూతన కేంద్రాన్ని ప్రారంభించింది. ఏపీలో ఇప్పటికే తమకు 9 శాఖలు ఉన్నాయని కంపెనీ ఎండీ, సీఈవో మనీష్ శేథ్ ఈ సందర్భంగా తెలిపారు. దేశవ్యాప్తంగా బ్రాంచ్‌ల సంఖ్య 126కు చేరుకుందన్నారు.

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 19% డౌన్

- సెప్టెంబర్ క్వార్టర్‌లో 11,564 యూనిట్ల అమ్మకాలు
- దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో 5 శాతం క్షీణత
- ప్రాప్‌టైగర్ 'రియల్ ఇన్‌సైట్స్' నివేదిక వెల్లడి



న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్ కొంత నీరసించింది. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం క్షీణించగా, దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సగటున 5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ఎనిమిది పట్టణాల్లో 96,544 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,01,221 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త ఇళ్ల ఆవిష్కరణలు (తాజా సరఫరా) సెప్టెంబర్ త్రైమాసికంలో 25 శాతం తక్కువగా 91,863 యూనిట్లుగానే ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ విడుదల చేసింది. నూతన ఇళ్ల సరఫరా తగ్గడానికి తోడు, ధరలు పెరగడం విక్రయాలు క్షీణించడానికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 20 శాతం పెరగడంతో ధరల అందుబాటుపై ప్రభావం చూపించినట్టు వివరించింది.

పట్టణాల వారీగా..

- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్‌లో 11,564 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 14,191 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంటే 19 శాతం క్షీణత కనిపిస్తోంది.
- బెంగళూరులోనూ 11% తక్కువగా 11,160 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.
- చెన్నైలో 8 శాతం తక్కువగా 3,560 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- కోల్‌కతాలో అమ్మకాలు 2,796 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలం అమ్మకాలతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి.
- ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు ఒక శాతం తక్కువగా 30,010 యూనిట్లుగా నమోదయ్యాయి.
- పుణెలోనూ విక్రయాలు 3 శాతం తగ్గి 18,004 యూనిట్లకు పరిమితమయ్యాయి.
- ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో మాత్రం ఇళ్ల అమ్మకాలు 29% పెరిగాయి. 10,098 యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 7,800 యూనిట్లుగా ఉన్నాయి.
- అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 9 శాతం క్షీణించి 9,352 యూనిట్లుగా నమోదయ్యాయి.

పండుగల సీజన్‌తో అమ్మకాలకు ఊతం

''వార్షికంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇళ్ల అమ్మకాలు, కొత్త ఇళ్ల ఆవిష్కరణలు తగ్గడం ధరల పెరుగుదలకు స్పందనగా కనిపిస్తోంది. మార్కెట్ కార్యకలాపాలు మోస్తరు స్థాయికి చేరడం చూస్తున్నాం. ఇది స్థిరమైన వృద్ధిని తీసుకొస్తుంది. అంతిమంగా వినియోగదారులకు మేలు చేస్తుంది. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఇళ్ల ధరలు కొన్ని ప్రాంతాల్లో 3 శాతం నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. ఇది తక్షణ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తోంది''అని ప్రాప్‌టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ వివరించారు. కొత్త ధరలకు వినియోగదారులు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. దేవీ నవరాత్రులతో పండుగల సీజన్ ఊపందుకుందని, అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, పుణె మార్కెట్లో డెవలపర్లు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యూహాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.

డిస్కౌంట్ బ్రోకరేజీలకు దెబ్బ

- డెరివేటివ్స్‌లో సవరణల ఎఫెక్ట్
- రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ వెల్లడి



ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను కట్టడి చేసే సవరణలు చేపట్టడంతో ప్రధానంగా డిస్కౌంట్ బ్రోకరేజీలు జిరోధా, గ్రో తదితరాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. ఎఫ్అండ్‌వో విభాగం నుంచి అధిక ఆదాయం సాధిస్తుండటం దీనికి కారణమని క్రిసిల్ డైరెక్టర్ శుభ శ్రీ నారాయణన్ పేర్కొన్నారు. డెరివేటివ్ లావాదేవీల ద్వారానే వీటి ఆదాయంలో 80 శాతం సమకూరుతున్నట్లు తెలియజేశారు. అయితే పూర్తిస్థాయి సేవలందించే బ్రోకరేజీలపై సెబీ చర్యలు పెద్దగా ప్రభావం చూపబోవని అభిప్రాయపడ్డారు. ఈ సంస్థల ఆదాయంలో మూడో వంతు మాత్రమే ఎఫ్అండ్‌వో ట్రేడ్స్ నుంచి లభిస్తున్నట్లు తెలియజేశారు. ఇతర విభాగాల నుంచి తక్కువస్థాయిలో ఆదాయం లభిస్తున్న కారణంగా డిస్కౌంట్ బ్రోకరేజీలకు భారీగా దెబ్బతగలవచ్చని అంచనా వేశారు. ఇందుకు రిటైల్ కస్టమర్లపై పెరిగిన నియంత్రణలు సైతం జత కలవనున్నట్లు తెలియజేశారు. రిటైల్ విభాగం ఆధిపత్యం వహిస్తున్న నేపథ్యంలో వీటి ఆదాయాలకు గండి పడనున్నట్లు వివరించారు. దీంతో కొత్త కస్టమర్లను జత కలుపుకోవడం నెమ్మదించవచ్చని తెలియజేశారు. మరోపక్క తీవ్ర పోటీ కారణంగా బ్రోకరేజీ చార్జీలను సైతం పెంచేందుకు డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలకు అవకాశాలు తక్కువేనని అసోసియేట్ డైరెక్టర్ ఆయేషా మారు పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఎఫ్అండ్‌వో విభాగంలో రిటైలర్ల లావాదేవీలు భారీగా పెరిగిపోవడానికి తోడు 93 శాతంమంది నష్టపోతున్న నేపథ్యంలో సెబీ డెరివేటివ్స్‌పై కఠిన నియంత్రణలకు తెరతీసిన విషయం విదితమే.

భారత్‌లో డెవూ విస్తరణ

- త్వరలో 100కుపైగా ఉత్పత్తుల రాక
- 2026 మార్చికల్లా 130 ఔట్‌లెట్స్
- డెవూ ఇండియా ఎండీ భాటియా



ముంబై: కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న కొరియా దిగ్గజం డెవూ భారత్‌లో భారీ విస్తరణకు ప్రణాళిక చేసింది. 2026–27 నాటికి భారత మార్కెట్ నుంచి రూ.500 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా 100 ఉత్పత్తులను పరిచయం చేయనున్నట్టు ప్రకటించింది. 2026 మార్చి నాటికి 130 బ్రాండ్ స్టోర్స్‌ను తెరవాలని నిర్ణయించామని డెవూ ఇండియా ఎండీ హెచ్.ఎస్.భాటియా తెలిపారు. 'అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రవర్తన కంపెనీ ఉత్పత్తులను తిరిగి పరిచయం చేయడానికి మాకు సరైన అవకాశాన్ని సృష్టిస్తోంది. అనేక గృహాలలో ఇప్పటికీ అవసరమైన ఉపకరణాలు లేవు. మార్కెట్ అంతరం, పెరుగుతున్న వినియోగదారుల ఆకాంక్షలు.. వెరశి ఇక్కడి మార్కెట్లో గణనీయ ప్రభావాన్ని చూపేలా చేస్తుంది' అని వివరించారు. 2023 అక్టోబర్‌లో భారత మార్కెట్లో రీఎంట్రీ ఇచ్చిన డెవూ.. బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్స్, ఎల్ఈడీ టీవీలు, వంటింటి ఉపకరణాలను తయారు చేస్తోంది.

గ్యాప్‌ను పూడుస్తాం..

భారత్‌లో కంజ్యూమర్ డ్యూరబుల్స్ మార్కెట్‌లో అపార అవకాశాలు ఉన్నాయని డెవూ తెలిపింది. '18 శాతం ఇళ్లలో మాత్రమే ఎయిర్ కండీషనర్స్ ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ల విషయంలో విస్తృతి 33 శాతం ఉంది. 80 శాతం గృహాల్లో వాషింగ్ మెషీన్స్ ఉన్నాయి. మారుతున్న కస్టమర్ల జీవనశైలి అవసరాలకు అనుగుణంగా వినూత్న, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులతో ఈ గ్యాప్‌ను పూడుస్తాం. చిన్న కుటుంబాలు, ద్వంద్వ ఆదాయ గృహాల పెరుగుదలతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి అవసరమైన ఉపకరణాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అందుకే విభిన్న విభాగాల్లో 100 ఉత్పత్తులను ప్రవేశపెడతాం. వృద్ధి వ్యూహంలో భాగంగా ప్రతి త్రైమాసికంలో రెండు–మూడు ఉత్పత్తులను విడుదల చేయాలని యోచిస్తున్నాం. వినియోగదారు ఉపకరణాలకు పెరుగుతున్న డిమాండ్‌లో గణనీయమైన వాటాను పొందాలన్నది మా భావన. ఆన్‌లైన్‌లోనూ పాగా వేసేందుకు ఈ–కామర్స్ కంపెనీలతో చర్చిస్తున్నాం' అని భాటియా వివరించారు.

ఐపీవోకు ఎన్‌ఎస్‌డీఎల్ రెడీ

న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవల దిగ్గజం నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్‌డీఎల్) పబ్లిక్ ఇష్యూకి లైన్ క్లియర్ అయ్యింది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ, జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సైతం సెబీ నుంచి లిస్టింగ్‌కు అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం..

ఎన్ఎస్‌డీఎల్


ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఎన్ఎస్‌డీఎల్ 2023 జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే 14 నెలల తదుపరి అనుమతులు సాధించడం గమనార్హం! ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో 5.72 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌సహా కంపెనీలో వాటాదారు సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ప్రధానంగా ఐడీబీఐ బ్యాంక్ 2.22 కోట్ల షేర్లు, ఎన్ఎస్ఈ 1.8 కోట్ల షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 56.25 లక్షల షేర్లు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 లక్షల షేర్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 40 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో ద్వారా ఎన్ఎస్‌డీఎల్‌కు ఎలాంటి నిధులు అందబోవు!

ఇదీ బ్యాక్‌గ్రౌండ్

సెబీ వద్ద రిజిస్టరైన ఎన్ఎస్‌డీఎల్ మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులందించే కంపెనీ. దేశీయంగా ఫైనాన్షియల్, సెక్యూరిటీస్ మార్కెట్లో వివిధ సర్వీసులు, ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది. 1996లో ప్రవేశపెట్టిన డిపాజిటరీల చట్టం ప్రకారం అదే ఏడాది నవంబర్‌లో సెక్యూరిటీల డీమ్యాట్ సేవలకు తెరతీసింది. కాగా.. డిపాజిటరీ సేవలందించే మరో కంపెనీ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(సీడీఎస్ఎల్) 2017లో ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. దీంతో పబ్లిక్‌గా ట్రేడయ్యే రెండో డిపాజిటరీగా ఎన్ఎస్‌డీఎల్ నిలవనుంది.

NSDL
Technology, Trust & Reach

జింకా లాజిస్టిక్స్



వస్తు రవాణా రంగ కంపెనీ జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.16 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అమ్మకాలు, మార్కెటింగ్ వ్యయాలకు, భవిష్యత్ అవసరాలరీత్యా బ్లాక్‌బక్ ఫిన్‌సర్వ్ మూలధన పటిష్టతకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.

స్టాండర్డ్ గ్లాస్



హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 350 కోట్ల విలువైన 1.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో వినియోగించే స్పెషలైజ్‌డ్ ఇంజినీరింగ్ పరికరాల తయారు చేస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.



యువ భారత్‌దే టెస్టు సిరీస్

- ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుపై ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో ఘనవిజయం
- తిప్పేసిన అన్‌మోల్‌జీత్, ఇనాన్

చెన్నై: ఆద్యంతం నిలకడగా రాణించిన యువ భారత్ జట్టు అదరగొట్టింది. ఆస్ట్రేలియా అండర్–19 జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల యూత్ సిరీస్‌ను టీమిండియా 2–0తో కైవసం చేసుకుంది. అంతకుముందు యూత్ వన్డేల్లోనూ ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత్... సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత బౌలర్ల ధాటికి మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియగా... బుధవారం ఒక్క రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 142/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు చివరకు 80.2 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఒలీవర్ పెక్ (199 బంతుల్లో 117;16 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీతో రాణించగా... అలెక్స్ లీ యాంగ్ (66; 9 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 166 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ జోడీ విడిపోయాకా ఆసీస్ ప్లేయర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. 59 పరుగుల వ్యవధిలో ఆసీస్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో మొహమ్మద్ ఇనాన్, అన్‌మోల్‌జీత్ సింగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో యువ భారత జట్టుకు 215 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టును ఫాలోఆన్ ఆడించింది. అప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన చేసి ఉన్న కంగారూలు... రెండో ఇన్నింగ్స్‌లో ఆ మాత్రం కూడా పోరాడలేకపోయారు. 31.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలారు. మొత్తం జట్టులో ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు అందుకోగలిగారు. సిమోన్ బడ్జ్ (26; 3 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవెన్ హోగన్ (29;4 ఫోర్లు), పదకొండో స్థానంలో బరిలోకి దిగిన హ్యారీ హొక్‌స్ట్రా (20 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అన్‌మోల్ జీత్ సింగ్‌కు 5, లెగ్ స్పిన్నర్ మొహమ్మద్ ఇనాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు యువ భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ అన్‌మోల్ జీత్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో అన్‌మోల్‌జీత్, ఇనాన్ కలిసి 16 వికెట్లు పడగొట్టడం విశేషం.

దక్షిణాఫ్రికా ధమాకా

- స్కాట్లాండ్‌పై 80 పరుగుల తేడాతో విజయం
- రాణించిన మరిజాన్ కాప్, వోల్‌వార్ట్, తజ్మీన్


మరిజాన్ కాప్

దుబాయ్: అటు బ్యాటింగ్‌లో మెరిపించి... ఇటు బౌలింగ్‌లో అదరగొట్టి... మహిళల టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు రెండో విజయం నమోదు చేసింది. సెమీఫైనల్ రేసులో ముందుకొచ్చింది. స్కాట్లాండ్‌తో బుధవారం జరిగిన గ్రూప్ 'బి' లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 80 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు సాధించింది. ఓపెనర్లు లౌరా వొల్‌వార్ట్ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), తజ్మీన్ బ్రిట్స్ (35 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మరిజాన్ కాప్ (24 బంతుల్లో 43; 6 ఫోర్లు), సునె లుస్ (13 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) ధాటిగా ఆడారు. దాంతో దక్షిణాఫ్రికా స్కోరు 160 పరుగులు దాటింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 17.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలి ఈ టోర్నీలో వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. అలీసా లిస్టర్ (12; 2 ఫోర్లు), కేథరీన్ ఫ్రేసర్ (14; 1 ఫోర్)మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నాన్‌కులులెకో ఎమ్‌లాబా 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... చోల్ ట్రయాన్, నదినె డి క్లెర్క్ రెండు వికెట్ల చొప్పున తీశారు. శనివారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా ఆడుతుంది.

స్కోరు వివరాలు

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: లౌరా వొల్‌వార్ట్ (సి) ఒలివియా బెల్ (బి) ఫ్రేసర్ 40; తజ్మీన్ బ్రిట్స్ (సి) బ్రయిస్ (బి) ఒలివియా బెల్ 43; అనెక్ బోష్ (సి) బ్రయిస్ (బి) కార్టర్ 11; మరిజాన్ కాప్ (సి) కార్టర్ (బి) బ్రయిస్ 43; సునె లుస్ (నాటౌట్) 18; చోల్ ట్రయాన్ (సి) హోర్లీ (బి) స్లేటర్ 2; డెర్క్‌సెన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; **మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 166. వికెట్ల పతనం:** 1–64, 2–89, 3–119, 4–147, 5–160. **బౌలింగ్:** రాచెల్ స్లేటర్ 4–0–35–1, కేథరీన్ బ్రయిస్ 4–0–31–1, ఒలివియా బెల్ 4–0–34–1, అబ్‌తాహా మక్సూద్ 4–0–30–0, కేథరీన్ ఫ్రేసర్ 2–0–15–1, డార్సీ కార్టర్ 2–0–17–1.

స్కాట్లాండ్ ఇన్నింగ్స్: సస్కియా హోర్లీ (సి) బ్రిట్స్ (బి) ఖాక 6; సారా బ్రయిస్ (సి అండ్ బి) ట్రయాన్ 5; కేథరీన్ బ్రయిస్ (సి అండ్ బి) ట్రయాన్ 7; అలీసా లిస్టర్ (బి) ఎమ్‌లాబా 12; ప్రియానాజ్ చటర్జీ (బి) డిక్లెర్క్ 4; డార్సీ కార్టర్ (బి) ఎమ్‌లాబా 0; లోర్నా బ్రౌన్ (సి అండ్ బి) లుస్ 9; కేథరీన్ ఫ్రేసర్ (సి) బోష్ (బి) ఎమ్‌లాబా 14; రాచెల్ స్లేటర్ (సి) వొల్‌వార్ట్ (బి) డెర్క్‌సెన్ 8; అబ్‌తాహా (సి) ఎమ్‌లాబా (బి) డిక్లెర్క్ 7; ఒలివియా బెల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 11; **మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 86. వికెట్ల పతనం:** 1–14, 2–16, 3–30, 4–38, 5–39, 6–45, 7–56, 8–67, 9–82, 10–86. **బౌలింగ్:** మరిజాన్ కాప్ 2–0–12–0, అయబొంగా ఖాక 3–0–8–1, చోల్ ట్రయాన్ 3–0–22–2, ఎమ్‌లాబా 4–0–12–3, నదినె డిక్లార్క్ 3.5–0–15–2, సునె లుస్ 1–0–9–1, డెర్క్‌సెన్ 1–0–5–1.

పాయింట్ల పట్టిక

జట్టు	ఆ	గె	ఓ	పా	నె.ర.రే
గ్రూప్ 'ఎ'					
ఆస్ట్రేలియా	2	2	0	4	2.524
భారత్	3	2	1	4	0.576
పాకిస్తాన్	2	1	1	2	0.555
న్యూజిలాండ్	2	1	1	2	-0.050
శ్రీలంక	3	0	3	0	-2.564
గ్రూప్ 'బి'					
దక్షిణాఫ్రికా	3	2	1	4	1.527
ఇంగ్లండ్	2	2	0	4	0.653
వెస్టిండీస్	2	1	1	2	1.154
బంగ్లాదేశ్	2	1	1	2	-0.125
స్కాట్లాండ్	3	0	3	0	-2.671

నోట్: ఆ–ఆడినవి, గె–గెలిచినవి, ఓ–ఓడినవి, పా–పాయింట్లు, నె.ర.రే–నెట్ రన్‌రేట్




ఎమ్‌లాబా

రూట్ 176... బ్రూక్ 141

- సెంచరీలతో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్లు
- పాక్ భారీ స్కోరుకు పోప్ బృందం దీటైన జవాబు
- తొలి ఇన్నింగ్స్‌లో 492/3
- పాకిస్తాన్‌తో తొలి టెస్టు





ముల్తాన్: పరుగుల వరద పారుతున్న ముల్తాన్ టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు. బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌పై మాజీ కెప్టెన్ జో రూట్ (277 బంతుల్లో 176 బ్యాటింగ్; 12 ఫోర్లు) రికార్డు సెంచరీతో కదంతొక్కగా... హ్యారీ బ్రూక్ (173 బంతుల్లో 141 బ్యాటింగ్; 12 ఫోర్లు, ఒక సిక్స్) కూడా 'శత'క్కొట్టాడు. ఫలితంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 492 పరుగులు చేసింది. ఈ క్రమంలో జో రూట్ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆలిస్టర్ కుక్ (12,473)ను అధిగమించి అగ్రస్థానానికి చేరాడు. టెస్టు క్రికెట్‌లో రూట్‌కిది 35వ శతకం కాగా... అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 96/1తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు 'బజ్‌బాల్' ఆటతీరు కొనసాగిస్తూ వేగంగా పరుగులు రాబట్టింది. జాక్ క్రాలీ (85 బంతుల్లో 78; 13 ఫోర్లు), బెన్ డకెట్ (75 బంతుల్లో 84; 11 ఫోర్లు) టి20 తరహా షాట్లతో చెలరేగిపోయారు. రెండో వికెట్‌కు క్రాలీతో కలిసి 109 పరుగులు జోడించిన రూట్... మూడో వికెట్‌కు డకెట్‌తో 136 పరుగులు జత చేశాడు. తొలి రెండు సెషన్‌లలో ఒక్కో వికెట్ తీయగలిగిన పాకిస్తాన్ బౌలర్లు... చివరి సెషన్‌లో అయితే ఆ మాత్రం కూడా ప్రభావం చూపలేకపోయారు. కొత్త బంతి తీసుకున్నా... రూట్, బ్రూక్ వీరబాదుడుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈ ఇద్దరూ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 243 పరుగులు జోడించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, ఆమేర్ జమాల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా... చేతిలో ఆరు వికెట్లు ఉన్న ఇంగ్లండ్... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 64 పరుగులు వెనుకబడి ఉంది.

6 టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో జో రూట్ (35) ఐదో స్థానానికి చేరాడు. సచిన్ టెండూల్కర్ (51 : భారత్), జాక్వెస్ కలిస్ (45 : దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్ (41 : ఆస్ట్రేలియా), సంగక్కర (38 : శ్రీలంక), రాహుల్ ద్రవిడ్ (36 : భారత్) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.

1 సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో జో రూట్ (12,578) అగ్రస్థానానికి చేరాడు. మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (12,472) రెండో స్థానానికి పడిపోయాడు.

5 టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ (12,578) ఐదో స్థానానికి దూసుకెళ్లాడు. సచిన్ టెండూల్కర్ (15,921 : భారత్), రికీ పాంటింగ్ (13,378 : ఆస్ట్రేలియా), జాక్వెస్ కలిస్ (13,289 : దక్షిణాఫ్రికా), రాహుల్ ద్రవిడ్ (13,288 : భారత్) టాప్–4లో ఉన్నారు.

విజయంతో ఐర్లాండ్ ముగింపు

మూడో వన్డేలో ఓడిన దక్షిణాఫ్రికా


పాల్ స్టిర్లింగ్

అబుదాబి: మూడేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుపై ఐర్లాండ్ విజయం అందుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న ఐర్లాండ్... నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 284 పరుగులు సాధించింది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (92 బంతుల్లో 88; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), హ్యారీ టెక్టర్ (48 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఆండీ బాల్‌బిర్నీ (45; 4 ఫోర్లు, 1 సిక్స్), కర్టిస్ కాంఫర్ (34; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లిజాడ్ విలియమ్స్ 56 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. బార్ట్‌మన్, ఫెలుక్వాయోలకు రెండేసి వికెట్లు దక్కాయి. 285 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 46.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. జేసన్ స్మిత్ (91; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొమ్మిది పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో గ్రాహమ్ హ్యూమ్ (3/29), క్రెయిగ్ యంగ్ (3/40) దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు. పాల్ స్టిర్లింగ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

క్వార్టర్ ఫైనల్లో హుమేరా జోడీ


హుమేరా

మైసూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి హుమేరా బహార్మస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో హుమేరా–పూజా ఇంగాలె (భారత్) జోడీ 7–6 (10/8), 6–4తో యశస్విని పన్వర్–వన్షిత పథానియా (భారత్) జంటపై గెలుపొందింది. తెలంగాణకే చెందిన స్మృతి భాసిన్ కూడా డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో స్మృతి భాసిన్ (భారత్)–ఎలీనా జంషీది (డెన్మార్క్) ద్వయం 6–4, 6–4తో సోనల్ పాటిల్ (భారత్)–ప్రిషా వ్యాస్ (అమెరికా) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో అభయ వేమూరి, అపూర్వ వేమూరి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. అభయ 4–6, 3–6తో పూజా ఇంగాలె చేతిలో, అపూర్వ 5–7, 2–6తో యశస్విని చేతిలో ఓడిపోయారు.

తొలి టెస్టుకు విలియమ్సన్ దూరం

భారత్‌తో సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన



ఆక్లాండ్: టీమిండియాతో జరగనున్న తొలి టెస్టుకు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న విలియమ్సన్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 16 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... దీనికోసం బోర్డు బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టిమ్ సౌతీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోగా... అతడి స్థానంలో టామ్ లాథమ్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండనుండగా... స్పిన్నర్ ఇష్ సోధి చివరి రెండు టెస్టులకు జట్టుకు ఎంపికయ్యాడు. 'శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా విలియమ్సన్ గాయపడ్డాడు. అతడు పూర్తిగా కోలుకునేందుకు ఇంకా సమయం పట్టనుంది. దీంతో చివరి రెండు మ్యాచ్‌లకు అతడు జట్టుతో కలుస్తాడు. కీలక సిరీస్ ఆరంభంలో విలియమ్సన్ సేవలు కోల్పోవడం ఇబ్బందికరమే. మార్క్ చాప్‌మన్ తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు' అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టు అనంతరం బ్రేస్‌వెల్ తిరిగి స్వదేశానికి వెళ్లనున్నట్లు పేర్కొంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 16 నుంచి 20 వరకు బెంగళూరులో తొలి టెస్టు, 24 నుంచి 28 వరకు పుణేలో రెండో టెస్టు, నవంబర్ 1 నుంచి 5 వరకు ముంబైలో మూడో టెస్టు జరగనున్నాయి.

న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), బ్లండెల్, మైకేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్‌మన్, కాన్వే, హెన్రీ, మిచెల్, విల్ ఓ రూర్కె, ఎజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సాన్‌ట్నర్, బెన్ సీర్స్, ఇష్ సోధి (రెండో, మూడో టెస్టుకు మాత్రమే), టిమ్ సౌతీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.

జనవరిలో జాతీయ క్రీడలకు ఉత్తరాఖండ్ ఆతిథ్యం



న్యూఢిల్లీ: భారత జాతీయ క్రీడలు వచ్చే ఏడాది జనవరిలో ఉత్తరాఖండ్‌లో జరుగుతాయని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) బుధవారం ప్రకటించింది. జనవరి 28న మొదలయ్యే 38వ జాతీయ క్రీడలు ఫిబ్రవరి 14న ముగుస్తాయని ఐఓఏ తెలిపింది. ఈనెల 25న ఐఓఏ జనరల్ అసెంబ్లీలో జాతీయ క్రీడల షెడ్యూల్‌కు ఆమోదం లభిస్తుందని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష పేర్కొంది. 38 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 10 వేల మంది క్రీడాకారులు, క్రీడాధికారులు ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశముంది. 37వ జాతీయ క్రీడలు గత ఏడాది గోవాలో జరిగాయి. మహారాష్ట్ర 80 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 228 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.



కిరణ్ జార్జి సంచలన విజయం

వాంటా (ఫిన్‌లాండ్): ఆర్కిటిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత రైజింగ్ స్టార్ కిరణ్ జార్జి సంచలనం సృష్టించాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో కిరణ్ జార్జి 23–21, 21–18తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో వాంగ్ జు వెతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన కిరణ్ ఈసారి విజయం రుచి చూశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో కిరణ్ జార్జి తలపడతాడు. మరోవైపు భారత స్టార్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్‌లో లక్ష్య సేన్‌తో ఆడాల్సిన డెన్మార్క్ ప్లేయర్ రస్‌ముస్ గెమ్కే గాయం కారణంగా వైదొలగడంతో భారత ప్లేయర్ కోర్టులో అడుగు పెట్టకుండానే విజయాన్ని అందుకున్నాడు.

కశ్మీర్ లోయలో ఎర్రజెండా

ఐదోసారి విజయం సాధించిన మహమ్మద్ యూసఫ్ తరిగామి



జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రం నెమ్మదిగా మారుతోంది. కానీ స్థిరంగా ఉన్నది ఒకే ఒక నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి. పచ్చని కశ్మీరీ లోయలో ఎర్రజెండాను రెపరెపలాడిస్తున్న సీపీఎం వెటరన్ లీడర్. కుల్గాం జిల్లాలో 1996 నుంచి సీపీఎంను విజయపథాన నడిపిస్తున్న నేత. జమాతే వెన్నుదన్నుతో మతం పేర ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి సయార్ అహ్మద్ రేషిని తన అభివృద్ధితో ఓడించారు.

– సాక్షి, నేషనల్ డెస్క్

నిజానికి తరిగామి ఆయన ఇంటిపేరు కాదు.. ఊరి పేరు అసలే కాదు. షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న 1979లో యూసఫ్‌ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టు గురించి ఓ జర్నలిస్టు సీఎంను ప్రశ్నించగా.. 'ఓ జో తరిగామ్ వాలా?'అంటూ ప్రస్తావించారు. అప్పటినుంచి తరిగామి ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో కూడా తరిగామి ఉంటుంది. దక్షిణ కశ్మీర్‌లో ఉన్న కుల్గాం.. 1996 నుంచి సీపీఎం పార్టీకి మంచి పట్టున్న ప్రాంతం. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ.. రాష్ట్రాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించనీ. కుల్గామ్ మాత్రం తరిగామీదే. అందుకే మంగళవారం ఆయన గెలుపొందిన తరువాత 'హక్ కా హామీ తరిగామీ'అంటూ కుల్గామ్ వీధులన్నీ మారుమోగాయి.

జైలు జీవితం.. గృహ నిర్బంధం..

1949లో జన్మించిన తరిగామి.. అబ్దుల్ కబీర్ వని ప్రభావంతో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 18 ఏళ్ల వయసులో అనంత్ నాగ్ కాలేజీలో సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1960, 1970 దశకాల్లో జమ్ముకశ్మీర్ లో జరిగిన పలు విద్యార్థి, రైతు ఉద్యమాల్లో పాలు పంచుకన్నారు. 1979లో పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఉరిశిక్ష తర్వాత కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఆయన జైలుకు వెళ్లారు. వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద నిర్బంధానికి గురైన వామపక్ష నాయకుల్లో తరిగామి ఒకరు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు తరిగామిని శ్రీనగర్‌లో 35 రోజుల పాటు గృహనిర్బంధలో ఉంచారు. నిర్బంధంలో ఉన్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తరిగామిని ఎయిమ్స్‌కు తరలించేందుకు ఆయన సహచరుడు సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గట్టిపోటీని తట్టుకుని..

ఈ ఎన్నికల్లో కుల్గాంలో గట్టిపోటీ నేలకొంది. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరిచిన అభ్యర్థి సయార్ అహ్మద్ రేషితో తరిగామి తలపడ్డారు. మత తీవ్రవాదానికి పేరుగాంచిన జమాత్ 1980 తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతకుముందు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించింది. దీన్ని కేంద్రం 2019లో నిషేధించింది. 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మంది జమాత్ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థుల్లో రేషి ఒకరు. నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం పార్టీలతో కూడిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) తమ అభ్యర్థిగా తరిగామికి మద్దతు ఇచ్చింది. 85 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క కుల్గాంలోనే సీపీఎం పోటీ చేసింది. జమాత్ సైద్ధాంతిక ఆకర్షణతో రేషి రంగంలోకి దిగారు. తాను ఓడిపోతే.. ఇస్లాం ఓడిపోయినట్టేనంటూ ప్రచార ర్యాలీలో చెప్పారు. కానీ తరిగామి తన అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళ్లారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని తరిగామి ప్రాతినిధ్యం వహించిన (పీఏజీడీ) చెబుతూ వచ్చింది. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రచారంలో తరిగామి వివరించారు. నియోజకవర్గంలోని రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. ప్రత్యర్థి రేషి ప్రచారం ఇందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ఆర్టికల్ 370 చుట్టే తిరిగింది. అంతిమంగా, ఇస్లాం మతతత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ తరిగామి విజయం సాధించారు. కుల్గాంలో తరిగామి విజయం ప్రజాస్వామ్యం, లౌకికత్వం విజయమని సీపీఎం పార్టీ కొనియాడింది.

మరో నాలుగేళ్లు ఫోర్టిఫైడ్ రైస్

- 2028 వరకు వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఉచిత సరఫరా
- ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో నాలుగేళ్ల పాటు ఉచిత ఫోర్టిఫైడ్ రైస్ అందించనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా 2028 డిసెంబర్ వరకు ఉచిత ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సూక్ష్మపోషకాలైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12లను బియ్యానికి జోడిస్తారు. దీన్నే ఫోర్టిఫైడ్ రైస్‌గా పిలుస్తారు. 2024 జూలై నుంచి 2028 డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం అమలు కోసం రూ.17,082 కోట్లు ఖర్చు చేయనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఫోర్టిఫైడ్ రైస్ ఉచిత సరఫరాను కొనసాగించడంతో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేశారు. గుజరాత్‌లోని లోథాల్‌లో జాతీ య మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్‌ఎంహెచ్‌సీ)ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్‌ఎంహెచ్‌సీ అభివృద్ధిలో 22 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. 'ఫేజ్ 1ఎ'లో జాతీయ మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, ఆరు గ్యాలరీలు ఉంటాయని వివరించింది. భారత నావికాదళం, తీరప్రాంత రక్షకదళం గ్యాలరీలు ఉంటాయని, దేశంలోనే అతిపెద్దవిగా ఇవి నిలుస్తాయని తెలిపింది. ఫేజ్–2లో తీరప్రాంత రాష్ట్రాల పెవిలియన్‌లు, మారిటైమ్ ఇనిస్టిట్యూట్, హాస్టల్, నాలుగు థీమ్ బేస్డ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తారు.

హరియాణా బీజేపీకి స్వతంత్రుల మద్దతు

ఛండీగఢ్: హరియాణాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి బలం మరింత పెరగనుంది. స్వతంత్ర అభ్యర్థులు సావిత్రి జిందాల్‌తోపాటు దేవేందర్ కద్యన్, రాజేష్ జూన్‌లు బీజేపీ ప్రభుత్వానికి బయటినుంచే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. రాజేష్ జూన్ కాంగ్రెస్ రెబల్ కాగా, బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో దేవేందర్ కద్యన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రారాపై విజయం సాధించారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వానికి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు సావిత్రి జిందాల్ తెలిపారు. హిసార్‌ను అందమైన నగరంగా తీర్చి దిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. అంతకుముందు బుధవారం ఉదయమే స్వతంత్ర అభ్యర్థులు కద్యన్, జూన్‌లు.. హర్యానా బీజేపీ ఎన్నికల ఇంచార్జీగా ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌లను కలిశారు. ప్రభుత్వానికి మద్దతిచ్చే అంశంపై చర్చించారు. ఈ విషయాన్ని హరియాణా బీజేపీ చీఫ్ మోహన్‌లాల్ బదోలీ ప్రకటించారు. అనంతరం సావిత్రి జిందాల్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమైన తన మద్దతు విషయం తెలిపారు.

ముంచుకొస్తున్న మిల్టన్

ఫ్లోరిడా పశ్చిమతీరం నుంచి వలసపోతున్న లక్షలాది అమెరికన్లు

టంపా(అమెరికా): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర పశ్చిమతీరంపై మిల్టన్ తుపాను విరుచుకుపడనుంది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయం తీరాన్ని దాటి జనావాసాలను అతలాకుతం చేయనుందన్న వార్త అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గంటకు 260 కి.మీ.ల వేగంతో వీస్తున్న పెనుగాలులకుతోడు జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తమైన లక్షలాది మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా, సారాసోటా, సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాల ప్రజలు కొందరు సొంతిళ్లను విడిచి వెళ్లలేక, తుపానును ఎలా తట్టుకోవాలో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 33 లక్షల మంది నివసించే టంపా బే ప్రాంతంలో హరికేన్ దారుణంగా విరుచుకుపడి వినాశనం సృష్టించనుందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈ ప్రాంతంపై ఐదో కేటగిరీ హరికేన్ ఇంతటి భారీ స్థాయిలో విరుచుకుపడుతుండటం ఈ శతాబ్దంలోనే తొలిసారి అనే విశ్లేషణలు వెలువడ్డాయి. బుధవారం సాయంత్రానికి టంపా నగరానికి 485 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై కేంద్రీకృతమైన హరికేన్ గంటకు కేవలం 22 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా కదులుతోందని, తీరాన్ని తాకే సమయానికి కాస్తంత బలహీనపడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.



ఫ్లోరిడాను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్న ప్రజలు

కుండపోత వర్షాలు

హరికేన్ కారణంగా వెస్ట్ సెంట్రల్ ఫ్లోరిడా ప్రాంతమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం 18 అంగుళాల మేర వర్షపాతం నమోదుకావచ్చని తెలుస్తోంది. ద్వీపకల్పంలా ఉండే ఫ్లోరిడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జాగ్రత్తలు చెప్పింది. ఫ్లోరిడా నేషనల్ సెర్చ్, అండ్ రెస్క్యూ బృందాలు పెద్దమొత్తంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్ర చరిత్రలో ఇంతటి భారీ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హరికేన్ తీరాన్ని తాకితే దాదాపు 5,00,000 ఇళ్లు నాశనమవుతాయని ఓ అంచాన. జనం ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని టంపా సిటీ మేయర్ జన్ కాస్టర్ విన్నవించుకున్నారు. ''మొండిపట్టుదలతో ఇంట్లోనే కూర్చుంటే అదే మీకు శవపేటికగా మారుతుంది''అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే హెలెన్ హరికేన్ సృష్టించిన విలయం నుంచి సమీప పుంటా గోర్డా సిటీ ఇంకా కోలుకోలేదు. నగర వీధుల్లో ఎక్కడా చూసినా పాడైన ఫర్నీచర్లు, దుస్తులు, పుస్తకాలు, వస్తువులు కనిపిస్తున్నాయి. ''మొన్నటి హెలెన్ హరికేన్ ధాటికే వీధుల్లోకి బుల్ షార్క్‌లు కొట్టుకొచ్చాయి. ఇప్పుడేం జరుగుతుందో''అని స్థానిక అకౌంటెంట్ స్కాట్ జానర్ ఆందోళన వ్యక్తంచేశారు.



ఫ్లోరిడా బీచ్ దారిని మూసేసిన పోలీసులు

రాహుల్ కోసం బీజేపీ జిలేబి

న్యూఢిల్లీ: హరియాణాలో హ్యాట్రిక్ కొట్టి సంబరాల్లో మునిగిన బీజేపీ కాంగ్రెస్‌ను ఎద్దేవాచేయడం మాత్రం మర్చిపోలేదు. స్పష్టమైన ఆధిక్యత వచ్చినట్లు ఫలితాల సరళి వెల్లడైన వెంటనే విపక్షనేత రాహుల్‌గాంధీ కోసం కేజీ జిలేబీని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది. ఎన్నో మిఠాయిలు ఉండగా పనిగట్టుకుని జిలేబీనే ఆర్డర్ చేయడం వెనుక ఆసక్తికర కారణం ఉంది. ఇటీవల హరియాణాలో ఎన్నికల ప్రచారంలో గొహనా పట్టణంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. అక్కడి మిఠాయిల వ్యాపారి మాథురామ్ హల్వాయి దుకాణం నుంచి తెచ్చిన భారీ జిలేబీలను రుచిచూసి అద్భుతం అని పొగిడారు. ఈ భారీ జిలేబీలను అందరూ కొనుగోలు చేయాలని, ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతి చేసి స్థానిక ప్రత్యేక వంటకానికి ప్రపంచస్థాయి గుర్తింపు పెంచాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా మాథురామ్ వంటి చిరువ్యాపారులెందరో నష్టపోయారని, కొందరు జీవనోపాధి కోల్పోయారని రాహుల్ వ్యాఖ్యానించడం తెల్సిందే. దీంతో హరియాణాలో జిలేబీ సైతం ఒక ఎన్నికల ప్రచారాంశంగా మారింది. రాహుల్ చేసిన జిలేబీ విమర్శలపై మోదీ సైతం గతంలో ధీటుగా స్పందించారు. ఈ జిలేబీ రాజకీయాలను గుర్తుచేస్తూ బీజేపీ నేతలు రాహుల్ గాంధీకి ఒక కేజీ జిలేబీలను ఆర్డర్ పెట్టారు. ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపు జరపకుండా డెలివరీ పాయింట్ వద్ద చెల్లింపు చేసేలా 'క్యాష్ ఆన్ డెలివరీ'ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలోని ప్రముఖ మిఠాయిల దుకాణం నుంచి రూ.609 కు ఆర్డర్ పెట్టారు. డెలివరీ చేయాల్సిన చిరునామాగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఉన్న ''ఢిల్లీలోని అక్బర్‌రోడ్ 24''ను నమోదుచేశారు. హరియాణా బీజేపీ విభాగం తరఫున ఈ జిలేబీలు పంపుతున్నట్లు ఆ ఆర్డర్‌పై రాశారు. ''హరియాణా బీజేపీ కార్యకర్తలు అందరి తరఫున ప్రియతమ రాహుల్‌కు జిలేబీలు పంపుతున్నాం'అని సంబంధిత ఆర్డర్ స్క్రీన్‌షాట్‌ను బీజేపీ తన సామాజిక మాధ్యమ ఖాతా 'ఎక్స్'లో పోస్ట్‌చేసింది.

దక్షిణ కొరియా సరిహద్దులు శాశ్వత మూసివేత

- ఉత్తర కొరియా ఆర్మీ ప్రకటన

దక్షిణ కొరియాను కలుపుతూ ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలన్నింటినీ ఉత్తర కొరియా మూసివేయనుంది. తన దక్షిణ సరిహద్దును శాశ్వతంగా మూసివేయనున్నట్లు ఉత్తర కొరియా పీపుల్స్ ఆర్మీ (కేఏపీ) బుధవారం ప్రకటించింది. యుద్ధాన్ని నిరోధించడానికి, దేశ రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ చర్యలను దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలకు, ఈ ప్రాంతంలో అమెరికన్ అణు ఆస్తులకు ప్రతిస్పందనగా పేర్కొంది. ఈ చర్యలతో కొన్నేళ్లుగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది.

పుతిన్‌తో ట్రంప్ రహస్య స్నేహం

పదవి నుంచి దిగిపోయాక ఆరుసార్లు ఫోన్

- అధికారంలో ఉన్నప్పుడు పుతిన్‌కు కోవిడ్–19 కిట్లు
- బాబ్ వుడ్‌వర్డ్ 'వార్' పుస్తకంలో సంచలన విషయాలు

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్‌తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్‌గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్‌వర్డ్ రచించిన 'వార్'అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్‌లో సీక్రెట్‌గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది. అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్‌వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. 'వార్'పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేల్చిచెప్పారు.

నిందితుడి డీఎన్‌ఏ, రక్తనమూనాలు సరిపోలాయి

- ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచారంపై సీబీఐ చార్జిషీటు
- 11 సాంకేతిక ఆధారాలను చూపిన దర్యాప్తు సంస్థ

కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్‌ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్‌ఏ సంజయ్ రాయ్ డీఎన్‌ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ పుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ పుటేజీ, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ఇచ్చిందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది.

పొడువాటి మీసం



బారెడు మీసాలున్న ఒక కళాకారుడితో బికనేర్‌లో ఫోటోకు ఫోజు ఇచ్చిన విదేశీ పర్యాటకురాలు

ఎగిరే ట్యాక్సీ



యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అభివృద్ధి చేస్తున్న ఎగిరే ట్యాక్సీ నమూనా ఇది. లండన్‌లో చారింగ్ క్రాస్ రైల్వేస్టేషన్ వద్ద బుధవారం దీన్ని ప్రదర్శించారు.

కళ్లుచెదిరే గార్బా



అహ్మదాబాద్ శివార్లలో గార్బా నృత్యాన్నిపైనుంచి డ్రోన్ల ద్వారా చిత్రీకరించిన దృశ్యం.

సాక్షి ప్లస్
గురువారం । 10-10-2024

కలకాలం నిలిచి ఉండే కాకతీయుల ప్రాభవం

సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
జనరల్ స్టడీస్
చరిత్ర

కాకతీయ యుగ విశేషాలు

పన్నులు

కాకతీయుల కాలంలో స్థూలంగా అయిదు రకాల పన్నులుండేవి. అవి: 1. భూమి పన్ను, 2. పారిశ్రామిక, ఆస్తి పన్నులు, 3. వృత్తి పన్నులు, 4. వ్యాపార పన్నులు, 5. ఇతర పన్నులు.

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. వర్తకం, పరిశ్రమలు, వృత్తులపై విధించే పన్నులు రెండో ఆదాయ మార్గం. పశుగ్రాసానికి పనికి వచ్చే పచ్చికబయళ్లపై వసూలు చేసే పన్ను, అడవుల కలపపై వేసే పన్ను మూడో ఆదాయ మార్గంగా ఉండేది. వర్తక సరకులు, ఎగుమతి దిగుమతు లు, తయారైన వస్తువుల మీద వేసే పన్నును 'సుంకం'గా పేర్కొనేవారు. సాధారణంగా సుంకాలు వసూలు చేసే అధికారం వర్తక శ్రేణులకు ఇచ్చేవారు.

న్యాయ పాలన

సామాన్యమైన వివాదాలన్నింటినీ గ్రామ సభల్లో గ్రామ ప్రభువులు పరిష్కరించేవారు. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా 'తలారి' అనే గ్రామోద్యోగి చూసేవాడు. రాజే అంతిమ న్యాయ నిర్ణేత. యాజ్ఞవల్క్య స్మృతి లాంటి ప్రాచీన స్మృతి గ్రంథాల్లో పేర్కొన్న సూత్రాలను అనుసరించి ధర్మాసనాలు ఏర్పరిచేవారు. ఒకరిద్దరు రాజాధికారులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సభల్లో న్యాయ సమస్యలు పరిష్కారమయ్యేవి. వీరిని 'మహాజనులు'గా పేర్కొనేవారు. సమస్య పరిష్కారమైన వెంటనే సభ రద్దయ్యేది. ప్రస్తుతం గ్రామ పెద్దల మాదిరిగా ఈ మహాజనులు పనిచేసేవారు. తెగల్లో వివాదాలను 'సమయాలే' పరిష్కరించేవి.

సైనిక వ్యవస్థ

కాకతీయ సైన్యంలో చక్రవర్తి సైన్యం, నాయంకర సైన్యం అని రెండు విభాగాలు ఉండేవి. కాకతీయ చక్రవర్తులు సైన్యానికి స్వయంగా నాయకత్వం వహించేవారు. వీరి రాజ్యంలో స్థల, జల, వన, గిరి అనే నాలుగు రకాల కోటలు ఉన్నట్లు తెలుస్తోంది. కాకతీయుల కాలంలో ఓరుగల్లు, రాయచూరు, గోల్కొండ, భువనగిరి, రాచకొండ, దేవరకొండ, నల్లగొండ, పానుగల్లు కోటలు శత్రు దుర్భేద్యమైనవిగా పేరు పొందాయి.

ఆర్థిక పరిస్థితులు

కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరి సంపదలతో విలసిల్లినట్లు అమీర్ ఖుస్రూ, అబ్దుల్లా వాసఫ్, మార్కోపోలో లాంటి విదేశీ యాత్రికుల రచనల ద్వారా తెలుస్తోంది.

వ్యవసాయం: తెలంగాణా ప్రాంతంలో సాగు భూమిని, నీటి వనరులను పెంచడానికి కాకతీయులు ఎనలేని కృషి చేశారు. వీరు చెరువులు నిర్మించి నీటి పారుదలపై శ్రద్ధ వహించారు. రెండో బేతరాజు సెట్టి సముద్రం, కెరె సముద్రం, కేసరి సముద్రం చెరువులను నిర్మించాడు. గణపతిదేవుడు రాజ్యం నలుమూలలా అనేక చెరువులు నిర్మించాడు. గణపతిదేవుడి సేనాని రేచర్లరుద్రుడు 17,258 ఎకరాలకు సాగు నీరు అందించేవిధంగా పాకాల చెరువును నిర్మించాడు. దీని విస్తీర్ణం 12 చ.కి.మీ. రామప్ప చెరువును నిర్మించింది కూడా ఇతడే. రేచర్ల రెడ్లు 35 నీటి వనరులను ఏర్పాటు చేశారు. కాటచమూపతి కాట సముద్రం; చౌడచమూపతి చౌడ సముద్రం; నామిరెడ్డి సబ్బి సముద్రం, గౌర సముద్రం, కోమటి చెరువు; ఎరకసాని ఎరక సముద్రం నిర్మించారు. వీటితో పాటు చింతల సముద్రం, నామా సముద్రం కూడా ఉండేవి. చెరువుల నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులకు దినసరి వేతనాలు చెల్లించేవారు. చెరువులతో పాటు ఊట కాలువలను కూడా నిర్మించారు. మూసీ నది నుంచి సాగే మూసెటి కాలువ; ఆలేరు నది నుంచి ఆలేటి కాలువ; కుచినేని కాలువ, రావిపాటు కాలువ, బొమ్మకంటి కాలువ, ఉటుంకాలువ, చింతల కాలువల గురించి పిల్లలమర్రి శాసనాల్లో పేర్కొన్నారు. ఏతం, మోటలతో కూడా వ్యవసాయం చేసేవారు. కొత్తగా పొలాలను సాగు చేయడానికి కాకతీయ రాజులు కృషి చేశారు. ప్రతాపరుద్రుడి కాలంలో అడవులను నరికేసి విశాల భూభాగాలను సాగులోకి తీసుకువచ్చారు. నేటి రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు ప్రతాపరుద్రుడి కాలంలో రూపొందినవేనని ఆ గ్రామ కైఫీయతుల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలోని మంథెన, కాళేశ్వరం, చెన్నూరు, నర్సంపేట, అచ్చంపేట, ఖమ్మం మెట్టు, కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కువ భాగం కాకతీయుల కాలంలోనే ఏర్పడినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. గ్రామం, చెరువును నిర్మించడం నాడు



పుణ్యకార్యంగా భావించేవారు. గ్రామాలను ఏర్పరచడానికి అన్ని వృత్తుల వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. చాలా మంది కాకతీయ రాజులు, రాణులు అటవీ, బీడు భూములను వ్యవసాయ యోగ్యంగా చేశారు. వీరి పేరు మీద అనేక గ్రామాలు ఏర్పడ్డాయి. గణపవరం, ఘన్‌పూర్, మహాదేవపురం, రుద్రవరం, బయ్యారం, ముప్పవరం, కుందవరం మొదలైనవన్నీ వీటికి ఉదాహరణ. భూమిపై ప్రాథమిక స్వామ్యం రాజుది, ద్వితీయ స్వామ్యం వ్యక్తిది. రైతులు వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్నలు, నీలిమందు, ఆముదాలు, నువ్వు లు, పెసలు, కందులు, చెరకు, నూనెగింజలు, ఆవాలు, సజ్జలు, మినుములు, ఉలవలు, పత్తి, అల్లం, పసుపు, ఉల్లి తదితర పంటలు పండించేవారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం తయారైనట్లు సాహిత్యం ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో కొబ్బరి, చెరకు, మామిడి, జామ, అరటి తోటలు విస్తారంగా ఉండేవి. సాధారణంగా ప్రతి గ్రామంలో బెల్లం, నూనె గానుగలు ఉండేవి. పశు సంపద పుష్కలంగా ఉండేది.

పరిశ్రమలు: నాడు వ్యవసాయంతో పాటు అనేక పరిశ్రమలు కూడా ఉండేవి. పాల్కురికి సోమనాథుడు 'పండితారాధ్య చరిత్ర'లో ఇరవైకి పైగా వస్త్రాల గురించి పేర్కొన్నాడు. ఓరుగల్లులో రత్న కంబళ్లు, ముఖమల్ వస్త్రాలు నేసేవారు. ఏకామ్రనాథుడు ఓరుగల్లులో చిత్తరువులు రాసే ఇళ్లు 1500 వరకు ఉండేవని పేర్కొన్నాడు. నాడు చిత్రకళకు మంచి ఆదరణ ఉండేది. పాల్కురికి 'బసవపురాణం'లో యాభై రకాల దుస్తుల పేర్లను ప్రస్తావించాడు. కాకతీయుల రాజ్యంలో శ్రేష్ఠమైన సన్నని వస్త్రాలు నేసేవారని, అవి సాలెపురుగు జాలె మాదిరిగా ఉండేవని మార్కోపోలో ప్రశంసించాడు. వీటి ఆధారంగా ఆ కాలంలో పద్మశాలీలకు మంచి నైపుణ్యం ఉండేదని తెలుస్తోంది.

పల్లకీల మీద చెక్కిన నగిషీల వర్ణనను పరిశీలిస్తే నాటి వడ్రంగుల పని నైపుణ్యం అర్థమవుతుంది. పంచలోహాలతో వివిధ రకాల వస్తువులను తయారు చేసేవారు. నిర్మల్‌లో తయారైన కత్తులకు డమాస్కస్‌లోనూ మంచి ఆదరణ ఉండేది. గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులున్నట్లు మార్కోపోలో రాశారు. వ్యవసాయానికి అవసరమైన పరికరాలను గ్రామాల్లోనే తయారు చేసేవారు. పానగల్లు, చందూరులో దేవాలయాల్లో ఉపయోగించే కంచు గంటలు, పళ్లాలు, పాత్రలను రూపొందించేవారు.

వర్తక - వాణిజ్యం: శాతవాహనుల తర్వాత క్రమంగా క్షీణించిన దేశీయ, విదేశీ వాణిజ్యాన్ని కాకతీయులు పునరుద్ధరించారు. కాకతీయుల కాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం ఓరుగల్లు. ఆ తర్వాత తెలంగాణలో మంథెన, అలంపురం, జడ్చర్ల, మగతల, పేరూరు ప్రధాన వాణిజ్యకేంద్రాలుగా ఉండేవి. పలనాటి సీమ నుంచి వాడపల్లి, నకిరెకల్, పిల్లలమర్రి మీదుగా వ్యాపారులు వరంగల్ వచ్చేవారు. బళ్లారి-చిత్తూరు, రాయచూరు-కొలనుపాక, బీదరు-కొలనుపాక, కల్యాణి-కొలనుపాక-అనుమకొండ, బీదరు-పటాన్‌చెరువు-వరంగల్ మొదలైనవి ముఖ్యమైన వాణిజ్య మార్గాలుగా ఉండేవి.

కాకతీయుల పాలనలో తెలంగాణలో వర్తక శ్రేణుల నిర్మాణంలో గుర్తించదగిన మార్పు వచ్చింది. ఆ కాలంలో వ్యాపారం బలిజలకు, వైశ్యులకే పరిమితం కాలేదు. రెడ్లు, నాయుళ్లు, బోయలు, దాసర్లు, తెలికలు, పద్మశాలీలు, వ్యవసాయదారుల లాంటి ఉత్పత్తిదారులు, కమ్మరి, కంసాలి, మేదరి లాంటి వృత్తి కులాల వారు వ్యాపారంలోకి వచ్చారు. వివిధ వృత్తికారులు, ఉత్పత్తిదారులు సొంత సమయాలను ఏర్పరచుకొని తమ కులవృత్తులతో పాటు వ్యాపారాలను నిర్వహించుకునేవారు. వీరిలో కొంత మంది కేవలం తమ ఉత్పత్తులనే అమ్ముకునేవారు. అందువల్ల ఇంత మంది వ్యాపారంలోకి వచ్చినప్పటికీ ప్రధానంగా వ్యాపారం వైశ్యుల చేతిలోనే ఉండేది. గోధుమ, పెసలు, వడ్లు, జొన్నలు, ఉప్పు, నూనె, నెయ్యి, మిరియాలు, ఆవాలు, తేనె, తగరం, రాగి, కర్పూరం, కస్తూరి, పట్టు, రత్నాలు, ముత్యాలు, పూసలు, పసుపు, ఉల్లిగడ్డలు, అల్లం, నూలు, దుంపలు మొదలైన ఉత్పత్తుల వ్యాపారం జరిగేది.

విదేశీ వాణిజ్యం: కాకతీయుల కాలంలో 'మోటుపల్లి' విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధమైన రేవు పట్టణంగా గుర్తింపు పొందింది. చాళుక్య, చోళ రాజుల కారణంగా దెబ్బతిన్న విదేశీ వ్యాపారాన్ని గణపతిదేవుడు ఈ రేవు పట్టణం ద్వారా పునరుద్ధరించాడు. దీని ద్వారా ఇండోనేషియా, జావా, సుమత్రా, జపాన్, మలయా, బర్మాతో వ్యాపారం చేసేవారు. మార్కోపోలో ఈ రేవు పట్టణాన్ని సందర్శించాడు. ఇక్కడి నుంచి ఎగుమతయ్యే వస్తువుల్లో వజ్రాలు, పట్టుతో తయారయ్యే సన్నని వస్త్రాలు ముఖ్యమైనవని అతడు పేర్కొన్నాడు. కాకతీయుల నాణేలు ఎక్కువగా లభించలేదు. కానీ శాసనాలు, సాహిత్యంలో నాణేల ప్రస్తావన ఉండేది.

సాంఘిక పరిస్థితులు

కాకతీయుల కాలంనాటి సంఘంలో ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు ఉండేవి. ప్రతి కులంలో అనేక ఉపకులాలు ఏర్పడ్డాయి. ఏకామ్రనాథుడు 'ప్రతాపచరిత్ర'లో, వినుకొండ వల్లభరాయుడు 'క్రీడాభిరామం'లో కాకతీయుల కాలంనాటి వివిధ వృత్తుల గురించి ప్రస్తావించారు. కోమట్లు, ఈదురవారు, గొల్లవారు, అక్కలవారు (ఆగసాల), సాలెవారు, మంగలులు, కుమ్మరివారు, బోయవారు, రుంజులు, పిచ్చుకుంట్లు, పంబల, బవని, మేదర, గాండ్ల మొదలైన కులాల పేర్లను శాసనాల్లోనూ పేర్కొన్నారు.

హిందూ మతాన్ని సంస్కరించే ఉద్దేశంతో శైవ, వైష్ణవ మతాలు ఆవిర్భవించాయి. కుల నిర్మూలన కోసం పుట్టిన వీటి ద్వారా సంఘంలో కొత్త కులాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా శైవుల్లో లింగాయతులు, బలిజలు, జంగాలు, తంబళ్లు మొదలైన కులాలు ఏర్పడ్డాయి. వైష్ణవుల్లో నంబులు, సాతానులు, దాసర్లు మొదలైన కులాలు ఆవిర్భవించాయి. 'అష్టాదశ కులాలు' అప్పటికే ప్రాచుర్యంలో ఉన్నాయి.

కాకతీయుల కాలంలో బాల్యవివాహాలు జరిగాయి. అనులోమ, ప్రతిలోమ వివాహ పద్ధతులు ఉండేవి. రుద్రమదేవి కుమార్తె రుయ్యమను బ్రాహ్మణ మంత్రి ఇందులూరి అన్నయ్య దేవుడు పెళ్లి చేసుకోవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అయినప్పటికీ కుల నిర్మూలన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాకతీయుల కాలంలో వెలమలు సంఘ సంస్కర్తలుగా, రెడ్లు పూర్వాచార పరాయణులుగా ఉన్నట్లు తెలుస్తోంది. నాడు రాజకీయంగా ప్రాబల్యం వహించిన రెడ్లు, వెలమల మధ్య అధికారం కోసం పోటీ ప్రారంభమైంది. ఈ కాలంలో అష్టాదశ వర్ణాల్లో అగ్రవర్ణమైన బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయారు. రాజకీయాధికారం చతుర్థ వర్ణ పరమైంది. క్షత్రియ వంశాలు నామమాత్రంగా అధికారంలో ఉండేవి.

కాకతీయుల కాలంనాటి సాంఘిక జీవితానికి సంబంధించిన ఒక ప్రధాన లక్షణం కుల సంఘాలు. వీటిని 'సమయములు' అనేవారు. నగరాలు, గ్రామాలు పేటలుగా విభజించి ఉండేవి. అక్కలవాడ, భోగంవీధి, వెలిపాళె, మేదరవాడ, మోహరినాడు మొదలైనవి ఇలాంటివే. పూటకూళ్ల ఇళ్లు ఉండేవి. బసవ పురాణం ఆధారంగా ఆనాటికే వెట్టి వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలు పాత్ర, గొండ్లి, పేరణి, కోలాటం, గొబ్బిళ్లు, గుర్రం, భంజళి మొదలైన క్రీడలతో వినోదం పొందేవారు.

వాస్తు, శిల్ప కళ

కాకతీయ రాజులు, వారి సామంతులు అనేక జైన, శైవ, వైష్ణవాలయాలను నిర్మించారు. దేవాలయ నిర్మాణంలో కాకతీయులు పశ్చిమ చాళుక్యుల వాస్తు విధానాన్ని అనుసరించారు. వీరు త్రికూటాలయాలను ఇదే పద్ధతిలో నిర్మించారు. బేతిరెడ్డి భార్య ఎరకేశ్వరాలయం నిర్మించారు. నామిరెడ్డి పిల్లలమర్రిలో కాటేశ్వర, కాచేశ్వర, నామేశ్వర ఆలయాలను నిర్మించాడు. పాలంపేట, పిల్లలమర్రి, పానగల్లు, హన్మకొండలో ఉన్న ఆలయాలను త్రికూట పద్ధతిలోనే నిర్మించారు.

నంది విగ్రహాలు కాకతీయ శిల్ప ప్రాభవానికి నిదర్శనాలు. కాకతీయ శిల్పం చాళుక్యుల శిల్పం కంటే నిగ్గు తేలి ఉంది. ఇది కొంత ప్రాంతీయ లక్షణాలను సంతరించుకొని ఉంటుంది. దేశీయ నృత్య రీతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాట్యగత్తెల కోలాట దృశ్యాలు కూడా కాకతీయుల కళా నైపుణ్యానికి తార్కాణంగా ఉన్నాయి.

ఫిల్మ్ ప్రొజెక్టర్ ఏ రకం బోధనోపకరణం?



టెట్/డీఎస్సీ - ప్రత్యేకం
బయాలజీ - మెథడ్స్ (ఎస్ఏ)

బోధనోపకరణాలు

1. బోధనోపకరణం ద్వారా దృష్టి, వినికిడిని ఏకకాలంలో ఉపయోగించి విద్యార్థి అభ్యసన అనుభవాన్ని పెంపొందిస్తే దాన్ని దృశ్య శ్రవణ బోధనోపకరణం అంటారని నిర్వచించిందెవరు?
   1) బర్టన్ 2) కార్టర్ గుడ్ 3) ఎడ్గర్ డేల్ 4) జేమ్స్ వాట్
2. చూడడం ద్వారా అభ్యసన స్థాయి శాతం?
   1) 11% 2) 35% 3) 83% 4) 100%
3. చెప్పడం, చేయడం ద్వారా స్మృతి స్థాయి శాతం?
   1) 60% 2) 75% 3) 50% 4) 90%
4. అభ్యసనానుభవాలను బట్టి బోధనోపకరణాలను మూడు విధాలుగా వర్గీకరించినవారు?
   1) జి.ఎస్.బ్రూనర్ 2) కార్టర్ ఎ.గుడ్ 3) బర్టన్ 4) ఎద్గర్ దేల్
5. నమూనాలు ఏ రకానికి చెందిన బోధనోపకరణాలు?
   1) ప్రత్యక్షానుభవాన్నిచ్చేవి
   2) ఆరోపిత అనుభవాన్నిచ్చేవి
   3) గుర్తులతో అనుభవాన్నిచ్చేవి
   4) సంకల్పిత అనుభవాన్నిచ్చేవి
6. ప్రయోగాలు చేయడం ఏ రకమైన బోధనోపకరణం?
   1) ఆరోపిత 2) ప్రత్యక్ష అనుభవ 3) మాటలు లేదా గుర్తులతో 4) ఏదీకాదు
7. దృశ్య, శ్రవణ, దృశ్య-శ్రవణ, కృత్యాధార అనే బోధనోపకరణాల వర్గీకరణ దేన్ని బట్టి జరిగింది?
   1) అనుభవాలు 2) పరిమాణం 3) లభ్యత 4) లక్షణాలు
8. క్షేత్ర పర్యటన ఏ రకం బోధనోపకరణం?
   1) దృశ్య 2) దృశ్య-శ్రవణ 3) కృత్యాధార 4) శ్రవణ
9. ఎడ్గర్ డేల్ బోధనోపకరణాలను అనుభవాలను బట్టి ఏ ఆకారంలో అమర్చారు?
   1) గోళాకారం 2) చతురస్రాకారం 3) శంఖాకారం 4) చతుర్భుజాకారం
10. ఎడ్గర్ డేల్ శంఖువులో ప్రత్యక్ష అనుభవాల స్థానం?
    1) పీఠ భాగం 2) శిఖర భాగం 3) మధ్య భాగం 4) కింది భాగం
11. ఎడ్గర్ డేల్ శంఖువులో శాబ్దిక చిహ్నాల స్థానం?
    1) పీఠ భాగం 2) శిఖర భాగం 3) మధ్య భాగం 4) ఎక్కడైనా ఉండొచ్చు
12. పోషకాహార విలువలను నృత్య రూపకంగా చేసి బోధించడం?
    1) ప్రత్యక్ష అనుభవం 2) క్షేత్ర పర్యటన 3) ప్రదర్శన 4) నాటకీకరణ
13. ఫ్లానెల్ బోర్డ్ ఏ రకానికి చెందిన బోధనోపకరణం?
    1) ప్రదర్శనా ఉపకరణాలు
    2) త్రిపరిమాణ ఉపకరణం
    3) రేఖీయ చిత్రం 4) ప్రక్షేపిత ఉపకరణం
14. మాతృకలు (స్పెసిమన్) ఏ రకం బోధనోపకరణం?
    1) ప్రదర్శన 2) ప్రక్షేపిత 3) కృత్యాధార 4) త్రిపరిమాణ
15. ఫిల్మ్ ప్రొజెక్టర్ ఏ రకం బోధనోపకరణం?
    1) ప్రదర్శన 2) ప్రక్షేపిత 3) కృత్యాధార 4) త్రిపరిమాణ
16. ఎడ్గర్ డేల్ అనుభవ శంఖువులో ప్రొజెక్టర్ల స్థానం?
    1) ప్రదర్శన బల్లలపైన 2) చార్టు తర్వాత 3) చలనచిత్రాలపైన 4) శాబ్దిక చిహ్నాలపైన
17. జంతువుల వర్గీకరణ రాయడానికి ఏ రకం చార్ట్ అవసరం?
    1) వ్యవస్థానుక్రమ 2) దత్తాంశ 3) వంశవృక్ష 4) క్రమానుగత
18. బార్ గ్రాఫ్‌లను ఏ విధంగా పిలుస్తారు?
    1) హిస్టోగ్రామ్‌లు 2) లైన్ గ్రాఫ్‌లు 3) సెక్టర్ గ్రాఫ్‌లు 4) వ్యంగ్య చిత్రాలు
19. వీటిలో ఏది ప్రత్యక్ష అనుభవానికి దగ్గరగా ఉంటుంది?
    1) రేఖా చిత్రం 2) త్రిమితీయ ఉపకరణం 3) రేడియో 4) శాబ్దిక చిహ్నం
20. తోలుబొమ్మలు ఏ రకం బోధనోపకరణం?
    1) కృత్యాధార 2) ప్రదర్శన 3) ప్రక్షేపిత 4) త్రిమితీయ
21. అపార దర్శక వస్తువులను ఏ ఉపకరణం ద్వారా ప్రక్షేపితం చేయొచ్చు?
    1) ఫిల్మ్ ప్రొజెక్టర్ 2) ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్ 3) ఎపిడయాస్కోప్ 4) మైక్రో ప్రొజెక్టర్
22. మైక్రో ప్రొజెక్టర్ ప్రత్యేకత ఏమిటి?
    1) ఉపాధ్యాయుడి వెనుక ప్రతిబింబం
    2) అపారదర్శకత కలిగిన వస్తువుల ప్రక్షేపణ
    3) సూక్ష్మదర్శినిలోని స్లైడుల ప్రక్షేపణ
    4) సెల్లోఫెన్ పేపర్‌పైన వేసిన బొమ్మల ప్రక్షేపణ
23. ప్రొజెక్టర్ ఉపాధ్యాయుడి దగ్గరే ఉండి ప్రతిబింబం కూడా అయన వైపే ప్రక్షేపించడం ఏ ప్రొజెక్టర్ లక్షణం?
    1) స్లైడ్ ప్రొజెక్టర్ 2) ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ 3) ఎపిడయాస్కోప్ 4) మైక్రో ప్రొజెక్టర్
24. భారతదేశంలో దూరదర్శన్ ప్రయోగాత్మక ప్రసారాలు ప్రారంభించిన సంవత్సరం?
    1) 1959 2) 1961 3) 1987 4) 1998
25. బడి తోట పెంచడం ఏ కమిటీ సూచించిన SUPWలో ఒక భాగం?
    1) మొదలియార్ 2) తారాదేవి 3) ఈశ్వరీబాయి 4) కొఠారీ
26. వైజ్ఞానిక సంఘాలు ఏ రకం బోధనోపకరణాల కిందకు వస్తాయి?
    1) ప్రక్షేపిత 2) కృత్యాధార 3) పరోక్ష 4) దృశ్య శ్రవణ
27. 1959లో మొదటి బిర్లా పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు?
    1) కోల్‌కతా 2) ముంబై 3) హైదరాబాద్ 4) ఢిల్లీ
28. 1977లో ముంబైలో ఏ విజ్ఞాన శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు?
    1) బిర్లా ప్లానిటోరియం
    2) విశ్వేశ్వరయ్య మ్యూజియం
    3) నెహ్రూ విజ్ఞాన కేంద్రం
    4) జాతీయ విజ్ఞాన కేంద్రం
29. మొక్కలను లేదా వాటి భాగాలను కొంతకాలం ఎండబెట్టి భద్రపర్చే విధానం?
    1) వివేరియం 2) ఛేదనం 3) టెర్రేరియం 4) హెర్బేరియం
30. అక్వేరియం అనేది ఒక?
    1) అందాన్నిచ్చే వస్తువు
    2) కృత్రిమ జీవావరణ వ్యవస్థ
    3) అన్ని రకాల జీవులుండే స్థలం
    4) చీకటి జీవులను తెలుసుకునేది
31. ప్రత్యేక స్థలాల్లో జీవించి ఉన్న జంతువులకు సహజ స్థితులను ఏర్పర్చి పరిశీలించడాన్ని ఏమంటారు?
    1) వివేరియం 2) అక్వేరియం 3) హెర్బేరియం 4) టెర్రేరియం
32. కీటకాల జీవిత చరిత్రను బోధించేందుకు దేన్ని ఉపయోగించవచ్చు?
    1) అక్వేరియం 2) వివేరియం 3) హెర్బేరియం 4) టెర్రేరియం
33. భూచరాలయాన్ని ఏ విధంగా పిలుస్తారు?
    1) వివేరియం 2) హెర్బేరియం 3) అక్వేరియం 4) టెర్రేరియం
34. అక్వేరియంలో ఉండే జీవులు?
    1) కీటకాలు 2) చేపలు 3) వృక్షాలు 4) మానవులు
35. అక్వేరియంలో ఏ మొక్కలను పెంచుతారు?
    1) గులాబీ మొక్కలు 2) కాక్టస్ 3) హైడ్రిల్లా 4) గడ్డి మొక్కలు

సమాధానాలు

1) 2;	2) 3;	3) 4;	4) 1;	5) 2;
6) 2;	7) 4;	8) 3;	9) 3;	10) 1;
11) 2;	12) 4;	13) 1;	14) 4;	15) 2;
16) 3;	17) 3;	18) 1;	19) 2;	20) 4;
21) 3;	22) 3;	23) 2;	24) 1;	25) 3;
26) 2;	27) 1;	28) 3;	29) 4;	30) 2;
31) 1;	32) 2;	33) 4;	34) 2;	35) 3.

అనియత విజ్ఞాన శాస్త్ర విద్య



1. ఏ రకమైన నియమ నిబంధనలు లేకుండా సైన్స్‌పై అవగాహన ఏర్పర్చి, శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి చేయడానికి పాటించే పద్ధతులేవి?
   1) విద్యా సాంకేతిక శాస్త్ర కార్యక్రమాలు
   2) నిర్బంధ విద్యా కార్యక్రమాలు
   3) అనియత విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలు
   4) పాఠ్యేతర విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలు
2. వైజ్ఞానిక సంఘాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, మ్యూజియాలు, సైన్స్ కమ్యూనిటీ సెంటర్‌లు.. సైన్స్ ఫెయిర్స్ (ప్రదర్శన)ల ద్వారా అందించే విజ్ఞాన శాస్త్ర విద్య?
   1) నియత విజ్ఞాన శాస్త్ర విద్య
   2) నిర్బంధ విజ్ఞాన శాస్త్ర విద్య
   3) విద్య సాంకేతిక శాస్త్రం
   4) అనియత విజ్ఞాన శాస్త్ర విద్య
3. వైజ్ఞానిక సంఘాలు ఏ రంగాలను ప్రభావితం చేస్తాయి?
   1) జ్ఞానాత్మక - భావావేశ
   2) భావావేశ, మానసిక చలనాత్మక
   3) మానసిక చలనాత్మక, జ్ఞానాత్మక
   4) జ్ఞాన, భావావేశ, మానసిక చలనాత్మక
4. వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని - అనుభవం కలిగించే ప్రక్రియలు అని తెలిపినవారు?
   1) మొదలియార్ 2) కొఠారీ 3) తారాదేవి 4) రాధాకృష్ణన్
5. కిందివాటిలో ఏది వైజ్ఞానిక సంఘ లక్ష్యం కాదు?
   1) విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం
   2) అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్మడం
   3) విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను, పెంపొందించడం
   4) విరామకాలాన్ని సద్వినియోగపర్చుకునేలా చేయడం
6. సాధారణ సంఘాలు, ప్రత్యేక అభిరుచి సంఘాలు అనేవి ఏ సంఘంలో రకాలు?
   1) వైజ్ఞానిక సంఘం 2) విహార యాత్ర సంఘం 3) సేవా సంఘం 4) శాస్త్రవేత్తల సంఘం
7. ఫొటోగ్రాఫర్ క్లబ్ ఏ రకమైన సంఘం?
   1) సాధారణ సంఘం
   2) సాంస్కృతిక సంఘం
   3) ప్రత్యేక అభిరుచి సంఘం
   4) సేవా సంఘం
8. పాఠశాలలో వైజ్ఞానిక సంఘానికి మార్గదర్శి లేదా ప్రతిపాదకుడుగా వ్యవహరించాల్సిన వారు?
   1) ప్రధానోపాధ్యాయుడు
   2) డీఈవో
   3) ఆ ప్రాంతంలోని శాస్త్రవేత్త
   4) విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు
9. కిందివాటిలో వైజ్ఞానిక సంఘం ఏర్పాటుకు పరిగణనలోకి తీసుకోని అంశం ఏది?
   1) ప్రభుత్వ గుర్తింపు 2) కమిటీల ఏర్పాటు 3) నియమాలు 4) సమావేశాలు, కార్యక్రమాలు
10. NCERT సూచనల ప్రకారం వైజ్ఞానిక సంఘంలో ప్రధానోపాధ్యాయుని పాత్ర?
    1) మార్గదర్శి 2) నియంత 3) పోషకుడు 4) సేవకుడు
11. సంఘం ఉద్దేశాలను, సంఘ కార్యక్రమాలను, ప్రదర్శనలు, వైజ్ఞానిక నాటకాల గురించి పరిసర సమాజానికి తెలియజేసే వైజ్ఞానిక సంఘ నిర్వాహక కమిటీ వ్యక్తి?
    1) అధ్యక్షుడు 2) కార్యదర్శి 3) పోషకుడు 4) ప్రచారాధికారి
12. కిందివాటిలో ఏది వైజ్ఞానిక సంఘ కార్యక్రమం కాదు?
    1) క్షేత్ర పర్యటన
    2) మాక్ పార్లమెంట్ నిర్వహణ
    3) బడి తోట నిర్వహణ
    4) పర్యావరణ దినోత్సవ నిర్వహణ
13. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు, తగిన నైపుణ్యాలు పెంపొందించి వారు భావి శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకొనేందుకు ప్రతి ఏటా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు?
    1) మండల విద్యాశాఖ 2) రాష్ట్ర విద్యాశాఖ 3) NCERT 4) CBSE
14. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల వైజ్ఞానిక ప్రదర్శనలు ఎవరి ఆర్థిక సహాయంతో జరుగుతాయి?
    1) NCERT- SCERT 2) విద్యా శాఖా మంత్రి 3) ముఖ్యమంత్రి 4) డీఈవో
15. జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన కమిటీ చైర్మన్‌గా వ్యవహరించేవారు?
    1) కలెక్టర్ 2) డీఈవో 3) డైట్ ప్రిన్సిపాల్ 4) జిల్లాలో అవార్డు తెచ్చుకున్న సైన్స్ టీచర్

సమాధానాలు

1) 3;	2) 4;	3) 4;	4) 2;	5) 2;
6) 1;	7) 3;	8) 4;	9) 1;	10) 3;
11) 4;	12) 2;	13) 3;	14) 1;	15) 2;

ఉద్యోగాలు

కేజీబీవీల్లో 604 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యా శాఖ) ఆధ్వర్యంలో.. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఏడాది కాలానికి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

» **మొత్తం పోస్టుల సంఖ్య:** 604.
» **పోస్టుల వివరాలు:** ప్రిన్సిపల్-10, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)-165, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్(సీఆర్‌టీ)-163, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)-04, పార్ట్ టైం టీచర్(పీటీటీ)-165, వార్డెన్-53, అకౌంటెంట్-44.
» **అర్హత:** పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
» **వయసు:** ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
» **వేతనం:** నెలకు ప్రిన్సిపాల్ రూ.34,139, పీజీటీకి రూ.26,759, సీఆర్టీకి రూ.26,759, పీఈటీకి రూ.26,759, అకౌంటెంట్‌కు రూ.18,500, వార్డెన్‌కు రూ.18,500, పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.18,500.
» **ఎంపిక విధానం:** అకడమిక్ మార్కులు, సర్వీస్ వెయిటేజీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం:
» **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 10.10.2024.
» **వెబ్‌సైట్:** https://apkgbv.apcfss.in/



గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే లోహం ఏది?

గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం

జనరల్ స్టడీస్

రసాయన శాస్త్రం

మాదిరి ప్రశ్నలు

1. మానవ శరీరంలో అత్యధిక శాతం ఉండే మూలకం ఏది?
   1) కార్బన్ 2) ఆక్సిజన్
   3) నైట్రోజన్ 4) సోడియం
2. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి ఏది?
   1) కంటి శుక్లాలు 2) రక్తహీనత
   3) గాయిటర్ 4) ఫ్లోరోసిస్
3. అయోడిన్‌కు సంబంధించి సరికాని వాక్యం ఏది?
   1) సముద్రపు ఆహారంలో ఎక్కువగా లభిస్తుంది
   2) ఎత్తైన ప్రదేశాల్లోని నీటిలో అయోడిన్ లభ్యత తక్కువగా ఉంటుంది
   3) పిల్లల ఆహారంలో అయోడిన్ లోపిస్తే మందకొడిగా ఉండటంతో పాటు పెరుగుదల లోపిస్తుంది
   4) అయోడిన్ ఫ్లోరోసిస్ వ్యాధికి కారణమవుతుంది
4. కింది వాటిలో నీటిని శుద్ధి చేయడానికి దేన్ని ఉపయోగించవచ్చు?
   1) అయోడిన్ 2) ఫ్లోరిన్
   3) ఆక్సిజన్ 4) క్లోరిన్
5. కింది వాటిలో కాల్షియం ఉపయోగం కానిది ఏది?
   1) ఆరోగ్యవంతమైన ఎముకలు, దంతాల కోసం కాల్షియం అవసరం
   2) కండరాల సంకోచానికి అవసరం
   3) రక్తం గడ్డకట్టడానికి అవసరం
   4) ఆక్సిజన్ రవాణాకు అవసరం
6. రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఉండే లోహ అయాన్ ఏది?
   1) మాంగనీస్ 2) కాపర్
   3) ఐరన్ 4) జింక్
7. రక్తహీనతతో సంబంధం ఉన్న లోహం ఏది?
   1) ఐరన్ 2) జింక్
   3) అయోడిన్ 4) కార్బన్
8. కింది వాటిలో మాంసకృత్తుల తయారీకి అవసరం లేని మూలకాలేవి?
   i. కార్బన్ ii. నైట్రోజన్
   iii. ఆక్సిజన్ iv. హైడ్రోజన్
   v. ఐరన్ vi. కాల్షియం
   1) i, ii మాత్రమే 2) iii, iv మాత్రమే
   3) v, vi మాత్రమే 4) ii, iv మాత్రమే
9. కిరోసిన్‌లో ఏ లోహాన్ని నిల్వ చేస్తారు?
   1) సోడియం 2) మెగ్నీషియం
   3) ఐరన్ 4) ఫాస్పరస్
10. సిలికాన్ మూలకం ప్రధానంగా దేనిలో లభిస్తుంది?
    1) బొగ్గు 2) ఇసుక
    3) సున్నపురాయి 4) ఉప్పు
11. అయోడిన్ కలిగి ఉండే హార్మోన్ ఏది?
    1) ఇన్సులిన్ 2) టెస్టోస్టిరాన్
    3) థైరాక్సిన్ 4) ప్రొజెస్టిరాన్
12. కింది ఏ విటమిన్‌లో కోబాల్ట్ ఉంటుంది?
    1) B_1 2) B_6 3) B_{12} 4) B_2
13. కింది వాటిలో ఫెర్రో అయస్కాంత లోహాలని వేటిని అంటారు?
    1) ఐరన్, కోబాల్ట్, నికెల్
    2) ఐరన్, నికెల్, జింక్
    3) కాపర్, క్రోమియం, జింక్
    4) కాపర్, నికెల్, జింక్
14. గోర్లు, వెంట్రుకల పెరుగుదలకు అవసరమయ్యే లోహం ఏది?
    1) కాల్షియం 2) మాంగనీస్
    3) జింక్ 4) క్రోమియం
15. విటమిన్ B_1 (థయమిన్)లో ఉండే ప్రత్యేక మూలకం ఏది?
    1) ఫాస్పరస్ 2) క్లోరిన్
    3) అయోడిన్ 4) సల్ఫర్
16. కింది వాటిలో దేనిలో ఇనుము అధికంగా లభిస్తుంది?
    1) బెల్లం 2) కాలేయం
    3) తోటకూర 4) పైవన్నీ
17. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కోబాల్ట్ - 60 నుంచి విడుదలయ్యే వికిరణాలేవి?
    1) ఆల్ఫా కిరణాలు 2) బీటా కిరణాలు
    3) ఎక్స్ కిరణాలు 4) గామా కిరణాలు
18. సమయాన్ని కచ్చితంగా కొలవడానికి ఉపయోగించే పరమాణు గడియారాల్లో ఏ లోహాన్ని వాడతారు?
    1) కాడ్మియం 2) సీజియం
    3) టైటానియం 4) ఐరన్
19. గుండె కొట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషించే లోహం ఏది?
    1) పొటాషియం 2) కాల్షియం
    3) సీజియం 4) కాపర్
20. థర్మామీటర్‌లో ఉపయోగించే లోహం?
    1) పొటాషియం 2) ఐరన్
    3) కాపర్ 4) మెర్క్యురీ
21. జతపరచండి.

    జాబితా - I
    a) హిమోగ్లోబిన్‌లో ఆక్సిజన్ వాహకం
    b) క్లోరోఫిల్‌లోని ఆకుపచ్చ పదార్థం
    c) రబ్బర్ వల్కనైజేషన్
    d) కండరాల కదలిక

    జాబితా - II
    i) ఫాస్పరస్ ii) ఐరన్
    iii) మెగ్నీషియం iv) సల్ఫర్

	a	b	c	d
1)	iv	iii	ii	i
2)	iii	iv	i	ii
3)	ii	iii	iv	i
4)	i	iii	ii	iv

22. కింది వాటిలో కందెనగా వాడే పదార్థాలేవి?
    i. గ్రీజు ii. గ్రాఫైట్
    iii. టెప్లాన్ iv. డైమండ్
    1) i మాత్రమే 2) i, ii మాత్రమే
    3) i, ii, iii మాత్రమే 4) i, ii, iii, iv
23. కింది వాటిలో ఎమల్షన్ ఏది?
    1) పాలు 2) మీగడ
    3) వెన్న 4) పైవన్నీ
24. ఆక్వాడాగ్ (Aquadag) అంటే ఏమిటి?
    1) డాగ్ వాటర్
    2) గ్రాఫైట్ కొల్లాయిడల్ ద్రావణం
    3) గోల్డ్ కొల్లాయిడ్ 4) లేటెక్స్
25. ఆక్వాడాగ్‌ను ప్రధానంగా వేటి తయారీలో ఉపయోగిస్తారు?
    1) కాథోడ్ రే ట్యూబ్ (CRT)
    2) థర్మామీటర్ 3) పెయింట్ 4) పైవన్నీ
26. కింది వాటిలో సరికాని జత ఏది?
    1) పచ్చి కాయలను పక్వానికి తీసుకురావడం - ఇథిలీన్
    2) నీటిశుద్ధి - బ్లీచింగ్ పౌడర్
    3) మత్తు మందు - క్లోరోఫామ్
    4) దంతాల్లో ఎనామిల్ ఏర్పర్చడం - సోడియం క్లోరైడ్
27. టీ, కాఫీలను ఎక్కువగా తాగేవారిలో ఏ లోహం శోషణ తక్కువగా ఉంటుంది?
    1) కోబాల్ట్ 2) ఇనుము
    3) సోడియం 4) మెగ్నీషియం
28. వాణిజ్యపరంగా తయారు చేసే ఇన్సులిన్‌లో ఉండే లోహం ఏది?
    1) జింక్ 2) ఐరన్
    3) సెలీనియం 4) మెర్క్యురీ
29. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ?
    1) ఎ 2) కె 3) డి 4) ఇ
30. ఏ విటమిన్ లోపిస్తే కండరాల బలహీనత, వంధ్యత్వం కలుగుతుంది?
    1) ఎ 2) బి 3) సి 4) ఇ
31. కింది వాటిలో కృత్రిమ తీపికారిణి కానిదేది?
    1) సుక్రలోజ్ 2) ఆస్పార్టేమ్
    3) సుక్రోజ్ 4) శాకరీన్
32. జతపరచండి.

జాబితా - I	జాబితా - II
a) విటమిన్ - సి	i) స్కర్వీ
b) విటమిన్ - డి	ii) రికెట్స్
c) విటమిన్ - ఎ	iii) రేచీకటి
d) విటమిన్ - $బి_{12}$	iv) రక్తహీనత

	a	b	c	d
1)	i	ii	iii	iv
2)	iv	iii	ii	i
3)	iii	iv	i	ii
4)	ii	i	iv	iii

33. ఏ విటమిన్ లోపం వల్ల పెదాల మూలల్లో ఉండే చర్మం పగిలి పుండ్లు ఏర్పడతాయి?
    1) రైబోఫ్లేవిన్ (B_2)
    2) థయమిన్ (B_1) 3) పిరిడాక్సిన్ (B_6)
    4) సయనోకోబాలమిన్ (B_{12})
34. దేనికి యాంటీసెప్టిక్ ధర్మం ఉండదు?
    1) అయొడోఫామ్ 2) టింక్చర్ అయోడిన్
    3) బోరిక్ ఆమ్లం 4) క్లోరోఫామ్
35. ఎసిటైల్ శాలిసిలిక్ ఆమ్లం ఏ ఔషధంగా ప్రసిద్ధి చెందింది?
    1) ఓమిప్రజోల్ 2) ఆస్పిరిన్
    3) క్లోరోక్విన్ 4) డెట్టాల్
36. కింది వాటిలో ఆస్పిరిన్ ఉపయోగం కానిదేది?
    1) నొప్పులను తగ్గిస్తుంది
    2) రక్తం త్వరగా గడ్డకట్టకుండా పనిచేస్తుంది
    3) కీళ్ల వాతానికి సంబంధించిన నొప్పులను తగ్గిస్తుంది
    4) ఆమ్ల విరోధిగా పనిచేస్తుంది
37. కింది వాటిలో ఆమ్ల విరోధి కానిదేది?
    1) బేకింగ్ సోడా
    2) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
    3) అల్యూమినియం హైడ్రాక్సైడ్
    4) ఆస్పిరిన్
38. కింది వాటిలో కొల్లాయిడ్ ఏది?
    i. పాలు ii. రక్తం
    iii. జున్ను iv. పెయింట్
    1) i, ii మాత్రమే 2) ii, iv మాత్రమే
    3) i, ii, iii మాత్రమే 4) i, ii, iii, iv
39. జతపరచండి.

జాబితా - I	జాబితా - II
a) బాక్సైట్	i) థోరియం
b) హెమటైట్	ii) యురేనియం
c) పిచ్‌బ్లెండ్	iii) ఐరన్
d) మోనోజైట్	iv) అల్యూమినియం ఇసుక

	a	b	c	d
1)	i	ii	iii	iv
2)	iv	iii	i	ii
3)	iv	iii	ii	i
4)	iii	iv	i	ii

40. కింది వాటిలో ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా దేన్ని తయారు చేస్తారు?
    i. ఆల్కహాల్ ii. వెనిగర్ iii. టీ
    1) iii మాత్రమే 2) ii మాత్రమే
    3) ii, iii మాత్రమే 4) i, ii మాత్రమే
41. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది?
    1) ఐరన్ 2) మెర్క్యురీ
    3) జింక్ 4) అల్యూమినియం
42. జతపరచండి.

జాబితా - I	జాబితా - II
a) హిమోగ్లోబిన్	i) కోబాల్ట్
b) క్లోరోఫిల్	ii) సిలికాన్
c) సయనోకోబాలమిన్	iii) ఐరన్
d) ఇసుక, శిలలు	iv) మెగ్నీషియం

	a	b	c	d
1)	ii	iii	i	iv
2)	iii	i	ii	iv
3)	i	iv	iii	ii
4)	iii	iv	i	ii

43. కింది వాటిలో సరికాని జత ఏది?
    1) నూనె నుంచి డాల్డా తయారీ – హైడ్రోజన్
    2) వెల్డింగ్ – ఎసిటిలీన్
    3) మంటలు ఆర్పడం – ఆక్సిజన్
    4) భోపాల్ గ్యాస్ దుర్ఘటన – మిథైల్ ఐసోసయనేట్
44. బెరిబెరి (ఆకలి మందగించడం) వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?
    1) B_{12} 2) B_1 3) B_6 4) B_2
45. కింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి?
    i. ఎ ii. బి iii. సి iv. డి v. ఇ
    1) i, iv, v మాత్రమే 2) ii, iii మాత్రమే
    3) iii, iv మాత్రమే 4) i, ii, iii, iv, v
46. జతపరచండి.

    జాబితా - I
    a) డీఎన్ఏ అణు నిర్మాణం
    b) రేడియోధార్మికత
    c) పెన్సిలిన్ d) సల్ఫాడ్రగ్స్

    జాబితా - II
    i) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
    ii) జేమ్స్ డేవీ వాట్సన్
    iii) డోమాక్ iv) హెన్రీ బెక్వరల్

	a	b	c	d
1)	i	ii	iii	iv
2)	iv	iii	i	ii
3)	ii	iv	i	iii
4)	iv	ii	iii	i

47. వాహనాల్లో ఉండే ఎయిర్ బ్యాగుల్లో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు?
    1) సోడియం బై కార్బొనేట్
    2) సోడియం ఎజైడ్
    3) సోడియం పెరాక్సైడ్
    4) సోడియం క్లోరైడ్
48. కన్వేయర్ బెల్ట్, గాస్కెట్, హోజ్‌పైపుల తయారీలో వాడే రబ్బర్ ఏది?
    1) సహజ రబ్బర్ 2) బ్యూన - S
    3) బ్యూన - N 4) బ్యూన - E
49. కింది వాటిలో దేని తయారీలో PVCని ఉపయోగించరు?
    1) నీటి పైపులు 2) రెయిన్ కోట్‌లు
    3) క్యారీ బ్యాగులు 4) స్విచ్ బోర్డులు
50. కింది వాటిలో ట్రాంక్విలైజర్ ఏది?
    1) సోఫ్రమైసిన్ 2) డయజీఫామ్
    3) క్లోరాంఫెనికాల్ 4) క్లోరోమైసిటిన్
51. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
    1) గాలిలో కార్బన్ మోనాక్సైడ్ గాఢత పెరిగితే తలనొప్పి, దృష్టి మందగించడం లాంటి దుష్పరిణామాలు కలుగుతాయి
    2) గాలిలో సల్ఫర్ డైఆక్సైడ్ అధికమైతే చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి
    3) కార్బన్ డైఆక్సైడ్ ఆమ్లవర్షానికి కారణం
    4) గాలిలో లెడ్ (Pb) గాఢత పెరిగితే మానసిక వ్యాధులు కలుగుతాయి
52. కింది వాటిలో 'భౌతిక మార్పు' ఏది?
    i. పాలు పెరుగుగా మారడం
    ii. మంచు కరిగి ద్రవ నీరుగా మారడం
    iii. ఇనుము తుప్పు పట్టడం
    iv. అయోడిన్ స్ఫటికాలు ఉత్పతనం చెందడం
    1) iii మాత్రమే 2) ii, iv మాత్రమే
    3) i, ii మాత్రమే 4) i, iii మాత్రమే
53. జతపరచండి.

జాబితా - I	జాబితా - II
a) క్వినైన్ క్లోరోక్విన్	i) బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌లు
b) ఎరిత్రోమైసిన్	ii) మలేరియా
c) సిప్రోఫ్లోక్ససిన్	iii) టైఫాయిడ్
d) AZT	iv) HIV/AIDS

	a	b	c	d
1)	i	ii	iii	iv
2)	iii	iv	i	ii
3)	ii	i	iii	iv
4)	iv	i	ii	iii

54. జతపరచండి.

జాబితా - I	జాబితా - II
a) ఫ్లోరైడ్	i) ఎంజైమ్ ఉత్తేజకం
b) క్లోరిన్	ii) దంతక్షయాన్ని నివారిస్తుంది
c) అయోడిన్	iii) నీటిశుద్ధి
d) పొటాషియం	iv) గాయిటర్ వ్యాధి

	a	b	c	d
1)	i	ii	iii	iv
2)	ii	iii	iv	i
3)	iv	i	ii	iii
4)	ii	iii	i	iv

సమాధానాలు

1) 2	2) 3	3) 4	4) 4	5) 4
6) 3	7) 1	8) 3	9) 1	10) 2
11) 3	12) 3	13) 1	14) 2	15) 4
16) 4	17) 4	18) 2	19) 1	20) 4
21) 3	22) 3	23) 4	24) 2	25) 1
26) 4	27) 2	28) 1	29) 2	30) 4
31) 3	32) 1	33) 1	34) 4	35) 2
36) 4	37) 4	38) 4	39) 3	40) 4
41) 2	42) 4	43) 3	44) 2	45) 2
46) 3	47) 2	48) 2	49) 4	50) 2
51) 3	52) 2	53) 3	54) 2	

How many rooms are there of the west..

BANK EXAMS

Reasoning

Model Questions

Directions (Q.No.1-5): Read the following information carefully to answer the given questions.

In a global environment summit, eight representatives, viz P, Q, R, S, T, V, W and Z are representing different countries, viz Australia, Canada, France, Iran, China, Korea, Nepal and Britain, but not necessarily in the same order. All of them are sitting around a circular table facing the center. V sits third to the left of T. R and Z and also their immediate neighbours do not represent France. Only one person sits between W and the representative of France. The representatives of Iran and Canada are immediate neighbours of each other. R represents neither China nor Iran. Only one person sits between P and the one who represents Korea. P does not represent either France or Canada. R sits third to the right of Z. Z represents Britain. T is not an immediate neighbour of either R or Z. The one who represents Australia is an immediate neighbour of T. Three people sit between Z and the representative of Nepal. Q is not representing either France or Australia. W is not representing Korea.

1. Who among the following represents Canada?
   1) Q 2) R 3) T 4) V
   5) Cannot be determined
2. Who among the following represent immediate neighbours of V?
   1) P, Q 2) P, S 3) T, W 4) P, R
   5) P and the representative of China
3. Which of the following is true regarding W?
   1) W sits second to the right of P.
   2) W represents Iran.
   3) W sits between Q and the representative of Britain.
   4) Only one person sits between W and the representative of Canada.
   5) None is true
4. How many persons sit between S and the representative of Iran, when counted anti clockwise from S?
   1) None 2) One 3) Two 4) Three
   5) Four
5. Which of the following is true?
   1) S represents France.
   2) Only one person is sitting between the representatives of Iran and China.
   3) The representative of Canada is an immediate neighbour of W.
   4) One person sits between Z and the representative of France.
   5) None is true

Directions (Q.No.6-10): Study the information carefully and answer the questions given below.

There are three floors in a given building such that floor 1 is above floor 2 and floor 3 is above floor 2. In the building there are two flats in each floor such that A is in the west of Flat B. In the building each Flat has an area of 1200 ft and each flat has certain number of rooms. The two flats have same number of rooms. The area of each room of one of the flats on the even number floor is 120ft. Total rooms on floor number three is seven. The flat which has rooms of area of 150 ft is on odd number floor. Area of rooms in the flat which is exactly below 10 rooms flat is 600 ft. There is only one floor between the flats whose each room area is 400 ft and the flat whose room's area is 150 ft. There is no flat on the west of the flat having 6 rooms.

6. What is the area of a room in Flat A on floor 2?
   1) 300 ft 2) 200 ft 3) 600 ft
   4) either (1) or (3)
   5) None of these
7. What is the total number of rooms on floor 2?
   1) 12 2) 14 3) 13 4) 16
   5) None of these
8. Which of the following statement is true?
   1) Total number of rooms on floor 2 is 16
   2) Area of each room is 150 ft of flat A on floor 1
   3) Total rooms in Flat A of all three floors is 17.
   4) All are correct 5) None is correct
9. What is the area of room of flat B on floor 3?
   1) 200 ft 2) 600 ft 3) 300 ft 4) 400 ft
   5) None of these
10. How many rooms are there of the west of the flat whose each room area is 600 ft?
    1) 6 2) 4 3) 3 4) 8
    5) None of these

Directions (Q.No.11-15): The following questions are based on the following three-digit numbers given below:

571 863 427 654 912

11. If all the three digits of each of the numbers are multiplied together, the product of which of the following numbers will be the second highest?
    1) 571 2) 863 3) 427
    4) 654 5) 912
12. If all the digits of each of the numbers are arranged in ascending order within the number, how many numbers thus formed will be divisible by three?
    1) None 2) One 3) Two 4) Three 5) More than three
13. If one is subtracted from each even digit of each of the numbers, in how many numbers thus formed will a digit appear twice within the number?
    1) One 2) Two 3) Three 4) Four
    5) Five
14. If the positions of the first and the second digits of each of the numbers are interchanged, what will be the product of the first and the third digits of the second highest number thus formed
    1) 14 2) 16 3) 12
    4) 18 5) None of these
15. What will be the product of the second digit of the second lowest number and the third digit of the second highest number?
    1) 21 2) 12 3) 24 4) 16
    5) None of these

(Q.No.16-17): Read each question carefully and choose the appropriate answer:


16. If the alphabet is written in the reverse order and every alternate letter starting with Y is dropped, which letter will be fourth to the right of the ninth letter from the left end?
    1) B 2) N 3) Z 4) Z or A 5) None of these
17. In a certain code, 'COMPATIBLE' is written as MXUWGYMENF. How is BENEFICIAL written in that code?
    1) LNVLLNGLMC
    2) LVNLLNGLCM
    3) LNVLNLGLCM
    4) LNVLLNGLCM
    5) None of these

(Q.No.18 -20): In a row of children facing North, Tagore is fifth to the right of Amar who is twentieth from the right end of the row. Pavan is tenth to the left of Tagore and is twentysixth from the left end.

18. How many children are there in the row ?
    1) 49 2) 50 3)51
    4) Cannot be determined
    5) None of these
19. What is Amar's rank from the left end of the row?
    1) 29th 2) 30th 3) 31st
    4) Cannot be determined
    5) None of these
20. How many children are there in the row between Amar and Pavan?
    1) 4 2) 5
    3) 3 4) 6
    5) None of these

SOLUTIONS

(1-5)



1) 4; 2) 4 3) 5
4) 3; Only two persons, i.e W and Z
5) 2

(6-10):

Floor	A	B
3rd	Room area = 400ft Number of Rooms = 3	Room area = 300ft Number of Rooms = 4
2nd	Room area = 200ft Number of Rooms = 6	Room area = 120ft Number of Rooms = 10
1st	Room area = 150ft Number of Rooms = 8	Room area = 600ft Number of Rooms = 2

6) 2; 7) 4; 8) 4;
9) 3; 10) 4;

(11-15):

11) 4;
$8\times6\times3$ = 144; $6\times5\times4$ = 120. Therefore, second highest number is 654.

12) 3;
654 when arranged in ascending order, becomes 456 which is divisible by 3.
912 when arranged in ascending order, becomes 129 is also divisible by 3.

13) 2;
In 654, if one is subtracted from each even digit, it becomes 553. The digit '5' appears twice.
In 912, when one is subtracted from the even digit, it becomes 911 where the digit '1' appears twice

14) 4;
In the given numbers,
571 863 427 654 912
after interchanging the first two digits, the numbers appear as follows:
751 683 247 564 192
Hence, the second highest number is 683. The product of the first and the third digits is 18.

15) 1;
second lowest number is 571, and the second digit is '7'
Second highest number is 863, and the third digit is '3'
The product of 7 and 3 is 21.

16) 1;
Step No: 1
ZYXWVUTSRQPONMLKJIHGFEDCBA
Step No: 2 ZXVTRPNLJHFDB (all the odd numbered position letters which amount to thirteen are dropped)
Step No: 3 4th letter to the right + 9th letter from left end = 13th from the left end which is 'B'

17) 4; Each letter in the word 'COMPATIBLE' is coded in the alphabetical order in the forward direction , but in the descending order.
C+ 10 = M, O + 9 = X, and so on.

18) 2; Tagore is 15th from the right end. Pavan is 25th from the right end. We know that Pavan is 26th from the left end.
Hence, number of children in the row = 25 + 26 – 1 = 50

19) 3; Left position of Amar + Right position of Amar –1 = number of children in a row
Left position
= 50 + 1 –20 = 31st

20) 1; Pavan is 25th from the right end. Amar is 20th from the right end. Hence, there are four children between Amar and Pavan.